అనుదినం... జనస్వరం

నవతెలంగాణ

ఆదివారం 13-8-2017

సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 3 సంచిక : 226 | Published from Hyderabad, Rangareddy, Khammam, Karimnagar, Mahaboobnagar, Warangal | www.navatelangana.com | 12 + 16 పేజీలు + సోపతి వెల : 6.00



ఏటూరునాగారం ఆస్పత్రిలో...

వైద్యం అంతంతే

జ్వరాల గుప్పెట్లో ఏటూరు నాగారం ఏజెన్సీ

సమస్యాత్మకంగా 198 గ్రామాలు

ఒకేరోజు ఇద్దరు మృతి

ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత

నవతెలంగాణ-జనగామ ప్రతినిధి

ఏజెన్సీలో జ్వరాలతో గిరిజనులు చచ్చిపోయారన్న వార్త మరోసారి వినపడొద్దు' అన్న ఏలికల మాటలు చెవుల్లో జోరీగల మోతలా మోగుతూనే ఉన్నాయి...మరోవైపు ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో చనిపోతూనే ఉన్నారు. ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో ఇప్పటికే ఇద్దరు గిరిజనులు విషజ్వరాలతో చనిపోయారు. ఆ ఏజెన్సీలో అత్యంత సమస్యాత్మకమైన 198 గ్రామాల్లో వైద్య సేవలు అంతంతే. ఐటీడీఏ పరిధిలోని 17 పీహెచ్‌సిల్లో ఉన్న రెగ్యులర్ డాక్టర్లు ఇద్దరే. ఖాళీలను భర్తీ చేయకపోగా డెంగ్యూ, మలేరియా రోగాల్ని నయంచేసే మందుల్ని అందించట్లేదు. దీంతో విషజ్వరాలు ఊరూరా పాకుతున్నాయి.


ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 17 పీహెచ్‌సీలలో 29 మంది డాక్టర్లు ఉండాలి. కానీ, 14 మందే సేవలు అందిస్తున్నారు. అందులోనూ రెగ్యులర్ డాక్టర్లు ఇద్దరే. మిగతా వారంతా కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన వారే. వీరిలో ఎనిమిది మంది హన్మకొండ నుంచి వచ్చిపోతున్నారు. 18 ఫార్మాసిస్టులకు గానూ 10 మందే ఉన్నారు. 19 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకుగానూ 9 పోస్టులు ఖాళీగున్నాయి. 53 మంది ఫస్ట్ ఏఎన్ఎం పోస్టులతో పాటు మరో 109 ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 24 గంటలు సేవలందించే నల్లబెల్లి ...9లో

సైన్యంలోకి రోబోలు!

కాశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా..

శ్రీనగర్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ బ్లాక్‌బస్టర్ సినిమా రోబో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో హీరో ఒక సైంటిస్ట్. ఒక రోబో (చిట్టి)ని తయారుచేస్తాడు. దాన్ని సైన్యంలో ప్రవేశపెట్టేందుకు చిట్టిని పరీక్షకు తీసుకెళతాడు.. విలన్ దానిని కన్‌ఫ్యూజ్ చేసి తిరస్కరించేలా చేస్తాడు... ఇప్పుడు ఆ సినిమాలో చిట్టి నిజం కాబోతోందా..? చిట్టిలను సైన్యంలో ప్రవేశపెట్టనున్నారా..? సైన్యం వాటి సహాయం తీసుకోనుందా..? అవును.. నిజమే. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాటానికి త్వరలో రోబోలను ప్రవేశపెట్టనున్నారు. సైనికులకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు రిమోట్ ఆధారిత రోబోలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. ఇందుకుగాను 544 రోబోల తయారీకి ఆర్మీ పంపిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వాటి కృత్రిమ మేధస్సుపై ప్రయోగాలు ప్రారంభం కాగా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాక సైన్యానికి అప్పగించనున్నారు. వాస్తవంగా ఉగ్రవాద దాడుల్లో రక్షణ బలగాలకు ప్రాణనష్టం వాటిల్లకుండా ఈ రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలుగా ఉండే అడవులు, మారుమూల గ్రామాల్లో సైతం ఇవి ఆటంకం లేకుండా పనిచేయగలవని అంటున్నారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను కనిపెట్టి వాటిపై గ్రెనేడ్‌లు విసిరేందుకు కూడా వీటిని ఉపయోగించనున్నట్టు సమాచారం. తక్కువ బరువుతో బలంగా ఉండే వీటిలో 200 మీటర్ల పరిధి వరకూ తీయగల నిఘా కెమెరాలు, ప్రసార వ్యవస్థల వంటి ఫీచర్స్‌తో వీటిని తయారుచేయనున్నారు.





వెనెజులాకు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు

సైనిక చర్యకు వెనుకాడమంటూ హెచ్చరికలు

వివరాలు 7లో



మళ్లీ అరెస్టు

కొడిపల్లి స్టేషన్‌కు కోదండరామ్ తరలింపు

- తూప్రాన్ టోల్‌గేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- నిజామాబాద్‌లో 144 సెక్షన్

నవతెలంగాణ-మనోహరాబాద్/కంఠమేశ్వర్/కామారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో టీజేఏసీ మీటింగ్‌కు వెళ్తున్న ప్రొఫెసర్ కోదండరామ్‌ను మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని టోల్‌గేట్ వద్ద పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కొడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో 23 మంది టీజేఏసీ నాయకులను పాపన్నపేట్ పీఎస్‌కు తీసుకెళ్లారు. అంతకు ముందు తూప్రాన్ మండల కేంద్రంతో పాటు టోల్‌గేట్, మనోహరాబాద్ మండలంలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. కోదండరామ్‌ను అరెస్టు చేసినప్పుడు టీజేఏసీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కోదండరామ్‌కు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీల నాయకులు కొడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా...వారినీ అరెస్టు చేశారు. తమను పీఎస్‌లోకి అనుమతించకపోవడం పట్ల మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలించారు.

నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా శనివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీ, నిరసనలు చేసేందుకు అనుమతించలేదు. హైదరాబాద్ ఐజీ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీస్ ...9లో




యస్.. నేనే ఇన్‌చార్జ్

లీడర్‌గా రాలేదు... కార్యకర్తగా..

- 2019లో అధికారంలోకి రావడానికి కృషి: కుంతియా

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా తాను తాత్కాలికమేనంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, రానున్న ఎన్నికల వరకు తానే ఉంటానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్రకుంతియా తెలిపారు. రాష్ట్రానికి లీడర్‌గా రాలేదని, అందరిని కలుపుకునిపోయే ఒక సామాన్య కార్యకర్తగా ...9లో



హైదరాబాద్: బేగంపేటలో ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనచోదకుల ఇబ్బందులు...

వర్షంతో పరేషాన్..

63కు చేరిన మృతుల సంఖ్య

- ఆక్సిజన్ సరఫరా లేక కాదు: యూపీ ఆరోగ్యమంత్రి

వివరాలు 2లో

నిండాముంచిన 'జేఎన్టీయూహెచ్'

- విద్యార్థుల ఆవేదన, ఆందోళన

వివరాలు 9లో

కన్విక్షన్ సాధనలో ఖాకీలు బోల్తా

- నిందితుల అరెస్టుపై వేగం.. రుజువు కాని నేరాలు బోలెడు

వివరాలు 9లో

ఆన్‌లైన్ మాయాజాలం

వివరాలు 10లో

కొక్కొరొకో..



వర్షాకాల సమావేశాలు అయిపోతేనేం..
శీతాకాల సమావేశాలు వస్తాయి...
తరువాత వేసవి.. డోంట్‌వర్రీ..
నీ విషయాలు కచ్చితంగా చర్చిస్తాం..!!

ఉల్లి ధర ఘాటెక్కింది. దిగుమతి లేక డిమాండ్ పెరిగి ఒకేసారి మూడురెట్లు పెరిగింది. రెండు నెలల కింద రైతుకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా తీవ్ర నష్టాల పాలుచేసిన ఉల్లి ధర నేడు ఆకాశానంటుతున్నది. వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నది. మార్కెట్ మాయాజాలంలో దళారుల చేతుల్లో బందీ అయిన ఉల్లి వారికి లాభాల పంటను పండిస్తున్నది. ఇప్పటికే టమాటా ధరతోనే సతమతమవుతున్న వినియోగదారునికి..మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉల్లి భారమై కూర్చున్నది...

ఉల్లి మంట

ఒకేసారి మూడింతలు పెరిగిన ధర



హోల్‌సేల్ రూ.31...రిటైల్ 40

- అన్ సీజన్ పేరుతో అమాంతం పెంపు
- దళారులకు ప్రయోజనం
- వినియోగదారులకు భారం
- మహారాష్ట్ర నుంచి దిగుమతి లేకనే...

నవతెలంగాణ- హైదరాబాద్/ సిటీ బ్యూరో

దేశంలో గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఉల్లి సరఫరా అవుతున్నది. మహారాష్ట్ర, కర్నాటకలోనూ గణనీయంగా పండుతుంది. గుజరాత్‌లో వర్షాలు ముంచెత్తటంతో దిగుబడి తక్కువ వచ్చింది. ఆ పంటను ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వచేసి పెట్టుకుంది. మహారాష్ట్ర రైతులు తీవ్ర కరువు కారణంగా ఆందోళన బాట పట్టారు. ఈ ప్రభావం ఉల్లిపంటపై పడింది. కరువు వల్ల కర్నాటక ఉల్లి మార్కెట్లో కనిపించడం అరుదైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మాత్రమే ఉల్లికి పేరుగాంచిన మార్కెట్. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఉల్లిపైనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆధారపడ్డాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ యార్డు నుంచి తెలంగాణ జిల్లాల్లోని దాదాపు 32 మార్కెట్లకు ఉల్లి సరఫరా అవుతున్నది. సీజన్‌లో క్వింటాకు కేవలం రూ.800 మాత్రమే పలికింది. అప్పుడు మార్కెట్‌కు పక్క రాష్ట్రాల నుంచి 60 నుంచి 75 లారీల ఉల్లి సరుకు వచ్చేది. ప్రతిరోజు ...9లో

నవ తెలంగాణపై స్పందన ఫోన్ : 9490099016

ప్రజల పత్రికకు ప్రజలే మార్గదర్శకులు. నవతెలంగాణలో మీకు నచ్చిన నచ్చని అంశాలను ఎప్పటి కప్పుడు మా దృష్టికి తీసుకువస్తే మరింత పదును పెట్టుకోవడానికి వీలవుతుంది. 94900 99016 ఫోన్ నెంబర్‌కు ఆదివారం మినహా ప్రతి రోజూ **మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల** మధ్య మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీరు చెప్పేది క్లుప్తంగా సూటిగా పద్ధతిగా వుండాలి. **ఇప్పటికే చాలా మంది పంపుతున్న విమర్శలు, సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారందరికీ కృతజ్ఞతలు.** ఉత్తరాల ద్వారా మీ అభిప్రాయాలు పంపదలిస్తే చిరునామా:
స్పందన, నవ తెలంగాణ దినపత్రిక, ఎంహెచ్ భవన్, ప్లాట్ నెం.21/1, 1-8-664, అజామాబాద్, హైదరాబాద్ - 500020. లేదా **spandana@navatelangana.com**కు మెయిల్ చేయొచ్చు.



మతవ్యతిరేక ప్రచారాల్లో గాంధీ

- జార్ఖండ్ సర్కారు నిర్వాకం
- ఇలా తగదంటున్న క్రైస్తవ సంఘాలు

రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వం క్రైస్తవ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతూ మహాత్మా గాంధీని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తోందని రాష్ట్రానికి చెందిన క్రైస్తవసంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడేండ్ల కిందట వరకు గాంధీని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్ భారత్ ప్రచారానికి వినియోగించుకున్నది.తాజాగా జార్ఖండ్ సర్కార్ మరో అడుగు ముందుకేసి మతమార్పిళ్ల నిరోధానికి ప్రతినిధిగా గాంధీని వినియోగించుకుంటోంది. ఆదివాసీలు, దళితులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మహాత్ముని ప్రవచనాలతో కూడిన ఒక ప్రకటనను జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల ప్రింట్ మీడియాలో ప్రచురించింది. ఈ ప్రకటనకు చేతికర్రపట్టుకొని బోసినవ్వుతో ముందడుగు వేస్తున్న గాంధీ చిత్రాన్ని వినియోగించింది. వెంటనే ఈ ప్రకటనను జార్ఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుని , దేశంలోని క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాలని క్రైస్తవ సంఘాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. సమాజంలోని ఒక వర్గంపై దాడి కోసం అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటం క్షమార్హం కాదని ఈ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార బీజేపీ తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్, దాని అనుబంధ సంఘాల ప్రోత్సాహంతో క్రైస్తవులు, ముస్లింల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ఈ ప్రకటన ప్రతిబింబిస్తోందని ఈ సంఘాలు విమర్శించాయి. అయితే ఆరెస్సెస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ నేతృత్వంలో వున్నప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులు చేయటం విచారకరమని ఈ సంఘాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.

హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ
ఢిల్లీ విద్యార్థినుల ఆందోళన



న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజును పెంపునకు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన శనివారంతో మూడో రోజుకు చేరుకున్నది. పెంచిన ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని కాలేజీ యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిల హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.90 వేలు ఉండగా.. అబ్బాయిలకు రూ.60 వేలు ఉన్నది. నిరసనలో భాగంగా శుక్రవారం రాత్రి కాలేజీ పరిపాలనా విభాగం ఎదుటే విద్యార్థినులు నిద్రించారు. మూడు రోజులుగా నిరసన చేస్తున్నా కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా వారు తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. తమతో కాలేజీ యాజమాన్యం బహిరంగంగా చర్చలు జరిపి, స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళనను విరమిస్తామని ఆమె హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ ఫీజును పెంచారని, దీనిపై కల్గజేసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)ను గతనెలలో కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపాల్‌కు డీసీడబ్ల్యూ ఇటీవల నోటీసులు కూడా జారీ చేసింది.

పాక్ కాల్పుల్లో జవాను, మహిళ మృతి

శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. రెండు చోట్ల పాక్ సైన్యం కాల్పులకు తెగబడిన ఘటనలో ఓ జవాను, మరో మహిళ ప్రాణాలొదిలారు. కృష్ణఘాటి సెక్టార్ వద్ద ఉన్న ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు శనివారం సాయంత్రం కాల్పులు జరిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నయీబ్ సుబేదార్ తోమర్(42)ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. మరో ఘటనలో మేంధార్ సెక్టార్‌లో పాక్ సైన్యం శనివారం ఉదయం కాల్పులకు తెగబడింది. పెద్ద ఎత్తున ఆటోమేటిక్స్, మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించింది. ఈ క్రమంలో మోర్టార్ షెల్ తగిలి రఖియా బీ అనే మహిళ మృతి చెందారు. కాగా, సోఫియా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయారు. పాకిస్తాన్‌లోని క్వెట్టాలో జరిగిన బాంబు పేలుళ్లలో 12 మంది మరణించారు.

రుణ మాఫీ పొందిన రైతుల జాబితా లేదు

- ఆర్‌టీఐ అధికారులు
- 813 మంది రుణమాఫీ పొందినట్టు 'మహా' సీఎం ట్వీట్

ముంబయి : రుణ మాఫీ పొందిన ముంబయికి చెందిన రైతుల జాబితా తమ దగ్గర లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముంబయి నగరం, శివారు ప్రాంతాలకు చెందిన రైతుల గురించి సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ అడిగిన ప్రశ్నకు ఆర్‌టీఐ అధికారులు తమ దగ్గర జాబితా ఏమీ లేదని సమాధానమిచ్చారు. రూ. 1.50 లక్షలమేరకు తమ రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ద్వారా రాష్ట్రం మొత్తంమీద రుణ మాఫీ పొందినవారి సంఖ్యలు పేర్కొంటూ..వారిలో ముంబయికి చెందిన 813మంది రైతులు కూడా ఉన్నట్టు తెలిపారు. అయితే, సమాచారశాఖ అధికారి ఇచ్చిన సమాధానం ముఖ్యమంత్రి ప్రకటనతో విభేదించడంతో తాము అయోమయానికి గురయ్యామని గల్గాలీ తెలిపారు. ముంబయిలో అంతా ధనిక రైతులే ఉన్నట్టు సమాచారశాఖ తమకు తెలిపిందని గల్గాలీ అన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారంలో ఇదే విషయం ఉన్నట్టు ఆర్‌టీఐ అధికారులు తమకు చెప్పారని గల్గాలీ తెలిపారు.



వికాస్ బరాలాకు జ్యుడీషియల్ కస్టడీ

ఛండీగఢ్: ఐఏఎస్ అధికారి కూతురు వెంటబడి, లైంగికంగా వేధించిన కేసులో బీజేపీ హర్యానా చీఫ్ సుభాష్ బరాలా కొడుకు వికాస్‌తో పాటు మరో యువకుడిని కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఛండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి వర్ణిక అనే యువతి వాహనాన్ని వికాస్, అతని స్నేహితుడు ఆశీష్‌కుమార్ వెంబడించి, ఆమెను వేధింపులకు గురి చేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. కాగా కొద్దిసేపట్లోనే వారిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై నిరసనలు వెల్లువెత్తడంతో గురువారం వారిద్దరినీ పోలీసులు మరోసారి అరెస్టుచేసి కోర్టులో హాజరు పర్చారు. కాగా వికాస్, ఆశీష్‌లను ధర్మాసనం రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ గడువు ముగియ డంతో వారిద్దరినీ పోలీసులు శనివారం కోర్టులో హాజరు పర్చారు. మరోవైపు వర్ణికకు మద్దతుగా చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో 500 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు.

నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లకు నిప్పంటించారు

లక్నో: యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇంటి వద్ద నిద్రిస్తున్న అక్కాచెల్లెలిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చోటు చేసుకున్నది. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జహంగీర్ గ్రామంలోని ఇంటి వరండాలో అక్కాచెల్లెలు(వారి వయస్సు 19, 17 సంవత్సరాలు) శుక్రవారం రాత్రి నిద్రిస్తున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఇంటిలోపల ఉన్నారు. కాగా.. వారిద్దరిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి, నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల అరుపులు విని కుటుంబసభ్యులు బయటకొచ్చారు. మంటలను ఆర్పివేసి వారిని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. అక్కకు 95 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. కొందరు యువకులు కొంతకాలంగా తన వెంటపడి వేధిస్తున్నారని, వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని బాధితుల్లో ఒకరు.. పోలీసులకు తెలిపారు.



63కు చేరిన మృతుల సంఖ్య

ఆక్సిజన్ సరఫరా లేక కాదు : బుకాయిస్తున్న యూపీ ఆరోగ్యమంత్రి

- ముఖ్యమంత్రి యోగి రాజీనామా చేయాలి : విపక్షాల డిమాండ్



లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ అతి పెద్ద ఆస్పత్రి ఘోర ఘటనలో మరో ముగ్గురు చిన్నారులు బలైంది. శనివారం ఉదయం మరో ముగ్గురు చిన్నారుల మృతితో బాబా రాఘవ్‌దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృతిచెందారు. ఈ నెల 9 నుంచి 12 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాలు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపాయి. ఆక్సిజన్, వైద్యం అందక చిన్నారులు చనిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా అంతరాయంతో, ఇన్‌ఫెక్షన్స్‌తో ఈ చిన్నారులందరూ కన్నవారి ముందే పిట్టల్లా రాలిపోగా.. ప్రభుత్వం ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి లోపం లేదని, ప్రాణవాయువు అందక పిల్లలు చనిపోలేదని ఆస్పత్రి అధికారులు చెబుతున్నాయి. కాగా, తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలంటూ ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీకి రాసిన రెండు లేఖలు వెలుగులోకి రావడం గమనార్హం. వివిధ వార్డులకు ఆక్సిజన్‌ను సరఫరాచేసే ఆ ఆస్పత్రి విభాగం ఈ లేఖలను రాసింది.

ప్రాణవాయువు సరఫరా లేక చనిపోలేదు : ఆరోగ్య మంత్రి

ఆక్సిజన్ సరఫరా అంతరాయంతో చిన్నారులెవరూ చనిపోలేదని యూపీ ఆరోగ్యమంత్రి బుకాయిస్తున్నారు. ఆస్పత్రిలో చిన్నారుల మృతి తమను విస్మయానికి గురిచేసిందని మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. బీఆర్‌డీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఘటనపై ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీకి బాకీ ఉన్నట్టు ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ దృష్టికి ఎవరూ తీసుకురాలేదని అన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఆస్పత్రిదేనని తెలిపారు.



నరమేధం : కైలాశ్ సత్యార్థి

బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. 'ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలేని కారణంగా చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. 70 ఏండ్ల స్వాతంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..?' అని కైలాశ్ సత్యర్థి సామాజిక మాధ్యమంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.




యోగి సర్కార్ వైఫల్యానికి నిదర్శనం : అఖిలేశ్

పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోయవడంపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యోగి సర్కారు వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు. 'మెడికల్ కాలేజీలో మరణాలపై యోగి సర్కారు నిజాలను దాస్తోంది.



సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతినిధుల బందం ఆస్పత్రిని సందర్శించి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని వెలికితీసి.. ప్రభుత్వానికి తెలియచేయనుంది' అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధులను నిర్వర్తించడం మాని, ఎస్పీ కార్యకర్తలను వెంటాడే పనిలో నిమగ్న మైందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : ప్రతిపక్షాలు



గోరఖ్‌పూర్ ఘోరకలికి బాధ్యత వహిస్తూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గులామ్‌నబీ ఆజాద్, రాజ్‌బబ్బర్ నేతృ త్వంలోని ప్రతినిధి బృందం శనివారం ఉదయం ఆస్పత్రిని సందర్శించింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ఈ విషాదకర ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇది హృదయ విదారక ఘటన. నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను' అని ఆజాద్ అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఈ ఘటన జరిగింది. ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు ఒక్కటే సరిపోదు... ఆరోగ్య శాఖ మంత్రి, సాంకేతిక, వైద్య విద్య శాఖ మంత్రులు తన పదవులకు రాజీనామా చేయాలి' అన్నారు.

సీఎం నైతికబాధ్యత వహించి తప్పుకోవాలి : బీఎస్‌పీ

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంవల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘోర కలికి నైతిక బాధ్యత వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ పదవి నుంచి వైదొలగాలని బీఎస్‌పీ అధికార ప్రతినిధి సుదీంద్ర బడోరియా డిమాండ్ చేశారు. 'విషాదకర ఘటనకు చింతిస్తున్నానని ఒకమాట చెప్పి తప్పించుకోవడం సిగ్గుమాలిన పని. ఇలాంటి విపత్తు జరిగినందుకు నైతికత ఏమైనా ఉంటే.. ముందు పదవి నుంచి తప్పుకోవాలి' అని సుదీంద్ర అన్నారు.

అసంఘటిత రంగానికి షాక్

నోట్ల రద్దు చర్యపై ఆర్థిక సర్వే వెల్లడి

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఇటీవల కాలంలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య అసంఘటిత రంగ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వే రెండవ భాగం పేర్కొంది. అయితే, సామాజిక బీమా డిమాండ్ పెరిగిందని ముఖ్యంగా అభివృద్ధి తక్కువగా వున్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని సర్వే తెలిపింది. డిసెంబరు, మార్చి మధ్య కాలంలో నోట్ల రద్దు ప్రభావం బాగా తీవ్రంగా వుందని, తదనంతర కాలంలో కాస్త తగ్గుతూ వచ్చిందని తెలిపింది. ఇందుకు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) వంటి కార్యక్రమాలు ప్రధాన కారణంగా చెప్పుకోవాలని, అవసరమైన వారికి సామాజిక భద్రతను కల్పించే పాత్రను ఈ పథకం పోషిస్తున్నదని సర్వే పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో బీమాకు డిమాండ్ పెరిగిందనడానికి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని, బీహార్, చత్తీస్‌ఘర్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా వంటి అభివృద్ధి తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా వుందని సర్వే పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుకు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మధ్య గల సంబంధంలో నాలుగు దశలున్నాయని తెలిపింది. మొదటి దశలో– నోట్ల రద్దు తర్వాత నాలుగు వారాల పాటు ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గిందని సర్వే తెలిపింది. రెండో దశలో–ఆ పరిస్థితి నుండి కోలుకోవడానికి మరో నాలుగు వారాలు పట్టగా, మూడో దశలో–డిమాండ్ గణనీయంగా పెరిగిందని, ఈ పరిస్థితి పది వారాల పాటు కొనసాగిందని తెలిపింది. ఇక చివరిగా నాలుగో దశలో–అంటే మార్చి మధ్య నాటికి, ఉపాధి హామీ పథకంపై పెద్ద ప్రభావమేమీ కనిపించలేదని సర్వే పేర్కొంది. అయితే నోట్ల రద్దు తొలినాళ్ళలో నాలుగు వారాల పాటు డిమాండ్ తగ్గడమనే అంశం గందరగోళపరుస్తున్నదని సర్వే పేర్కొంది. నోట్ల రద్దుతో సరఫరా, బీమా డిమాండ్ రెండూ దెబ్బతిన్నాయి. తొలివారాల్లో, సరఫరా తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంది. కాలం గడుస్తున్నకొద్దీ, చలామణిలోకి నగదు వస్తున్న కొద్దీ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో బీమా డిమాండ్ మరింత స్పష్టంగా గోచరమైందని సర్వే వివరించింది. 2016–17లో వ్యవసాయం రంగం పనితీరు బాగుండడం వల్ల కూడా నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేకుండా పోయిందని తెలిపింది. 2006లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి చూసినట్లైతే 2016–17 మధ్య కాలంలోనే పూర్తయిన పనుల రేటు ఎక్కువుగా నమోదైందని సర్వే పేర్కొంది.




మొబైల్ ఇంటర్నెట్ యమ స్పీడ్

బ్రాడ్‌బాండ్ స్పీడ్ లో టాప్

ఓస్లో : మనదేశంలో ఇంటర్నెట్ స్పీడు గురించి అందరి నోళ్లలో నానుతుంటోంది. ఎందుకంటే మనం వాడే నెట్ వర్క్ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. అది త్రీ జీ కానీ, ఫోర్ జీ కానీ వినియోగించే ప్రతివారూ నెట్ స్పీడు గురించి చర్చించుకుంటుంటారు.. అయితే ప్రపంచంలోని ఏ దేశంలో ఇంటర్నెట్ సేవలు స్పీడుగా అందుతాయో.. మీకు తెలుసా..? దీనిపైనే అంతర్జాతీయ బ్రాడ్‌బాండ్ స్పీడ్ మీద ఓ సంస్థ పరిశోధించింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో నార్వే దేశం అగ్రభాగన ఉన్నదని గుర్తించారు. దీని కోసం ప్రత్యేకంగా స్పీడ్ టెస్ట్ డేటా నెట్ యాప్‌ను తయారుచేసింది. 13 నెలల వ్యవధిలో వినియోగదారులు వాడే ఇంటర్నెట్‌ను పరిగణనలోకి తీసుకున్నది. దీని ప్రకారం ఏడాదిలో నార్వే దేశంలో 69 శాతం నెట్ స్పీడుగా ఉన్నట్టు తేలింది. ప్రతి సెకనుకు 52.6 మెగాబైట్ వినియోగమవుతున్నది గుర్తించారు. నార్వే దూరసంచార విభాగం నిర్వహణలో ఉన్న టెలినార్‌కు గతేడాది సెప్టెంబర్ నెలలో వ్యక్తిగతంగా వినియోగించేవారి సంఖ్య మరింత పెరిగింది. టెలినార్‌తో పాటు మరో మూడు మొబైల్ కంపెనీలు ఆ దేశంలో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. టెలియ, ఐసా డాట్ నెట్‌వర్క్ ద్వారా ఫోర్‌జీ నెట్‌వర్క్ ఇక్కడ ప్రారంభించటానికి భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత నెలలో టెలినార్ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడు 58.6 మెగాబైట్‌గా వినియోగితమైంది. ప్రపంచంలో అత్యంత వేగమైన మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో నెదర్లాండ్ మూడోస్థానంలో ఉండగా, మూడో స్థానంలో హంగేరీ ఉన్నది.



సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఎక్కడ?



న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అభివర్ణించింది. అదే బీజేపీ తీరా కేంద్రంలో అధికారంలోకొచ్చాక దర్యాప్తు సంస్థల విషయంలో కాంగ్రెస్ వైఖరినే అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహారంలో సీబీఐ అనుసరిస్తున్న తీరు దీనికి మంచి ఉదాహరణ. జగన్.. కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఆయనపై సీబీఐ కేసులు లేవు. అయితే.. ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించిందన్న కారణంతో కాంగ్రెస్‌తో ఆయన తెగతెంపులు చేసుకున్న తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో జగన్ కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయే పభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సదాభిప్రాయాన్ని కనబరుస్తుండగా, జగన్‌పై సీబీఐ విచారణ కూడా ముందడుగు వేయడం లేదు. జగన్ రూ.లక్ష కోట్ల సంపదను అక్రమంగా కూడబెట్టారని ఎన్డీయే కూటమిలోని టీడీపీ ఆరోపిస్తున్నాగానీ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తనపై సీబీఐ మళ్లీ దర్యాప్తు చేస్తుందేమోనని జగన్ భయపడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ.. సీబీఐకి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని డిమాండ్ చేసింది. కాగా.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీన్ని బట్టి.. సీబీఐ ప్రతిపత్తి కోసం పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు.. అధికారంలోకొచ్చిన తర్వాత దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం సీబీఐ కేసులు, దర్యాప్తు జరుగుతున్న తీరును బట్టి ఇది తేటతెల్లమవుతున్నది. తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో కోట్ల రూపాయలను పంచిపెడుతూ అధికార పార్టీ ఏఐఏడీఎంకే పార్టీ అడ్డంగా దొరికినా దానిపై సీబీఐ దర్యాప్తు జరగలేదు. కానీ, గుజరాత్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్నాటకలోని ఓ రిసార్ట్‌లో బస చేస్తే ఐటీ దాడులు నిర్వహించింది. బినామీ ఆస్తుల వ్యవహారంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్, అతడి కుటుంబసభ్యులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇంతలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్.. బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి దర్యాప్తు సంస్థలు రాజకీయ దుర్వినియోగానికి గురౌతున్నాయని స్పష్టమవుతున్నది. ఇందులో సీబీఐని తప్పు పట్టేందుకు వీల్లేదు. సీబీఐలో అత్యుత్తమ స్థాయి అధికారులున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తే వారు అద్భుతాలు చేయగలరు. కానీ, అధికార పార్టీలు.. సీబీఐకి చెడ్డపేరు తెస్తున్నాయి.

(knpost.com సౌజన్యంతో.. https://goo.gl/YvVC59)

రాజ్యసభ జేడీ(యూ)పక్ష నేత పదవి నుంచి
శరద్‌యాదవ్ తొలగింపు

- ఉపరాష్ట్రపతికి తెలిపిన నితీశ్ వర్గం

పాట్నా: రాజ్యసభలో జేడీ(యూ) పక్ష నేత శరద్‌యాదవ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో రామచంద్రప్రసాద్‌సింగ్‌ను నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఈ చర్య తీసుకున్నట్టు జేడీ(యూ) బీహార్ అధ్యక్షుడు వశిష్ఠనారాయణ తెలిపారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడును కలిసి ఇందుకు సంబంధించిన లేఖ అందించినట్టు ఆయన తెలిపారు. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్‌కుమార్ ఇటీవల మహా కూటమి నుంచి విడిపోయి బీజేపీతో జట్టు కట్టిన విషయం తెలిసిందే. నితీశ్ చర్యను వ్యతిరేకించి మహా కూటమిలోనే కొనసాగుతామని చెప్పినందుకు ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ అలీ అన్వర్‌ను పార్లమెంటరీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. శుక్రవారం సోనియా నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల భేటీకి అలీఅన్వర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీ(యూ)లో చీలిక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన మరికొందరు ఎంపీలు కూడా శరద్‌యాదవ్‌కు మద్దతు తెలపనున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్.. నియంత పోకడలొద్దు

భూములిచ్చేది పోయి... లాక్కుంటున్నారు

- సామాజిక సైన్యంలో ప్రతి ఒక్కరూ సైనికులే: టీమాస్ ఫోరం ఆవిర్భావ సభలో తమ్మినేని వీరభద్రం

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ప్రతినిధి

'నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్... తెలంగాణలో మట్టికరవక తప్పదు' అని టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నేతలు హెచ్చరించారు. ఎన్నికల్లో దళితులకు మూడెకరాల సాగు ఇస్తామని చెప్పి నేడు వారి భూములు లాక్కుంటూ... నిర్వాసితులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్‌లో శనివారం సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 280 ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టీమాస్ స్టీరింగ్ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక తరగతులవారు, మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఫోరంలోని సభ్యులందరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై, హక్కులపై ఉద్యమాలు చేస్తుంటే... ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా 30 యాక్టు పెట్టి ఉద్యమాలను అణిచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళనలు చేస్తున్న కోదండరామ్‌ను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తమకెలాంటి అభ్యంతరమూ లేదని, ప్రాజెక్టుల ద్వారా సాగు నీరందే రైతులు ఎంత సంతోషపడుతున్నారో భూములు కోల్పోతున్న వారు అంతే సంతోషంగా ఉండేలా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో దళితుల భూమిని రంగనాయకస్వామి దేవాలయానికి ఇస్తే దళితులు ఎదురుతిరిగారని, దీంతో వారిని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఈ విషయంలో టీ-మాస్ బృందం దళితుల పక్షాన నిలబడితే గ్రామ పెద్దలు దిగొచ్చి దళితులకు భూమి ఇచ్చారని గుర్తు చేశారు. సామాజిక సైన్యంలో ప్రతి ఒక్కరూ సైనికులేనని టీమాస్‌ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. మత సామరస్యం కోసం టీమాస్ పోరాడుతుందని తెలిపారు. రూ.కోట్లతో కట్టించుకున్న భవనంలో ఆయన కుటుంబం దర్జాగా నివసిస్తున్నదని, మూసీ నది పక్కనే గుడిసెల్లో మనం ఎందుకు ఉండాలో ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని, ఓటు అనే ఆయుధం ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు జెబి.రాజు పిలుపునిచ్చారు. కేసీఆర్ రాత్రి ఓ మాట పొద్దున్నే ఓ మాట చెబుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో దొరల పాలన తలపిస్తున్నదని వాల్మీకి సంఘం నాయకులు వేణుగోపాల్ విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో రాష్ట్రంలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నద న్నారు. ఉద్యమాల పితామహుడు కోదండరామ్ అని చెప్పిన కేసీఆర్...ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఆయనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాధికారమే సమస్యలకు పరిష్కారమని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు. 2014లో తెలంగాణ ఉద్యమంలో టీమాస్ ఫోరం ఏర్పడి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వారు కాదన్నారు. లాల్‌నీల్ జెండాల ఐక్యతను ఎవ్వరూ ఆపలేరని కవి, గాయకుడు రాజారాం ప్రకాష్ అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ ఫోన్‌లో టీమాస్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఎస్వీకే కన్వీనర్ వినయ కుమార్, జిల్లా నాయకులు ఎమ్‌డీ.జబ్బార్, దేవేందర్, పుట్ట ఆంజనేయులు, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, మోహన్‌యాదవ్, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, వెంకట్‌రాములుబోయ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

కాగితరహిత వర్సిటీగా మారాలి

ఐఐటీల సరసన జేఎన్టీయూహెచ్ నిలవాలి

- పరిశోధనలపై దృష్టిసారించాలి: పీజీ హాస్టల్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఐఐటీలు, ఎన్ఐటీల సరసన జేఎన్టీయూ హైదరాబాద్ నిలవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ హైదరాబాద్‌లో నిర్మించిన పీజీ బాలుర హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు హాస్టల్ ప్రాంగణంలో ఆయన మొక్కనాటారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, వసతులు ఐఐటీల తరహాలో అందించాలని చెప్పారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సుందరీకరణ చేయాలన్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి భవిష్యత్తులో నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. దేశంలో పది విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా జేఎన్టీయూహెచ్ నిలవాలని అన్నారు. ఆ దిశగా అధ్యాపకులు కష్టపడి పనిచేయాలని కోరారు. ఇంజినీరింగ్ విద్యకు గౌరవం దక్కేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఇంజినీరింగ్ విద్యను నిర్లక్ష్యం చేశారని అన్నారు. సరైన వసతుల్లేక, అధ్యాపకుల్లేక నడిచాయన్నారు. అర్హ్హ చదివేందుకు పనికిరాని విద్యార్థులు అర్హత లేకున్నా ఇంజినీరింగ్‌లో చేరేదని గుర్తు చేశారు. ఈ మూడేండ్లలో చేపట్టిన చర్యల కారణంగా వసతులు మెరుగయ్యాయని, అధ్యాపకుల కొరత తీరిందని చెప్పారు. అలా లేని కాలేజీలు కోర్సులు, సీట్ల సంఖ్య తగ్గించుకున్నాయని అన్నారు. కొన్ని కాలేజీలు మూతపడ్డాయని వివరించారు. నకిలీ ధ్రువపత్రాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలు వంటి చర్యల వల్ల విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయని చెప్పారు. కాలేజీల్లో నాణ్యత పట్ల జేఎన్టీయూహెచ్ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గతంలో ఉన్నట్టుగా వసతుల్లేకుండా ఉంటామంటే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కాకుండా దేశంలోనే జేఎన్టీయూహెచ్ నెంబర్‌వన్‌గా నిలవాలన్నారు. సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని కోరారు. వర్సిటీలో అందించే సేవలను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. ఏడాదిలో కాగితరహిత వర్సిటీగా మారాలని ఆకాంక్షించారు. వర్సిటీ ప్రాంగణం, హాస్టళ్లలో వైఫై సేవలు అందించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జేఎన్టీయూహెచ్ వాడకపోతే ఇంకెవరు వాడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1650 అధ్యాపక పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించారని చెప్పారు. తొలిదశలో 1,061 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో జేఎన్టీయూహెచ్‌లో 186 పోస్టులు భర్తీ అవుతాయన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. పరిశోధనలపై దృష్టి సారించాలని కోరారు. జేఎన్టీయూహెచ్ వీసీ ఎ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పీజీ విద్యార్థులందరూ ఒకే హాస్టల్‌లో ఉండొచ్చని చెప్పారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్ యాదయ్య, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ గోవర్ధన్ పాల్గొన్నారు.

కష్టజీవుల జీతాలు పెంచేందుకు చేతులు రావట్లేదా?

ఈనెల 29, 30న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు

- జేఏసీ సదస్సులో కార్మిక సంఘాల నాయకులు

నవతెలంగాణ-నిజామాబాద్

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎడాపెడా పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కష్టజీవుల జీతాలు పెంచేందుకు ఎందుకు చేతులు రావట్లేదని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ప్రశ్నించారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం, ఉద్యమాలను సీఎం కేసీఆర్ అవహేళన చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో మల్యాల గోవర్ధన్ అధ్యక్షతన మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ... ఉద్యోగాలిచ్చే టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌కు రూ.80వేల నుంచి 2.5లక్షల జీతం పెంచిన ప్రభుత్వం.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల జీతాలు పెంచకపోవడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రజల, కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయని పక్షంలో కార్మికులు ఆగస్టు 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ పటేల్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని, న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సదస్సులో సీఐటీయూ జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్, చంద్రసింహా, ఏక్‌నాథ్, నర్సింలు, బోసుబాబు, నర్సింగ్‌రావు, మల్లేష్, రాజేశ్వర్, ఆయా శాఖల్లో పనిచేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న పాలడుగు భాస్కర్

ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సారించాలి

డాక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సూచన

- ఫిజీషియన్స్ రెండు రోజుల సదస్సు ప్రారంభం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఏ చికిత్స విధాన ప్రత్యేకత ఆ చికిత్సదే అయినప్పటికీ, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చడానికి ప్రత్యామ్నాయ చికిత్సపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అందరి మీదా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న టీఎస్ అపికాన్ (టీఎస్ ఏపీఐసీఓఎన్)-2017ను మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా అనేక వైద్య చికిత్సా విధానాలు పరంపరగా వస్తున్నాయన్నారు. వాటిలో దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్న వైద్య విధానాలుగా చెప్పారు. అయితే, దేనికదే గొప్పదైనప్పటికీ, ప్రస్తుతం వేగంగా మార్పులు సంతరించుకుంటున్న సమాజంలో ఏ ఒక్క విధానం మాత్రమే పూర్తిగా ప్రజలకు స్వస్తత చేకూర్చలేకపోతున్నదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచమంతా యోగా మీద దృష్టి సారించిందన్నారు. రోగాలు రాకుండా నిరోధించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి పలు అంశాల్లో యోగా ప్రక్రియ బాగా పని చేస్తున్నదని అనేక మంది వైద్యులు చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ చికిత్సల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతుందని మంత్రి వివరించారు. జబ్బులు ఎందుకు వస్తున్నాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? ఎలాంటి వైద్యం ఎక్కడ అందుబాటులో ఉందో ప్రజలకు వివరించాలని వైద్యులకు మంత్రి సూచించారు. తట్టు లాంటి వ్యాధుల నివారణకు టీకాలిస్తున్నామని చెప్పారు. అవసరం సర్జరీలపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని మంత్రి సూచించారు. డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల కేసులు అవుతాయని, మరిన్ని సమస్యల్లోకి వెళ్ళకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి తెలిపారు. వైద్యులు కూడా బాధ్యతగా పని చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా మంత్రి పలువు సీనియర్ వైద్యులను సన్మానించారు. ఫిజీషియన్స్ అసోసియేషన్ బాధ్యులను మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రిని అసోసియేషన్ సన్మానించింది. సమావేశంలో ఇండియన్ ఫిజీషియన్స్ అసోసియేషన్ బాధ్యులు, డాక్టర్ నర్సింహులు, డాక్టర్ బిఆర్ బన్సోడ్,డాక్టర్ విజయమోహన్,డాక్టర్ శంకర్ కంపా, డాక్టర్ మనోహర్, డాక్టర్ రాజారావు, పలువురు వైద్యులు, పీజీ స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

'డిటెన్షన్'తో బడుగులకు ప్రమాదం

- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావారవి

నవతెలంగాణ-మణుగూరు

పాఠశాలలో డిటెన్షన్ విధానాల వలన ప్రభుత్వ బడుల్లో బడుగు విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావారవి అన్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో శనివారం నిర్వహించిన ఎస్టీఎఫ్ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇం డియా) ఆవిర్భావ దినోత్సవం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విద్యారంగం వాటా తగ్గిస్తూ రావడం దారుణమన్నారు. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్, ప్రయివేటు విద్యా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వత్తాసు పలుకుతు న్నాయన్నారు. ఇప్పటికే సీసీ విధానం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. త్రిభాషా సూత్రానికి తిలోదకాలు పలుకుతూ.. హిందీ, సంస్కృత భాషను ప్రవేశపెట్టే చర్యలను ఎన్‌డీఏ సర్కారు తీసుకుంటున్నదన్నారు. మధ్యాహ్న భోజనాన్ని మతసంస్థల చేతికి ఇచ్చే విధానాన్ని మానుకోవాలన్నారు.

సంపాదకీయం

స్వేచ్ఛాగీతం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తి కావడం ఓ చెప్పుకోదగ్గ ఘట్టం. కానీ స్వేచ్ఛాఫలాలు సామాన్యులకి దక్కకపోవడం ఎల్లెడలా కనిపించే దృశ్యం. స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడే పరిస్థితి డెబ్బయ్యేళ్ళ అనంతరమూ లేకపోవడం విషాద దైన్యం. రోజురోజుకీ రాజ్యం చెలాయిస్తున్న దాష్టీకం వ్యక్తిస్వేచ్ఛకి ప్రతిబంధకం. మతం, మార్కెట్, రాజ్యం కలగలసి స్వేచ్ఛాపథాన్ని ఛిద్రం చేయడం నిత్యకృత్య సన్నివేశం. స్వేచ్ఛాభారతం సామాన్యుల కిచ్చిందేమిటన్నది ప్రశ్నార్థకం. స్వేచ్ఛగా మనగలిగిన నేలని సైతం చెరపట్టే భూబకాసురుల, పెట్టుబడిదారుల దౌష్ట్యం పెచ్చరిల్లడం కన్నీటి వాస్తవం. పుడమితల్లి ఎడతెగని దు:ఖం భరతమాత విషణ్ణ వదనానికి చిహ్నం.

మతమౌఢ్యం, కులోన్మాదం మునుపెన్నడూ లేనంతగా పెరగడం ఎంత హేయం! భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక తత్వానికి విరుద్ధం. క్రూర నిర్బంధాల్ని దాటుకొని సాధించుకున్న స్వాతంత్ర్య దేశంలో పౌరుల స్వేచ్ఛ కలగా మిగలడం ఒక విరోధాభాస. ఇది నిత్యమూ నిరంతరమూ పాడుకోవాల్సిన స్వేచ్ఛాగీతం మూగబోవడం.

ఏడు పదుల కాలంలో ఏం మారింది? ఏం పోయింది? ఏం వచ్చింది? స్వాతంత్ర్య దేశంలోనూ జనం ఏం తినాలో, ఏం తినకూడదో రాజ్యమే చెప్పబోవడం విడ్డూరం. ఏ దేశంలోనూ కనిపించని వైపరీత్యం. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్ని సైతం హరించే పాలకుల కండకావరం స్వేచ్ఛాభారతికి అవమానకరం. ఎవరు ఏం చూడాలో, ఎవరేం చదవాలో, ఎవరు ఏ భాషలో మాట్లాడాలో కూడా ప్రభుత్వాలే చెప్పడం స్వేచ్ఛపై మోపే ఉక్కుపాదం. భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరం. సమాజానికి ఉపకరించే ఆలోచనల వ్యక్తీకరణకు విఘాతం. శాస్త్రీయ భావధారని ప్రోది చేసే కళాకారుల, రచయితల క్రియాశీలతకు గొడ్డలిపెట్టు. శాస్త్రీయ వివేచనని అడ్డుకునే పాలకుల దుర్నీతికి పరాకాష్ట. అనేక రాష్ట్రాల్లో రచయితల స్వేచ్ఛని హరించే దురాగతాలకు పాల్పడుతున్నాయి కాషాయమూకలు. మేలిమి ఆలోచనలకు తావునిచ్చే సినిమాలకీ, సాంస్కృతిక ప్రదర్శనలకీ ఆటంకాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ అనే మాట నేతిబీరకాయ చందమే...



చివరకు మన నేలపై మనం స్వేచ్ఛగా తిరుగాడే పరిస్థితి కూడా లేదు. మరీ ముఖ్యంగా మహిళలపై పెరిగిన పెత్తనాలు వారి కదలికలని అడ్డుకునే లక్ష్మణరేఖలు. ఆకాశమే హద్దుగా జీవన పరిధుల్ని విస్తరించుకునే అవకాశాల్ని కుంచింపజేసే కుతంత్రాలు. మనకు లభించిన స్వేచ్ఛ బూటకమని చెప్పకనే చెప్పే దృష్టాంతాలు. మార్కెట్ ఆటలో మహిళలని ఆటబొమ్మల్ని చేసిన వాణిజ్య తంత్రం స్వేచ్ఛామాత ఆత్మగౌరవాన్ని హీనపరిచే కౌటిల్యం.


సమస్త జీవనరంగాల్ని ముట్టడించిన మార్కెట్ మనిషి బతుకుని రుజాగ్రస్తం చేసింది. ఇన్నేండ్ల స్వాతంత్ర్యానంతరం కూడా కూడు, గూడు, గుడ్డ కోసం కోట్లాదిమంది అల్లాడే పరిస్థితి ఉండటం రాజకీయ వ్యవస్థల వైఫల్య ఫలితం. అందరూ చదువుకోడానికి సమాన అవకాశాలు, చదివిన చదువుకు తగిన ఉపాధి, చేసిన పనికి మేలయిన వేతనం లభించక పోవడం వైచిత్రి. కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు దండుకునే కుటిల వ్యూహాల కొనసాగింపు ఒక ముగింపు లేని బీభత్స హాస్య నాటకం. ప్రజలని బిచ్చగాళ్ళుగా చేసే వాగ్దానాల వాగాడంబరం రాజనీతిజ్ఞత లోపించిన నేతల క్రూర పరిహాసం. సామ్రాజ్యవాదుల పాదాల చెంత సాగిలపడే విధానాలతో రాజ్యం చేయడం ఆత్మగౌరవ రాహిత్యం. స్వీయగౌరవం, స్వాభిమానం లేని నాయకులు స్వేచ్ఛగా మనలేరు. తాము పాలించే ప్రజలు స్వేచ్ఛా సమానత్వాలతో బతికే పరిస్థితులు కల్పించలేరు.

పదవులు నిలుపుకునే కుట్రలు, కుతంత్రాలతో కాలాన్ని వెళ్ళబుచ్చే వారి పాలనలో మగ్గిపోయే దేశంలో స్వరాజ్యం, సురాజ్యం నెరవేరని కలలు. ఆ కలల సాకారం కోసం పోరాడేవారు మాత్రమే నిండైన ఆత్మగౌరవం, నిరాటంకమైన స్వేచ్ఛకు ప్రతీకలు. త్యాగాలకు వెరవని నిజమైన మనుషులు. అలాంటి వారి సంఘటిత ఆలోచనలు, ఆచరణ మాత్రమే సిసలైన స్వేచ్ఛకు బాసటగా నిలుస్తాయి. ప్రలోభాలకు లొంగక, నిర్బంధాలకు జడవక ముందుకు సాగే వారి పట్టుదల, నిబద్ధతలే స్వేచ్ఛాగీతానికి ఊపిరులూదుతాయి.

హద్దుల్లేని మార్కెట్ విస్తరణలో సంపదలు పెరిగినట్టే కనిపిస్తున్నా, అవి కొద్దిమంది చేతుల్లో ఉండిపోవడం అసమతుల్య విధానాల ఫలితం. మానవముఖం లేని అభివృద్ధి తీరుతెన్నుల పర్యవసానం. అంబానీలకీ, అదానీలకీ లబ్ది చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం విషమ విధానాల దుష్కృత్యం. ఇది అంతిమంగా దేశ స్వాతంత్ర్యాన్ని పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేయడం. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన వీరుల త్యాగాలకు తిలోదకాలివ్వడం. పారిశ్రామికవేత్తల స్తోత్రగీతమే ఈ జాతి జనులు పాడుకునే గీతం కావడమంటే స్వాతంత్ర్యం ఓ అసంబద్ధ నాటకంగా పరిణమించడం.

ఏ విలువలకీ ప్రస్థానం? ఏ దశకీ ప్రయాణం? ఏ జీవన ప్రమాణాలకిది సంకేతం? ఏ సూత్రాలకీ, సిద్ధాంతాలకీ శుభకరం? ఒక జాతి జీవితంలో ఏడు దశాబ్దాల కాలం చిన్నదేం కాదు. అనేకానేక రంగాల్లో పాదం మోపి అప్రతిహతంగా ముందుకు పోవాలి. నూటపాతిక కోట్లమంది పైబడిన భారతం ప్రపంచంలో అగ్రస్థాయిన నిలవాలి. ప్రజలు నికార్సయిన ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు నెలకొనాలి. ఇందుకు విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం కావాలని కొట్లాడక తప్పని స్థితి. శాస్త్రీయ ఆలోచనలు పురులు విప్పి వైజ్ఞానిక భారతం నెలకొనాలి. దీనికి భిన్నంగా మతమౌఢ్యం, కులోన్మాదం మునుపెన్నడూ లేనంతగా పెరగడం ఎంత హేయం! భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక తత్వానికి విరుద్ధం. క్రూర నిర్బంధాల్ని దాటుకొని సాధించుకున్న స్వాతంత్ర్య దేశంలో పౌరుల స్వేచ్ఛ కలగా మిగలడం ఒక విరోధాభాస. ఇది నిత్యమూ నిరంతరమూ పాడుకోవాల్సిన స్వేచ్ఛాగీతం మూగబోవడం.

వ్యవసాయ రుణాలపై ఆర్థిక సర్వే వక్రభాష్యాలు



సారంపల్లి మల్లారెడ్డి

భారత ఆర్థికసర్వే రెండవ భాగాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ "రైతుల రుణాలు మాఫీ చేయడం వల్ల ధరలు మరింత తగ్గుతాయని, జీడీపీ పెరుగుదలపై ప్రభావం ఉంటుందని, బ్యాంకుల అస్తిత్వం దెబ్బతింటుందని" ప్రకటించారు. ధరలు తగ్గడానికి, రైతుల రుణమాఫీకి అంటగట్టడం అంటే "మోకాలికీ, బోడిగుండుకూ జతపెట్టడమే." చాలామంది కుహనా ఆర్థికవేత్తలు వ్యవసాయరుణాలపై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. బహుళజాతి సంస్థలు, గుత్త సంస్థల రుణాలను రద్దుచేసిన పల్లెత్తు మాట అనని వీరు వ్యవసాయరుణాల మాఫీ ప్రచారం జరుగుతున్నదంటేనే లబో, దిబోమంటున్నారు. బ్యాంకులు కూడా రైతుల రుణాలు మాఫీ చేస్తే తమ అస్తిత్వానికి ప్రమాదం అని ప్రకటిస్తున్నాయి.

వాస్తవాలు పరిశీలించి ఇప్పటికైనా నిజమైన సాగుదారులకు ఇప్పటికే ఉన్న మొత్తం సంస్థాగత, ప్రయివేట్ రుణాలను రద్దుచేయాలి. ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశంలో అందరికీ ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.

తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నికగన్న ల్యాంకో, కావూరి సాంబశివరావు లాంటి పారిశ్రామికవేత్తల ఇండ్ల ముందు బ్యాంకులు తమ రుణాలు చెల్లించాల్సిందిగా కోరుతూ, ధర్నాలు నిర్వహించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. భారతదేశంలో బ్యాంకుల డిపాజిట్‌లు రూ.96లక్షల కోట్లు కాగా దాదాపు రూ.30లక్షల కోట్లు 20 కుటుంబాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు బాకీ పడి ఉన్నారు. ఈ బాకీలను మాఫీ చేయడానికి భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఏటా రూ.4లక్షల కోట్ల మేరకు బడా పెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేస్తూనే ఉన్నారు. అంతేకాక ఏటా రూ.5.50లక్షల కోట్ల పన్ను రాయితీ ఇస్తున్నారు. ఇవేవీ ధరలపై ప్రభావం చూపడం లేదా? జీడీపీకి నష్టం కలగడం లేదా? మొత్తం వ్యవసాయ రుణాల రద్దు వల్ల బ్యాంకులు దివాళా తీస్తాయన్నది అవాస్తవమని ఆర్థికసర్వే పరిశీలన ద్వారా అర్థం చేసుకోవచ్చు.

దేశ ఆర్థికాభివృద్ధి ఉత్పత్తి రంగాలపై ఆధారపడి గ్రోత్‌రేట్ నిర్ణయిస్తారు. అందులో ప్రాథమికంగా ఉన్న వ్యవసాయరంగం, ఆ తరువాత పారిశ్రామిక, సేవారంగాల ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని జీడీపీ నిర్ణయిస్తారు. సేవారంగం గాలిబుడగలాంటిది. దాన్ని స్థిర ఆదాయంగా గుర్తించరు. స్థిర ఆదాయమంటే వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ఉత్పత్తే. 1965 నుండి 1985 వరకు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత 5 రెట్లు పెరిగింది. జనాభా 4 రెట్లు పెరిగింది. అందువల్ల, ఆహార లభ్యతలో స్వయంసమృద్ధి సాధించగలిగాం. 1985 నుండి 1993 వరకు వ్యవసాయరంగం ఉత్పత్తి ఎదుగూ, బొదుగూ లేకుండా ఉంది. ఇక డబ్ల్యుటీవోపై సంతకం పెట్టిన తరువాత వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావాలు కలిగాయి. సంస్కరణల పేరుతో వ్యవసాయానికి ఉపయోగపడే అన్ని రంగాలను ప్రయివేటీకరించ పూనుకున్నారు. విత్తనరంగం 80శాతం బహుళజాతి సంస్థల పరమైంది. దేశీయ విత్తన సంస్థలన్నీ మటుమాయమైనాయి. నాణ్యతలేని విత్తనాల వల్ల ఏటా 25శాతం పంటలకు నష్టం వాటిల్లుతున్నది. 2004లో రూపొందించిన విత్తనచట్టం 2017 నాటికి కూడా పార్లమెంట్‌లో చట్టంగా రూపొందలేదు. వ్యవసాయ ఉపకరణాలల్లో అతిముఖ్యమైన రుణలభ్యతలో బ్యాంకులు సంస్కరణల తరువాత తగ్గించేశాయి. రిజర్వు బ్యాంకు ఆదేశిక సూత్రాల ప్రకారం మొత్తం డిపాజిట్లలో 18శాతం పంట రుణాలకు, 22శాతం వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణసౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం రూ.96లక్షల కోట్ల డిపాజిట్లలో 16లక్షల కోట్లు వ్యవసాయ రుణాలివ్వాలి. కానీ, గత ఏడాది రూ.8లక్షల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపులు చూపి 6లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రైతులు ప్రయివేట్ రుణాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటినుండి నేటికీ 4లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలకు ప్రధానకారణం రుణభారమే. దేశవ్యాపితంగా ఆర్థికసర్వే ప్రకారం రైతుల రుణభారం 2.7లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా. అదే సందర్భంలో 20 మంది పెట్టుబడిదారీ కుటుంబాలు 28లక్షల కోట్ల బాకీలు ఎగనామం పెట్టబోతున్నారు. దేశ జీడీపీలో 15శాతం ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయరంగం బాకీలు 2.7లక్షల కోట్లు మాఫీ వల్ల మన ఆర్థికరంగంపై ఎంతప్రభావం పడబోతోంది.

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విడుదల చేసిన అప్పుల జాబితా

ముఖేశ్ అంబానీ 1,87,070 కోట్లు, అనిల్ అంబాని 1,24,956 కోట్లు, రూలియా బ్రదర్స్ 1,01,461 కోట్లు, అనిల్ అగర్వాల్ 1,03,340 కోట్లు, గౌతమ్ అథాని 96,031 కోట్లు, సిరస్ మిస్త్రి 80,701 కోట్లు, మనోజ్ గౌర్ 75,163 కోట్లు, సజ్జన్ జిందాల్ 58,171 కోట్లు, ల్యాంకో మధు 47,102 కోట్లు, జి.యం.ఆర్ 47,976 కోట్లు, వియన్ దూప్ 45,400 కోట్లు, జీవీకే 33,933 కోట్లు. వీరితో పాటు సహారా గ్రూప్, విజయ్ మాల్యా, రేణుకా షుగర్స్, నవీన్ జిందాల్, డిఎల్‌ఎఫ్ ప్రాపర్టీస్ కలుపుకుని 28 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. (భారత్ 2017-18 బడ్జెట్ 21.60 లక్షల కోట్లు మాత్రమే).

అమెరికా తన బడ్జెట్‌లో 6శాతాన్ని (580మిలియన్ డాలర్లు) వ్యవసాయరంగానికి కేటాయిస్తోంది. పాకిస్థాన్ 7శాతం, బంగ్లాదేశ్ 6శాతం, టర్కీ 8శాతం వ్యవసాయరంగానికి తమ బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. భారతదేశం ఎరువుల సబ్సిడీ (68వేల కోట్లు), ఆహారసబ్సిడీ (1.15లక్షల కోట్లు), గ్యాస్ సబ్సిడీ (36వేల కోట్లు) మాత్రమే కేటాయిస్తున్నారు. వ్యవసాయనికిచ్చే సబ్సిడీ అతితక్కువ. బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2.5శాతానికి మించడం లేదు. ప్రపంచంలోని ఏదేశంలోకూడా వ్యవసాయ ఉపకరణాలను అతితక్కువ ధరలకు సరఫరా చేస్తూ, ఉత్పత్తి ఖర్చులు తగ్గిస్తున్నారు. పంటలు వేసేముందే ధర నిర్ణయించి ఆ ధరనే అమలు చేస్తున్నారు. దీర్ఘకాలిక రుణాలు 20 ఏండ్ల వాయిదా వరకు ఇస్తున్నారు. ఇవేవీ భారతదేశంలో లేవు. తెలుగు రాష్ట్రాలలోనే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా దళారీలు యేటా రూ.25వేల కోట్లు సంపాదిస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. దేశవ్యాపితంగా చూస్తే ఈ అంచనా లక్షల కోట్లు ఉంటుంది.

పాలక వర్గాలు 1997 నుండి వ్యవసాయరంగంలోకి కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నాయి. కార్పొరేట్ల వద్ద డబ్బులు బాగా పోగుపడటంతో మరో వ్యాపారం లేనటువంటి ఈ సంస్థలు వ్యవసాయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పాలక వర్గాలతో లాలూచీ పడుతున్నాయి.



ఇప్పటికే 30 కార్పొరేట్ వ్యవస్థలు భారీ వ్యవసాయాలను యంత్రాలతో కొనసాగిస్తున్నాయి. ఎంత రుణగ్రస్తులైనా భూములు వదులుకోవడానికి ఇష్టపడని రైతులను బలవంతంగా తొలగించడానికి "రుణమాఫీ వల్ల ధరలు తగ్గుతాయని" ప్రచారం సాగిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ ఉత్పత్తులు అందరికీ తక్కువ ధరలకు లభించాలి. అలా లభించాలంటే ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గాలి. వ్యవసాయోత్పత్తుల వ్యయంపై కనీసం 50శాతం అదనపు ఆదాయం రావాలి. దేశంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మనదేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి?

చివరకు పెట్టుబడిదారులు బాకీలు ఎగవేసినా తిరిగి వారికి రుణసౌకర్యం కల్పించడానికి బ్యాంకుల ఏకీకరణ విధానాన్ని అమలు జరుపుతున్నారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు 5, మహిళా బ్యాంకులు కలిపివేశారు. మరో నాలుగు ప్రయివేట్ బ్యాంకులు కలువబోతున్నాయి. ఈ బ్యాంకులను ఏకీకరణ చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం పెట్టుబడిదారులకు కావాల్సిన మొత్తంలో రుణాలివ్వడానికి నిధులు పోగు చేయడమే లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరడానికి బ్యాంకులలోని డబ్బునంతా పెట్టుబడిదారుల అవసరాలకు అందుబాటులో పెడుతున్నారు.

ఒకవైపున సహకారవ్యవస్థను దెబ్బతీసి, ప్రస్తుతం బ్యాంకులు రైతులకు రుణాలివ్వడం తగ్గించి వేశాయి. ఈ స్థితిలో వ్యవసాయానికి రక్షణగా సహకార వ్యవస్థను పటిష్టంచేయాలి. అందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ బడ్జెట్‌ను సహకార వ్యవస్థలో డిపాజిట్ చేయాలి. ప్రభుత్వ డిపాజిట్‌లను కూడా వాణిజ్య బ్యాంకులే తక్కువ వడ్డీకి కాజేస్తున్నాయి. ప్రభుత్వాధికారులకు బహుమతులిచ్చి ప్రభుత్వ బడ్జెట్‌ను తమ బ్యాంకులలో డిపాజిట్ పెట్టుకుంటున్నారు. ఆవిధంగా కాక ప్రజల నుండి సేకరించిన రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ మొత్తాలను సహకార వ్యవస్థలో పెట్టడం ద్వారా వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉంచాలి. కానీ, వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి డిపాజిట్లు సేకరిస్తున్నారు. సహకార బ్యాంకులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌ను డిపాజిట్ చేయడం ద్వారా అభివృద్ధి చేయొచ్చు. ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించిన బ్యాంకులపై భారం పడదు.

తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో 17వేల కోట్లు, ఏపీలో 24వేల కోట్లు మాఫీ ప్రకటించినప్పటికీ, ఇంకా తెలంగాణలో 35వేల కోట్లు, ఏపీలో 54వేల కోట్లు బాకీ ఉన్నారు. పట్టణాల్లో వ్యాపారాలు చేసుకునేవారు వ్యవసాయం పేరుతో రుణాలు పొందారు. రుణమాఫీ వల్ల వారే ఎక్కువ లబ్ది పొందుతున్నారు. వాస్తవ సాగుదారుకు రుణమాఫీ వర్తించింది చాలా తక్కువ. వాస్తవ సాగుదారుల పేరుతో భూరికార్డులు లేకపోవడంతో భూస్వామ్య రైతులు పెద్దమొత్తాల్లో మాఫీ కాజేస్తున్నారు. రైతులకు ఉపకరణాలు ఉచితంగా సరఫరా చేస్తూ, ప్రయివేట్ రుణాల జోలికి వెళ్లకుండా వడ్డీలేని రుణాలను ఇవ్వడంతోపాటు, ముందే పంటల ధరలు నిర్ణయించి అమలు చేయడం, ప్రకృతివైపరీత్యాల పరిహారాన్ని పూర్తిగా చెల్లించినపుడు రుణమాఫీ సమస్య తలెత్తదు. ఇతర దేశాలలోని విధానాలను అనేక మంత్రివర్గ బృందాలు పరిశీలించి వచ్చినప్పటికీ ఏ ఒక్క విధానాన్నీ అమలు చేయలేదు. భారత పెట్టుబడిదారీ పాలక వర్గాలు వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ సంస్థల పరం చేయడం లక్ష్యంగా కొనసాగుతున్న దృష్ట్యా ఆర్థికసర్వేలు ఇలాంటి వక్రభాష్యాలనే ప్రచారం చేస్తుంటాయి. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో దీనికి బహుళ ప్రచారం వస్తుంది. లక్షల్లో వేతనాలు పొందేవారు కూడా రైతుల రుణమాఫీ వ్యతిరేకిస్తున్న ఘటన చూస్తుంటే భారత ఆర్థికవిధానం ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలు పరిశీలించి ఇప్పటికైనా నిజమైన సాగుదారులకు ఇప్పటికే ఉన్న మొత్తం సంస్థాగత, ప్రయివేట్ రుణాలను రద్దుచేయాలి. ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశంలో అందరికీ ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.

సెల్: 9490098666

రిపోర్టర్స్ డైరీ

అనగనగా ఓ ఫుట్‌పాత్...

ఇవాల్టి మన సంభాషణకు వేదిక... పాలకులు విశ్వనగరంగా ఊదరగొడుతున్న హైదరాబాద్. ఆ నగరం నడిబొడ్డున ఉంది సుందరయ్య పార్కు... అక్కడో ఫుట్‌పాత్... దాని పక్కనే ఒక ఎస్‌బీఐ ఏటీఎమ్.. అక్కడి బ్యాంకుకు, ఆ ఏటీఎమ్‌లో లావాదేవీల కోసం ఎందరో వచ్చిపోతున్నారు. వారందరినీ ఆత్రంగా చూస్తున్నాడో యువకుడు. వయసు ఇంచుమించు ఇరవై రెండు, ఇరవై మూడేండ్లు ఉండొచ్చు. ఏటీఎమ్ వద్దకు వస్తున్న వారికి ఏదో చెప్పాలని భావిస్తున్న అతడు.. అంతలోనే తటపటాయిస్తూ వెనక్కి తగ్గుతున్నాడు. నడి ఎండలోనే ఇలా ఓ గంటసేపు గడిచింది. ఈలోపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రెస్‌మీట్ ముగించుకుని బయటకు వచ్చిన విలేకరులు.. ఆ యువకుడి ప్రవర్తనపై సందేహాలు వెలిబుచ్చుతూ అక్కడికి చేరుకున్నారు. ఎందుకు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావ్..? నీకు ఎవరు కావాలి..? ఏటీఎమ్ పరిసరాల్లో నీకేం పని..? తదితర ప్రశ్నలను సంధించారు. దానికి ఆ యువకుడు దీనంగా.. 'సార్.. నేనో రియల్ ఎస్టేట్ కంపెనీలో పన్జేస్తున్న. ఆ కంపెనీకి సంబంధించిన కరపత్రాలను గల్లీ గల్లీ తిరిగి పంచటం నా పని... అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్న. కానీ ఎవరూ నా వైపు చూడట్లే.. వాళ్లనాపి పాంప్లేట్ ఇద్దామంటే కోపానికొస్తారేమోనని భయం... అందుకే ఎనకా ముందూ ఆలోచిస్తున్న...' అని తన గాథ చెప్పుకొచ్చాడు. చూస్తే క్లాస్‌గా ఉన్నావ్.. ఏం చదువుకున్నవ్ తమ్మీ..? అని అడగ్గా... 'ఎంబీఏ సార్...' అనే అతడి సమాధానం విని ఆశ్చర్యపోవటం విలేకరుల వంతైంది. ఎంబీఏ చదివినోడికి ఫుట్‌పాత్ మీద ఇలా కాగితాలు పంచే దుస్థితేమిటి...? అని జాలిపడగా... 'ఏం జేస్తమన్నా.. ప్రభుత్వం ఏసిన అన్ని నోటిఫికేషన్లకు అప్లై జేసిన. అన్నీ వాయిదా పడుతూ వస్తున్నయ్.. ఇంట్ల అమ్మ నాయిన మీద ఆధారపళ్లేక ఈ పన్జేస్తున్న...' అని చెప్పేసరికి అతనిపై సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన చేతిలో ఉన్న కాగితాలను అందుకుంటూ అక్కణ్నుంచి కదిలారు పాత్రికేయులు.. ఈ సీనంతా చూసిన తర్వాత.. ఆకలి రాజ్యం సినిమాలోని 'సాపాటు ఎటూ లేదు..' అనే పాట ... అందులోని 'డిగ్రీలు పుచ్చుకుని, చిప్ప చేతబట్టుకుని...' అనే పదాలు గుర్తుకొచ్చాయి...

-బి.వి.యన్.పద్మరాజు

నవ్విపోదురుగాక ..

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు నవ్విపోదురుగాక... నాకేటీ సిగ్గు..! అన్న తరహాలో సాగుతున్నాయి. నెలకు రెండూ మూడూ విదేశాల్లో పర్యటిస్తూ ప్రధాన మంత్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు. దీనిపై రాజకీయ దుమారం సైతం చెలరేగింది. విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యలను ఇటీవల విపరీతంగా చేస్తున్నారు. అయినా దున్నపోతు మీద వానలా ఉంది పరిస్థితి. కాగా గతంలో మన్మోహన్‌సింగ్ దేశ ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని నిరూపించగా, ఇప్పుడు మోడీ గురించి చర్చ నడుస్తున్నది. ఎన్ని విమర్శలు వచ్చినా విదేశీ పర్యటనల పేర విలువైన ప్రజాధనానికి తూట్లు పొడుస్తున్నారు. కుక్క తోక వంకర సామెతను గుర్తుకు తెస్తున్నారు. హవ్వ...!

- బి.బసవపున్నయ్య

విడవమంటే పాముకు కోపం...

విడవమంటే పాముకు కోపం... తినమంటే కప్పకు కోపం అంటే ఇదేనేమో! తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 1057మంది ఏపీ స్థానికత ఉద్యోగుల పరిస్థితి అచ్చు ఇలాగే తయారైంది. కోర్టు ఉత్తర్వులతో వీరికి తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏ బాధ్యతలు అప్పగించకుండా జీతాలు చెల్లిస్తున్నాయి. వీరికి కూసునేందుకు కుర్చీలూ లేవు... పిలిస్తే పలికే అటెండరూ లేదు. రిలీవ్ అయిన వీరి పోస్టుల్లోకి తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రమోషన్ల పేరుతో ఆ కుర్చీలను ఆక్రమించేశారు. దీనిపై కూడా రిలీవ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. తెల్లారకముందే కోడి కూసినట్టు... వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందేమో... ప్రమోషన్లు మళ్లీ ఎక్కడ డిమోషన్లు అవుతాయేమో అనే భయం ప్రభుత్వ అనుకూల విద్యుత్ ఇంజినీర్ల సంఘంలో మొదలైంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సర్కారు విడుదల చేస్తున్న అన్ని రకాల నోటిఫికేషన్లు, రెగ్యులరైజేషన్ ప్రక్రియలు సహా అన్నింటిపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేసి, కొట్టివేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏం చేయాలో పాలుపోని సర్కారు పెద్దలు ఉనికి కోసం ఉవ్విళ్లూరి... రిలీవ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా నేరుగా టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా పేరుతో ఆందోళన నిర్వహించారు. "వాడెవ్వడు... వీడెవ్వడు... మా ప్రమోషన్ల కడ్డెవ్వడు?" అంటూ నినాదాల హోరెత్తించారు. దీనిపై అదే డిస్కంలోని ఓ ఉన్నతాధికారిని కదిపితే... ఏం చెప్పమంటావ్ బై... వాళ్లేమో కోర్టు కెళ్లారు. వీళ్లేమో ప్రమోషన్లు తీసేసుకున్నారు. గడిగడికీ మా సీఎమ్‌డీ సాబ్ కోర్టులో ముద్దాయిలెక్క నిలబడాల్సి వస్తోంది. జర ఓపిక పట్టండ్రాబై అంటే వినేటోడే లేడు" అంటూ ముక్తాయింపునిచ్చారు. "సర్కారు ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వులపై వీరికి కూడా నమ్మకం లేదు. ఆటినెట్లయినా కోర్టు కొట్టేస్తదనే భయం ఉండబట్టే ఆ సంఘమోళ్లు ధర్నాలంటూ నాటకాలాడుతున్నారని మరోసంఘం నేత చెప్పుకొచ్చారు. వాళ్లు ధర్నా చేసిన రోజు డిస్కం సీఎమ్‌డీ రిలీవ్ ఉద్యోగులందర్నీ తనుండే ఏదో అంతస్తులోనే కూర్చోవాలని హుకుం జారీ చేశారు. ఈ లొల్లి ఎటు తిరిగి ఎటెళ్తుందో అనే భయంతో... నట!

- ఎస్.ఎస్.ఆర్.శాస్త్రీ

వొద్దు.. రావొద్దు...



తెలిదేవర భానుమూర్తి

నారదుడు కొప్పేసుకుండు. తంబూరు దీస్కుండు. ఒకపారి టింగ్‌టింగ్ మన్నడు. చిర్తలు దీస్కోని ఒకపారి కొట్టిసూస్కున్నడు. ఈ పారి యాడికిబోతె బాగుంటది అని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటిలెక్కనే యాద్గిరి గుట్టకు బోతె బాగుంటది. నర్సిమ్మసామితోని ముచ్చటబెడ్తె తెలంగానల ఏమైతున్నదో ఎర్కైతది అని గాయిన అనుకున్నడు. అనుకోని నారాయన, నారాయన అన్కుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. యాద్గిరి గుట్ట దిక్కు గాయిన రాబట్టిండు.

నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినను గల్సింది.

"యాడికి బోతున్నవు నారదా?" అని అడిగింది.

"యాద్గిరిగుట్టకు బోతున్న" అని నారదుడు అన్నడు.

"గుట్టకు ఎందుకు బోతున్నవు" అని దున్నపోతు అడిగింది.

"నర్సిమ్మసామితోని ముచ్చటబెట్టతందుకు" అని నారదుడు అన్నడు

"గాయినతోని ముచ్చటబెడ్తె ఏమొస్తది." అని దున్నపోతు అడిగింది.

"గాయినతోని ముచ్చటబెడ్తె తెలంగానల ఏమైతున్నదో ఎర్కైతది" అని నారదుడు అన్నడు.

"నర్సిమ్మసామి తానికి పోవుడు ఎందుకు. తెలంగానల ఏమైతున్నదో నేను జెప్త గద" అని దున్నపోతు అన్నది.

"తెలంగానల ఏమైతున్నదో నీకెట్ల ఎర్క?" అని నారదుడు అడిగిండు.

"నెల దినాల సంది నేను తెలంగానలనే ఉన్న" అని దున్నపోతు అన్నది.

"ఎందుకున్నవు?" అని నారదుడు అడిగిండు.

"గదొక పెద్ద కత" అని దున్నపోతు అన్నది.

"గా కతేందో జెరజెప్పరాదు." అని నారదుడు అన్నడు.

"మా దున్నపోతుల మీటింగ్ అయ్యింది. గా మీటింగ్ల దున్నపోతుల సర్కార్ ఏర్పాటు జేస్తె బాగుంటదని అన్నరు. గందుకు ముందుగాల్ల ఎలచ్చన్లు బెట్టాలని జెప్పింద్రు" అని దున్నపోతు అన్నది.

"ఇదువర దాంక మంచిగున్న మీ దున్నపోతులు గూడ కరాబైతున్నయి గదా" అని నారదుడు అన్నడు.

"ఎలచ్చన్లు, గెలెచ్చన్లు ఏమొద్దు. సర్కార్ గూడ వొద్దు. ఎలచ్చన్లు అంటె మీ దాంట్ల మీరు కొట్లాడుకుంటరు. ఇప్పుడున్న తీర్గనే ఉంటె మంచిగుంటదని నేను జెప్పిన. గిప్పుడైతె గవ్వి నామాట ఇన్నయి. గని ఇకముందు ఏం జేస్తయో ఎవ్వరికెర్క" అని దున్నపోతు అన్నది.

"ఇంతకు తెలంగానల ఏమైతున్నదో జెప్పకపోతివి?" అని నారదుడు అన్నడు.

"గీనడ్మ తెలంగానల మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలల్ల ఒక్కతీర్గ దిర్గుతున్నరు. ఒక మంత్రి యెంబడి నలుగురు గన్‌మెన్లు, చప్రాసిలు, గాయిన చెంచగాల్లు ఉంటున్నరు. గాల్లు గూడ నియోజకవర్గానికి వొస్తున్నరు. గీనడ్మ హరితహారం అనుకుంట పట్నంకు దగ్గరల ఉన్న ఒక జిల్లకు నలుగురు మంత్రులు బోయింద్రు. తలా ఒక్క మొల్క



నాటింద్రు. మంత్రులు వొస్తున్నరంటె ఇంతెజామ్ జెయ్యాలె గదా. గా ఇంతెజామ్ జేసేటి పని తాసిల్దార్ల మీద బడ్డది. నీల్లసీసలు, రొండు పూటల పలారాలు, బ్యానర్లుకు కర్సు అయ్యింది. గంతే గాకుంట అంబటాల్ల మటన్, చికెన్లతోని బువ్వ బెట్టింద్రు. గీ దానితోని గల్పి మొత్తం కర్సు పదిహేను వేల రూపాలయ్యింది. తాసిల్దార్ నెత్తి మీదనే గీ కర్సు బడింది" అని దున్నపోతు అన్నది.

"మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలల్ల ఎందుకు దిర్గుతున్నరు?" ఆపి నారదుడు అడిగిండు.

"ముక్యమంత్రి సర్వే జేపిచ్చిండు. గా సర్వేల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బట్టి మార్కులు ఇచ్చింద్రు. తక్వ మార్కులు వొచ్చినోల్లు నియోజకవర్గాలల్ల దిర్గకుంటె వొచ్చెపారి ఎలచ్చన్ల టికిట్ దొరుకుడు కస్టమైతదని ముక్యమంత్రి అన్నడు. ఇగ దాంతోని మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పంటి దిర్గబట్టింద్రు. తక్వ మార్కులు వొచ్చిన ఒక ఎమ్మెల్యే నెలకు నాలుగు పార్లు నియోజకవర్గంల దిర్గిండు. గాయిన వొచ్చినప్పుడు ఇంతెజామ్ కయ్యేటి కర్సు తాసిల్దారు మీదనే బడ్డది. గాయినకు వొచ్చే జీతంల కెల్లి తాసిల్దారు కర్సుబెట్టిండు. గీ తీర్గ ఒక తాసిల్దారుకు నెలకు లచ్చరూపాలు ఇంతెజామ్‌కు కర్సు అయ్యింది. ఇగ దాంతోని గీ కొల్వు వొద్దు పాడు వొద్దు అనుకుంట గాయిన తాసిల్దారు కొల్వును ఇడ్సిపెట్టిండు." అని దున్నపోతు జెప్పింది.

"తాహసిల్దారు ఒక్కడే గాకుంట ఇంతెజామ్‌కు అయ్యేటి కర్సు ఇంకెవల్ల మీదనైన ఏసింద్రా?" అని నారదుడు అడిగిండు.

"కొంతమంది తాహసిల్దార్లు ఎట్లన్న జేసి ఇంతెజామ్ జెయ్యుమని వీఆర్వోలకు జెప్పింద్రు. ఇంతెజామ్‌కు అయ్యేటి కర్సును వీఆర్వోలు జెనం తాని కెల్లి వసూలు జేసింద్రు. పదివేల రూపాలు కర్సు అయితె. జెనం తానికెల్లి గాల్లు లచ్చరూపాలు వసూలు జేసింద్రు. ఎంకి పెండ్లి సుబ్బి సావుకు వొచ్చిన తీర్గ గీ లీడర్ల టూర్లు మా సావుకు వొచ్చినయి అని తాసిల్దార్లు మొత్తుకోబట్టింద్రు. లీడర్లు వొస్తె గాల్ల గన్‌మెన్లు, చప్రాసిలకు మటన్, చికెన్లతోని బువ్వ బెట్టుడే గాకుంట బక్షీస్ గూడ ఇయ్యాలె. గియన్ని జూసుకుంటె ఒలిసెంత కర్సు గాబట్టింది. ఇంతెజామ్‌లకు అయ్యేటి కర్సుల ఒక్కపైస గూడ సర్కారు ఇస్తలేదు. ఇగదాంతోని కర్సంత తాసిల్దార్ల నెత్తి మీదనే బడ్డది. ఇగదాంతోని లీడర్లు నియోజకవర్గాలకు రాకుంటె బాగుంటదని తాసిల్దార్లు అనుకుంటున్నరు. మల్ల గలుస్త" అన్కుంట దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు.

తోక... పొద్దుమీకింది. దీపాలు ముట్టిచ్చింద్రు. ఎప్పటితీర్గనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. గాడ మా దోస్తులు పాన్లు దినుకుంట ముచ్చటబెడుతున్నరు.

"కరీంనగర్ జిల్ల జెల్ల నేరెల్ల బాదితులను ఉంచింద్రి. గాల్లను జూసెతందుకు లీడర్లు రాబట్టింద్రు. లీడర్లు వొస్తుంటె పోలీసోల్లు ఏం జేసింద్రో ఎర్కైనా?" అని యాద్గిరి అన్నడు.

"ఏం జేసింద్రు?" అని సత్నారి అడిగిండు.

"జేలు ముంగట ఒక గుమ్మడికాయ గట్టింద్రు" అని యాద్గిరి జెప్పిండు.

"ఎందుకు గట్టింద్రు" అని సత్నారి అడిగిండు.

"జేలుకు లీడర్ల దిస్టి దాకకుంట " అని యాద్గిరి అన్నడు.

సెల్:9959150491

గరం చాయ్... ఘాటుగా



వాన కాలంలో వచ్చే చిన్న చిన్న రోగాలకు మంచి ఔషధం అల్లం చాయ్. అల్లం చాయ్ తాగడం వల్ల కడుపు ఉబ్బసం, శ్వాస సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణ, అధిక ఒత్తిడి, దగ్గు, జలుబు, బరువు తగ్గడం వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఒక కప్పు అల్లం చాయ్ తాగితే చాలు ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ని ఉపయోగాలున్న అల్లం చాయ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం!

కావలసిన పదార్థాలు : పాలు-ఒక గ్లాసు, తాజాగా ఉన్న అల్లం-రెండు చిన్న ముక్కలు, యాలకులు-మూడు, చక్కెర-సరిపడా, టీ పౌడర్-సగం చెంచా.

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద పాత్రను పెట్టి దాంట్లో కొన్ని నీళ్ల మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతుంటే అల్లం ముక్కలు, టీ పౌడర్, చక్కెర, యాలకులు వేసుకోవాలి. ఇలా ఐదు నిమిషాలు మరిగించాక దాంట్లో పోసుకొని మళ్లీ ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. వేడి వేడి అల్లం చాయ్ రెడీ!

❄

మానవి
నవతెలంగాణ
manavi@navatelangana.com
హైదరాబాద్ 5
ఆదివారం 13-8-2017





కనుపర్తి వరలక్ష్మమ్మ (అక్టోబర్ 6, 1896 - ఆగష్టు 13, 1978)

మహిళల సమస్యలపై 'శారదలేఖలు'

విద్యతో పాటు విషయ పరిజ్ఞానం ఉన్న మహిళ తన సమస్యలనే కాకుండా సమాజంలో తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించగలుగుతారు. సమస్యలను చర్చిస్తూ.. పరిష్కారాలు సూచిస్తూ అవగాహన కల్పిస్తారు. ఈ ప్రయత్నమే చేశారు ప్రముఖ రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ. శారదలేఖలు పేరుతో ప్రచురితమైన శీర్షిక ద్వారా ఆమె మహిళల సమస్యలను చర్చిస్తూ.. మహిళలను చైతన్యపరిచారు. సామాజిక మార్పు దృక్పథంతో సాగే ఆమె రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి.

బాపట్లలో పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతుల ఎనిమిది సంతానంలో వరలక్ష్మమ్మ ఒకరు. ఆమెకు 1909లో విద్యావేత్త, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే కనుపర్తి హనుమంతరావుతో పెండ్లి జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నతవిద్యను అభ్యసించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ రచయితగా బిరుదు అందుకున్నారు. 1919 లో ఆంగ్లానువాదా కథ 'సౌదామిని' తో రచనలు చేయడం ప్రారంభించారు.

Women of the day

'లేడీస్ క్లబ్', 'రాణి మల్లమ్మ', 'మహిళా మహోదయం', 'పున ప్రతిష్ట' వంటి నాటికలు, 'ద్రౌపది వస్త్ర సంరక్షణ ' అనే ద్విపద కావ్యం, 'సత్యా ద్రౌపది సంవాదం" , నాదు మాట' మొదలైన పద్య రచనలు ఆమె చేసారు . 'నమో ఆంధ్ర మాతా' పేరుతో గేయాలు రాసారు. ఇవే కాకుండా పిల్లల పాటలు, నవలలు, పిట్ట కథలు, జీవిత చరిత్రలు, కథలు ఇలా అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి .. మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ . అంతేకాదు ఆమె గాంధీగారి మీద దండకం రచించారు. 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు.

బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో 'స్త్రీ హితైషిణి మండలి' ని స్థాపించి స్త్రీల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఆమె ప్రత్యేక్షంగా చూసి.. వాటికి స్పందిస్తూ..ప్రముఖ మాసపత్రిక గృహలక్ష్మిలో 'శారదలేఖలు' అన్న శీర్షికతో వాటిని చర్చించేవారు. 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా శారదలేఖలు శీర్షికను ప్రచురించారు. ఎంతో మంది మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఈ శీర్షిక కొనసాగింది. ఆ తర్వాత శారదలేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి ఆమె రచనలు దోహదం చేసాయి. ఒక రచయిత్రి ఒక ప్రముఖ పత్రికలో అంతకాలం ఒక కాలమ్ నిర్వహించడం అదే ప్రథమం. గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని అందుకున్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ. సమాజసేవలోనూ చురుకుగా పాల్గొన్న ఆమె గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. గుడివాడ ప్రజలు ఆమెను కవితా ప్రవీణ అని అభిమానంగా పిలిచేవారు.

❄

అత్తమ్మ అని పిలుస్తున్నారు

'ఫిదా' చిత్రానికి తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. అందులో బాన్సువాడ భానుమతి నటనకు హాల్లో ఈలలు ఎంతగా మోగాయో, అత్తమ్మ పాత్రకు కూడా అంతే మోగాయి. ఆసాంతం సహజత్వంతో సాగిన ఈ చిత్రంలో ప్రతి పాత్రా జీవం పోసుకుందే. అందులో మేనత్తగా నటించి, తనదైన ప్రత్యేక యాసతో, అమాయకత్వంతో ఆడియన్స్ మదిని దోచేశారు గీతా భాస్కర్. తెరపైనే కాదు నిత్య జీవితంలోనూ అంతే సహజంగా ఉండే ఆ అత్తమ్మతో మానవి చిట్‌చాట్...



ఫిదా సక్సెస్ ముందే ఊహించారా?

అస్సలు అనుకోలేదు. నిజం చెప్పాలంటే అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే షూటింగ్ సంవత్సరం పాటు సాగుతూనే ఉంది. షూటింగ్ అప్పుడు ఏం చేస్తున్నారో, ఏమిటో అర్థం కాలేదు. ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు.

నటించడం ఇదే మొదటిసారా?

లేదు. అంతకు ముందు మా అబ్బాయి, 'పెళ్ళి చూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ 'అనుకోకుండా' అనే షార్ట్ ఫిలిం తీశాడు. అది 48 గంటల్లో తీయాల్సిన ఓ కాంపిటీషన్ ఫిలిం. అందరూ కొత్త వాళ్ళు కావాలి. అందులో తల్లి పాత్ర అవసరమైతే.. అప్పటి కప్పుడు ఎవరు దొరుకుతారు. అందుకే నన్ను చేయమన్నాడు. షూటింగ్ ఇంట్లోనే జరిగింది. అలా మొదటి సారి షార్ట్ ఫిలింలో నటించాను.

మీ బాల్యం ఎలా గడిచింది?

మా పూర్వీకులది వరంగల్ జిల్లా. అయితే మా తాతయ్య చెన్నైల్లో సిర్థపడిపోయారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. నా చదువంతా అక్కడే. అమ్మతో నాకు చాలా రిలేషన్ ఉండేది. అమ్మను వదిలి వెళ్ళలేక మెడిసిన్ చేయడం కూడా మానేశాను. ఆర్ట్‌పై ఉన్న ఆసక్తితో విజువల్ ఆర్ట్‌లో ఐదేండ్ల కోర్సు పూర్తి చేశాను. పార్ట్ టైం వర్క్ కూడా చేశాను.

మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు?

పెండ్లి తర్వాత వచ్చాను. మావారు ఉదయ్ భాస్కర్. ఆయనకు వాటర్ వర్క్స్‌లో జాబ్. తరుణ్ పుట్టిన తర్వాత ఎనిమిదేండ్లు ఇంట్లోనే గడిచిపోయింది. అయితే మా వారు నన్ను అన్నింట్లో ప్రోత్సహించేవారు. ఆర్టిస్టుగా గ్యాప్ రావడంతో మళ్ళీ కోర్సులో చేర్చారు. అలాగే అన్నామలై యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కోర్సు కూడా చేశాను. బాబును రోజూ స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకు రావడం చేస్తుండే దాన్ని. అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని బాబు చదివే స్కూల్లోనే ఆర్ట్‌కు సంబంధించిన క్లాసులు తీసుకునేదాన్ని. అలా మెల్లమెల్లగా క్లాసులు ఉన్నప్పుడు వెళ్ళి చెప్పేసి వచ్చేదాన్ని. నిజాం కాలేజీలో కమ్యూనికేషన్ స్కిల్స్‌పై క్లాసులకు మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చే వారు. వర్క్‌షాప్‌లు కూడా కండెక్ట్ చేసేవాళ్ళం. ఆ క్లాసులు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం స్కూల్‌లో చేస్తూ కాలేజీలో కూడా క్లాసులు తీసుకుంటున్నాను.

ఫిదా అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?

ముందు అస్సలు ఊహించలేదు. నా స్టూడెంట్ ఓ అమ్మాయి ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఆమె చెప్పిన తర్వాత తనీష్ అని తరుణ్ స్నేహితుడు కూడా ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని శేఖర్‌గారికి చెప్పాడంటా. దాంతో నాకు ఫోన్ చేశారు.. క్లాసులు ఉన్నాయి కాబట్టి వెళదామా? వద్దా అని ఆలోచించాను. అయితే 'అంత పెద్ద డైరెక్టర్ నుంచి కాల్ వస్తే వెళ్ళకపోతే ఎలా' అని తరుణ్ ఆడిషన్స్‌కు తీసుకెళ్ళాడు. ఈ షూటింగ్‌కి ముందే అంటే 2015లో సడన్‌గా మా వారు చనిపోయారు. ఒక్కసారిగా అంతా కోల్పోయినట్టు అనిపించింది. అదే సమయంలో తరుణ్ 'పెళ్ళి చూపులు' సినిమా సక్సెస్ అయ్యింది. అప్పుడే ఫిదా సినిమా అవకాశం వచ్చింది. మావారు పోయిన బాధ నుంచి కాస్త కోలుకోడానికి ఈ షూటింగ్ నాకు బాగా ఉపయోగపడింది.

షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేశారు?

హాలీడేస్‌కు వెళ్ళినట్టుగా అనిపించింది. షూటింగ్ అనే ఫీలింగ్ కలగలేదు. అయితే ముందు నాతో షూటింగ్ నాలుగు రోజులని చెప్పారు. నా క్లాసులకు కూడా ఇబ్బంది లేకుండా టైమింగ్స్ సెట్ చేస్తామన్నారు. కానీ నాలుగు రోజులు అనుకున్న షూటింగ్ చాలా రోజులు పట్టింది. అయితే నా క్లాసులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదు. క్లాసుల వల్ల రెండుసార్లు షూటింగ్‌కి వెళ్ళలేకపోయాను. నేను లేకపోయినా అడ్జెస్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది. ఆ సీన్లు కూడా మిస్ కాకుండా ఉంటే బాగుండేదని.



షూటింగ్‌లో మీరు ఫిదా అయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?

మొత్తం సినిమాకే ఫిదా అయిపోయాను. శేఖర్‌గారు పెద్ద డైరెక్టర్‌లా ఎప్పుడూ ప్రవర్తించలేదు. చూడటానికి ఎంత సింపుల్‌గా ఉంటారో షూట్‌లోనూ అంతే ప్రశాంతంగా ఉంటారు. మేము ఎలా చేసినా ఆ ఓకే అనేవారు. అవసరమైతే మళ్ళీ చేద్దామా? అని మమ్మల్నే అడిగేవారు. మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా షూటింగ్ జరిగింది. సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచంగా మారిపోయినా ఈ రోజుల్లో ఆయన వాటన్నింటికీ దూరంగా సినీ ప్రపంచంలో ఓ విప్లవాన్ని తీసుకొచ్చారు. అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యం ఇచ్చే ఆయన సినిమాలు ఈ సమాజానికి చాలా అవసరం. అందుకే ఆయన డైరెక్షన్‌కు ఫిదా అయ్యాను. అలాగే సాయిపల్లవి నటనకు కూడా ఫిదా. బాన్సువాడ టూర్ నా లైఫ్‌లో మరిచిపోలేనిది. ఇప్పటి వరకు అందరూ నన్ను అమ్మ, అక్క, మేడమ్ అని పిలచే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడకు వెళ్ళినా 'అత్తమ్మ' అని పిలుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.

ఈ మధ్య మీరు 'డెస్టినీస్ చైల్డ్' పుస్తకం రిలీజ్ చేశారు. దాని గురించి చెప్పండి?

మావారు ఉన్నప్పుడు ఎప్పుడూ ఓ పుస్తకం రాయమనేవారు. అప్పటి నుంచి నేను తరుణ్ చిన్నతనం నుంచి బాబుతో నా అనుభవాలను ఎప్పటి కప్పుడు ఓడైరీలో రాసుకుంటూ ఉండేదాన్ని. వాటన్నింటినే 'డెస్టినీస్ చైల్డ్' అనే పుస్తకంగా తీసుకొచ్చాను. ఇందులో బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, డెలివరీ తర్వాత ఎలా ఉండాలి, ఏం తినాలి, పిల్లల పెంపకం ఎలా ఉండాలి. అనే విషయాలను రాశాను. తల్లీ బిడ్డల మధ్య బంధం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి. ఇలా నా ఎన్నో అనుభవాలను ఇందులో రాశాను. ఈ పుస్తకం ఎక్కువ మంది దగ్గరకు వెళితే కనీసం కొన్ని విషయాలైనా తెలుసుకుంటారని నా కోరిక. ప్రతి తల్లి ఇలాగే తన అనుభవాలు రాస్తే ఓ చిన్న పుస్తకం కచ్చితంగా అవుతుంది.

భవిష్యత్‌లో నటించాలనుకుంటున్నారా?

అలా ఏమీ లేదు. మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకుంటూ, ఇలాగే సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంటాను.

ఓ ఉపాధ్యాయురాలిగా నేటి పిల్లలకు మీరు ఏం చెప్పదలచుకున్నారు?

ఓపిక ఉండాలి. మన కల్చర్‌ను కాపాడుకోవాలి. ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎవరినో ఇమిటెట్ చేస్తూ మన ఒరిజినాలిటీని మిస్ కాకూడదు. ఆలోచనలు మాత్రం మోడ్రన్‌గా ఉండాలి. మనం మాత్రం మన సమాజానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. అలాగే తల్లులకు కూడా ఓ విషయం చెప్పదలచుకున్నాను. కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో కీలకమైనది. ఇప్పుడు ఉన్న వాతావరణంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, ఎలాంటి వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారో పరిశీలించుకోవాలి. పిల్లలకు విలువలు నేర్పాలి.

✍ సలీమ

సెల్ఫ్ డిఫెన్స్

ఇంట్లో అమ్మను గౌరవించేవారు, భార్యను ప్రేమించేవారు , తోబుట్టువులను ఆప్యాయంగా పలుకరించేవారు ఎంతో మంది ఉంటారు. మనకు ఏమీ కానీ మహిళలను కూడా గౌరవించినప్పుడే మనం మనుషులుగా గుర్తించబడుతాం. అయితే వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది మగవారు ఒంటరిగా కనిపించే మహిళలను వేధిస్తుంటారు. ఇలాంటి వారికి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పితే మరే ఆడపిల్లను వేధించే ధైర్యం చేయరు. వారికి ఎలా చెప్పితే బుద్ధి వస్తుందో ఈ వారం చూద్దాం..!

చేయి పడిందో ...!



1. రోడ్డుపై, పార్క్‌లో, బజారులో చాలాసార్లు ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వెనక నుంచి వచ్చి భుజంపై చేయివేసాడు. చుట్టూ ఎవరూ లేని ప్రదేశంలో అపరిచితవ్యక్తి చేయి భుజంపై పడగానే ఆ అమ్మాయి ఉలిక్కి పడ్డారు. ఎవరూ అని వెనుదిరిగి చూశారు.



2. అపరిచిత వ్యక్తి తనను వేధించడానికి వచ్చాడని అర్థమయ్యింది. మరో అవకాశం ఇవ్వకుండా వెంటనే తన కుడిచేతితో ఎల్‌బో అటాక్ చేశారు. ఈ ఎదురుదాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దు.



3. వెంటనే ఆ వ్యక్తి పారిపోకుండా గట్టిగా చేయి పట్టుకున్నారు. అంతేకాదు ఎడమచేతితో ఆ వ్యక్తి ఎల్‌బోపై గట్టిగా అటాక్ చేశారు. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఈ అటాక్స్ అన్నీ వెనువెంటనే చేయాలి.



4. చేతిని గట్టిగా పట్టుకుని ఎల్‌బోపై అటాక్ చేయడంతో ఆ వ్యక్తి బాధతో విలవిల లాడుతాడు. తన చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ కిందికి వంగుతాడు.



ఎలోబోపై అటాక్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మీ కుడికాలిలో ఆ వ్యక్తి గదవపై నీఅటాక్ చేయాలి. మరోసారి ఏ అమ్మాయినైనా ఏడించాలన్న ఆలోచన రాగానే.. ఈ అటాక్స్ అన్ని గుర్తుకు వచ్చేలా ఉండాలి.

📷 పిప్పల్ల వెంకటేశ్

ఆడపిల్లలు కనిపించగానే ఏడిపించాలని, వేధించాలని అనిపించేవారికి తగిన బుద్ధి చెప్పాలి. మరోసారి ఏ అమ్మాయిని ఏడిపించే ప్రయత్నం చేయకుండా నివారించాలంటే ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి.



ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170,
9949039049

చేపల చెరువులో విషప్రయోగం

- రూ.50 లక్షల చేప పిల్లలు మృతి
- పెత్తందార్ల పనే అంటున్న బాధితులు


మృతి చెందిన చేప పిల్లలను బయటకు తీస్తున్న మత్స్యకారులు

విజయవాడ : చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగు మందు కలిపిన సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండ లం ఈలప్రోలులో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో సుమారు రూ.50 లక్షలు విలువైన చేప పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామంలో అగ్రకులానికి చెందిన కొంతమంది పెత్తందారులు ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణా నికి ఒడిగట్టి ఉంటారని బాధితులు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవిలో చెరువు పూడిక తీయించుకుని గత బుధవా రం దళిత సొసైటీ సభ్యులు దానవాయి చెరువులో సుమారు రూ.50 లక్షల విలువ చేసే చేప పిల్లలను వదిలారు. శనివారం ఉదయం చెరువు దగ్గరకు వెళ్లిన సొసైటీ సభ్యులు చేప పిల్లలు చనిపోయి నీటిపై తేలియాడటం చూసి నిర్ఘాంతపోయారు. ఈ దారుణానికి పాల్పడినవారు తమ గ్రామానికి చెందిన పెత్తందార్లేనని, తాము ఆర్థికంగా అభివృద్ధి సాధించడం ఇష్టంలేక ఈ పని చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించి తమకు నష్టపరిహారాన్ని ఈ ఘటనకు పాల్పడిన వారి వద్ద వసూలు చేసి ఇవ్వాలని బాదితులు డిమాండ్ చేశారు.

చేపల చెరువును సందర్శించిన సీపీఐ(ఎం) నేతలు

సీపీఐ(ఎం) పశ్చిమ కృష్ణా కార్యదర్శివర్గ సభ్యులు ఆంజనే యులు, బి.సుబ్బారావు, మండల కార్యదర్శి వితలరావు, నరసింహారావులు ఈలప్రోలులో చేపల చెరువును సందర్శించి మాట్లాడారు. దళితుల చెరువులో విషం కలపడం దారుణమన్నారు. దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై నానాటికీ హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత సొసైటీ అధ్యక్షులు మిరి యాల లక్ష్మణ్‌రావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా నది కలుషితం : రాజేంద్రసింగ్ లేఖ




అమరావతి : కృష్ణా నది కలుషితమవుతోందని పేర్కొంటూ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నదిలో నీటి కాలుష్యం సహా, సమీప ప్రాంత మంతా డంపింగ్ యార్డులా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానది పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రమూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. నదీతీరంలో భారీ భవంతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తోంద న్నారు. కర్నూలు మురుగంతా రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ ఇంటి సమీపం లోని మురుగు కాలువల ద్వారా కృష్ణా నదిలో కలుస్తోందని తమ పరిశీలనలో గుర్తించినట్లు తెలిపారు. వెంటనే కృష్ణా నది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కూలీలపై పన్నుపోటు

సంఖ్య పెరిగితే భారం పెరుగుతుంది

- జీఎస్టీలో కొత్త కోణం
- గతంలో ఉన్న మినహాయింపు రద్దు



అమరావతి : కేంద్ర సర్కారు హడావిడిగా అమలులోకి తీసుకొచ్చిన వస్తు,సేవల పన్ను (జీఎస్టీ)లో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన వారు జీఎస్టీ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో కూలీలు చేరారు. వివిధ రకాల ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే కూలీల సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి పన్ను వేయడమే దీనికి కారణం. కూలీల సంఖ్య పెరిగే కొద్ది పన్నుభారం కూడా పెరగనుండటంతో భవిష్యత్తులో కూలీల ఉపాధి ప్రమాదంలో పడనుంది. రాష్ట్ర సర్కారు చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై ఇప్పటికే దీని ప్రభావం పడింది. కూలీలకు బదులుగా యంత్రాలను ఉపయోగించాలన్న ప్రతిపాదనలను అధికారులు చేస్తున్నారు. దీనిని ఒక ఉన్నతస్థాయి అధికారి కూడా ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రాజెక్టుల ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా యంత్రాలు వాడితే కూలీలు రోడ్డున పడతారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ఆ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాల్సిఉంది’ అని ఆ అధికారి చెప్పారు.

ఎందుకీ స్థితి!

గతంలో నీటిపారుదల శాఖతో పాటు ఇతర నిర్మాణ రంగాల్లో వినియోగించే కూలీల వాటాపై పన్ను మినహాయింపు ఉండేది. సేవా పన్ను రూపంలో దీనిని తగ్గించేవారు. వ్యాట్ ఉన్నంత వరకు ఈ విధానమే కొనసాగింది. తాజాగా జీఎస్టీ లో ఆ విధానాన్ని రద్దు చేశారు. దీంతో కూలీలకు చెల్లించే మొత్తంపై కూడా పన్ను చెల్లించాల్సిన స్థితి నెలకొంది. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎర్త్ వర్క్ ఉన్న చోట కూలీల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మట్టి తవ్వకాలు, ఇసుక తరలింపు వంటి వాటిల్లో కూలీలు ఎక్కువగా అవసరమవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భవన నిర్మాణ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కీలకంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుపై కూడా జీఎస్టీ భారం పడుతుందని అంచనా వేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పోలవరంలో ఎర్త్ వర్క్ అధికంగా ఉందని, అందుకే జీఎస్టీ భారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కూడా చెరువుల తవ్వకాలకు సంబంధించిన మిషన్ భగీరథపైనా జీఎస్టీ భారం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కేవలం కూలీలతోనే భగీరథ అమలు జరుగుతోందని, అందుకే జీఎస్టీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించారు.

ప్రాజెక్టులూ భారమే

గతంలో సేవాపన్ను మినహాయింపుతో పాటు, మొత్తం విలువలోనే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా కలిసి ఉండేది. దీనిని ఐదు శాతంగా వసూలు చేసి మొత్తం విలువను నిర్ధారించేవారు. ఇందులో స్టీల్‌పై ఐదు శాతం, సిమెంట్‌పై 14 శాతం పన్నుకలిసి ఉండేది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ వాడితే పన్ను శాతాన్ని మొత్తం విలువలో గణించేవారు. అలాగే నిర్మాణానికి ఉపయోగించే సరుకు, వస్తువులపై మరో ఐదు శాతం వ్యాట్‌ను వసూలు చేసేవారు. అయితే తాజాగా జీఎస్టీ అమల్లోకొచ్చాక 12 శాతం పన్నును ప్రాజెక్టు నిర్మాణ పనుల సరుకుపై విధించారు. దీనివల్ల ప్రాజెక్టుల వ్యయం పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. వీటన్నింటి ఫలితంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర సర్కారు లేఖ

ప్రాజెక్టులతో పాటు భవిష్యత్‌లో రాజధాని నిర్మాణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కూలీలపై విధించిన పన్నును ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది. ఈ మేరకు సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాయనుందని సమాచారం.

ఫలించిన పోరాటం

దేవరపల్లి భూములు దళితులకే

ప్రకాశం : ప్రకాశం జిల్లా దేవరపల్లి దళితుల పోరాటం ఫలించింది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గత రెండు నెలలుగా సాగించిన పోరాట ఫలితంగా చెరువు భూములు దళితులకే స్వాధీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు. దాని ప్రకారమే చెరువు కట్టను శనివారం సాయంత్రం పొక్లెయిన్లతో తొలగించే పనిని ప్రారంభించారు. దళితుల భూముల్లో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధి అండతో చేపల చెరువులు తవ్విన విషయం పాఠకులకు విదితమే. భూముల కోసం పోరాటం చేస్తున్న మండలంలోని దేవరపల్లి దళితుల కల సాకారమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో గత రెండు నెలలుగా సాగించిన పోరాట ఫలితంగా చెరువు భూములు దళితులకే స్వాధీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు. దాని ప్రకారమే చెరువు కట్టను శనివారం సాయంత్రం పొక్లెయిన్లతో తొలగించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై 30న దళితులతో మంత్రి నక్కా ఆనందబాబు సమావేశమయ్యారు. దళితుల భూములు వారికే అప్పగిస్తున్నామని ప్రకటించారు. చెరువు కట్టలను కూడా మూడ్రో జుల్లో తొలగిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రజల నీటి సమస్య తీర్చేందుకు అవసరమైన పథకాలు మంజూరు చేస్తా మని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షపు నీటికి చెరువు నిండింది. కట్టలు తెగగొట్టి బయటకు పంపేందుకు దళితులు ప్రయత్నించారు. గ్రామంలోని పెత్తందార్లు కొందరు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా పర్చూరు రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులు ఆందోళనకు దిగారు. కొన్ని కట్టలను పగులగొట్టి నీటిని బయ టకు పంపారు. ఆ తరువాత రెండ్రోజులు వర్షం కారణంగా చెరువులోకి దిగలేని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం మూడు పొక్లెయిన్లతో చెరువు కట్టలు చదును చేసే పని ప్రారంభించారు. గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం) నాయకులు పెంట్యాల హనుమంతరావు, పర్చూరు డివిజన్ సీపీఐ(ఎం) నాయకులు కె.ప్రభుదాస్, ఎం డేవిడ్ కట్టలు చదును కార్యక్రమాన్ని పరిశీలించారు.



పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది

- అప్పుల్లో కూరుకుపోతున్న సామాన్యులు
- పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచ యుద్ధం తప్పదు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు


సమావేశంలో మాట్లాడుతున్న బి.వి. రాఘవులు

అనంతపురం : ప్రపంచంలో, దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యమేలుతోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పేర్కొన్నారు. తరిమెల నాగిరెడ్డి 41వ వర్ధంతిని శనివారం అనంతపురం జిల్లా పరిషత్ సమావేశ హాలులో స్మారక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తరిమెల స్మారకోపన్యాస సభలో ‘తాకట్టులో భారతదేశం- తదనంతర ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణ’ అంశంపై బివి రాఘవులు ప్రసంగించారు. 1971- 72లోనే తరిమెల నాగిరెడ్డి ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రచించారని గుర్తు చేశారు. తరిమెల నాగిరెడ్డి దూరదృష్టితో మూల్యాంకనం చేసి ఆర్థిక సంక్షోభం తదితర అంశాలను తెలిపారని వివరించారు. 1968 నుంచి ప్రపంచ దేశాలన్నీ పెద్ద సంక్షోభాన్ని చవిచూశాయన్నారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానాన్ని అమెరికా ఇప్పటికీ అనుసరిస్తోందన్నారు. ప్రపంచంలో సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయని, పంపిణీలో తేడాలు వచ్చి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ పరుగులు తీస్తోందన్నారు. సహజ వనరులను దోచుకోవడానికి ద్రవ్య పెట్టుబడి కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. ఇలాంటి వ్యవస్థలన్నీ ఏకమైతే మూడో ప్రపంచ యుద్ధం దాపురించే ప్రమాదం ఉందన్నారు. తరిమెల నాగిరెడ్డి స్మారక సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. తమ సంఘం ఏ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదన్నారు. సమకాలీన పరిస్థితులపై ప్రజలను చైతన్య వంతులను చేస్తూనే, తరిమెల నాగిరెడ్డిని స్మరించుకుంటూ ప్రతి నెలా ఒక రోజు ఒకరితో ఒక అంశంపై విశ్లేషించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రాచపాళెం, చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పాల్గొన్నారు.

28న విజయవాడకు అమిత్‌షా

అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ఈ నెల 28న విజయవాడకు రానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పేర్కొంది.ఆ పర్యటనలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

యామిని కృష్ణమూర్తికి నేషనల్ ఎమినెన్స్ అవార్డు

విశాఖ : విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ (విఎండిఎ) ప్రతి సంవత్సరం ‘నేషనల్ ఎమినెన్స్ అవార్డు’ను సంగీత, నృత్య, నాటక కళాకారులకు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారిణి పద్మవిభూషణ్ యామిని కృష్ణమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేశారు. శనివారం కళాభారతిలో నిర్వహించిన అవార్డుల ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు ఎన్.మురళి, విశిష్ట అతిథిగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ కె.పార్వతీకుమార్ హాజరయ్యారు. అతిథుల చేతులు మీదుగా అవార్డు కింద రూ. 2.50 లక్షలు విలువజేసే స్వర్ణకమలం, సీఎస్ఎన్.రాజు పేరిట లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని బహూకరించారు. ప్రశంసాపత్రాన్ని అందజేసి శాలువలతో ఘనసత్కారం చేశారు. అనంతరం యామిని కృష్ణమూర్తి చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సందర్భంగా వీఎండీఎ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు సీఎస్ఎన్.రాజు, ఆర్‌కె.ప్రసాద్(రాంబాబు) మాట్లాడుతూ శనివారం నుంచి ఏడు రోజులు పాటు కళాభారతి వేదికగా ప్రముఖలచే సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలిపారు.



‘వీ నెక్స్’ ఉత్పత్తులు ఎంతో మన్నిక

హైదరాబాద్: గత 60-70 ఏండ్లుగా భవన నిర్మాణ రంగంలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ, వీ నెక్స్ ఉత్పత్తులతో నిర్మాణాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావచ్చని ఆ కంపెనీ పేర్కొన్నది. పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించని, తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయ్యే ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఫైబర్ సిమెంటుతో పాటు భవనాలు నిర్మిచేందుకు అవసరమయ్యే వీనెక్ట్ ఉత్పత్తులకు సీ2-ఐజీబీసీ సర్టిఫికెట్ కూడా లభించిందని తెలిపింది. నిర్మాణ రంగంలో సీ2-ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ తమదే అని తెలిపింది. ఈ ఉత్పత్తులతో నీరు, కరెంటు ఆదా అవుతాయని చెప్పింది. అంతేకాక, అతి తక్కువ కాల వ్యవధిలోనే మన్నికైన కట్టడాలను పూర్తి చేయవచ్చని తెలిపింది.

విద్యుద్ఘాతంతో యువరైతు మృతి

నవతెలంగాణ-ముత్తారం

పొలానికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ వైరును సరిచేస్తున్న క్రమంలో యువరైతు విద్యుద్ఘాతంతో చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో శనివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..ఖమ్మంపల్లికి చెందిన అల్లం వెంకటస్వామి(28) రోజులాగే శనివారం ఉదయం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మానేరు వాగు నుంచి మోటారు ద్వారా పొలానికి నీరు పెట్టేందుకు ఉపక్రమించాడు. వైర్లను మోటారు దగ్గరకు లాగాడు. అదే సమయంలో వైర్లు తెగిపడటాన్ని గమనించకపోవడంతో విద్యుద్ఘాతానికి గురయ్యాడు. వెంకటస్వామిని చూసిన స్థానిక రైతులు హుటాహుటిన వచ్చినా అప్పటికే ప్రాణం విడిచాడు. విద్యుత్ సరఫరాను బంద్ చేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.

నచ్చితే నజరానా.. లేకుంటే జరిమానా? : రేవంత్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ‘నచ్చితే నజరానా.. లేకుంటే జరిమానా’ అనే చందంగా ఉన్నాయని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుండా టీఎస్‌పీఎస్సీ సభ్యుల జీతాలను మాత్రం మూడు రెట్లు పెంచారని మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుల జీతాల పెంపు అంశం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. వరుస వైఫల్యాలతో రాష్ట్ర ప్రతిష్ట‘ను టీఎస్‌పీఎస్సీ దిగజార్చిందని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకా ఈ జీతాలు పెంచింది ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్, సభ్యుల వేతనాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా ఛైర్మెన్‌కు నెలవారీ వేతనం, జీతభత్యాలను రూ. 80 వేల నుంచి రూ.2.25లక్షలకు, సభ్యుల వేతనాలను రూ.79 వేల నుంచి రూ.2.24లక్షలు చొప్పున పెంచినట్టు గుర్తు చేశారు. అసెంబ్లీసాక్షిగా 7 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని సీఎం చెప్పారని, వాటిని భర్తీ చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతున్నదని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ అవగాహన రాహిత్యంతో వ్యవహరి స్తున్నదని విమర్శించారు. గ్రూప్-2 పరీక్షల్లో ఒకటో కీ లో 17వ ప్రశ్నలను, 2వ కీ లో 15 ప్రశ్నలను, మళ్లీ 3వ ‘కీ’ లో 6 ప్రశ్నలను తొలగించాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐల నియామకాల ఫలితాలను 19 నెలలుగా పెండింగ్‌లో పెట్టడం ఎంతమాత్రం సరికాదన్నారు. రాష్ట్రంలో పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రూ. 10 వేల వేతనం పెంచమంటే ససేమిరా అంటున్న ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ సభ్యులకు వేతనాలను ఒకేసారి లక్షా 45 వేలు పెంచడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.

అతీగతీ లేని ఎంబీసీ కార్పొరేషన్

ఐదు నెలలు అవుతున్నా ముందుకు పడని అడుగు

- నేటికి కమిటీ నియామకం లేదు
- కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లు ఖర్చయ్యేనా?



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

అత్యంత వెనుకబడ్డ కులాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అతీగతీ లేకుండా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, మార్చి 29న కార్పొరేషన్‌కు ఛైర్మెన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కమిటీ సభ్యుల నియామకం కూడా చేపట్టలేదు. ఎంబీసీలు ఎవరు అనే విషయాన్ని గుర్తించాలంటూ బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించి ఐదు నెలలు గడుస్తున్నా నేటికి ఎవరు ఎంబీసీలు అన్న విషయాన్ని కమిషన్ గుర్తించలేదు. ప్రణాళికలు కూడా రూపొందించలేదు. దాంతో ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లు ఖర్చవుతాయా? లేదా? అన్న దానికి సంబంధించి సందేహాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరిలోనే బడ్జెట్‌ను ప్రవేశపెడెతారని వార్తలు వస్తున్నాయి. జనవరిలోనే బడ్జెట్‌ను ప్రవేశపెడితే మరో నాలుగు నెలల్లో ఎంబీసీల అభివృద్ధికి ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేయడం అసాధ్యమని ఎంబీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమిటీకే మోక్షం లేదు


ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవీ కేవలం అలం కారప్రాయంగా మారింది. మార్చి 29న కార్పొరేషన్ ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తాడూరి శ్రీనివాస్ వినతి పత్రాలు తీసుకోవడానికే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు ఛైర్మెన్‌గా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి అధికారాలు కట్టబట్టలేదు. ఎంబీసీ కార్పొరేషన్ చేయాల్సిన పనులు, బాధ్యతలను ప్రభుత్వం నేరుగా బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించింది. బీసీల రిజర్వేషన్‌లు, మైనార్టీ రిజర్వేషన్‌ల పైనే కమిషన్ ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నది. ఎంబీసీలను గుర్తించే ప్రక్రియనే ఇంకా మొదలు పెట్టలేదు. బీసీ కులాల్లో అధిక శాతం ఎంబీసీలే ఉన్నారు. వారంతా చేతివృత్తులు, కూలీ పనులు, యాచక వృత్తులు, గంగిరెద్దులు ఆడించడం, వీధి నాటకాలు వేసి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారన్నది కూడా ప్రభుత్వం గుర్తించలేదు.

గుర్తింపు అంత సులువు కాదు

ఎంబీసీలు ఎవరన్న విషయం అంత సులువు కాదని బీసీ కమిషన్ సభ్యులు అంటున్నారు. ఎంబీసీలను గుర్తించేందుకు బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను పరిగణలోకి తీసుకోని, అందులో సామాజికంగా, ఆర్థికంగా మరీ వెనుకబడ్డ వారిని ఎంబీసీలుగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలే అత్యధికంగా ఉన్నారని, వారందరిపై సమగ్ర అధ్యయనం చేసి ఎంబీసీలను గుర్తించాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతోందని కమిషన్ సభ్యులు ఒకరు తెలిపారు. ఎంబీసీలను గుర్తించిన తర్వాత వారి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళిక రూపొందించాలంటే మరో మూడు నెలల సమయం పడుతుందన్నారు. అంటే తొమ్మిది నెలలు గడుస్తూనే ఎంబీసీ జాబితా సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ లోపు ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన వెయ్యి కోట్లు ఖర్చయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ముందస్తు బడ్జెట్‌పై ఆలోచించలేదు

రాష్ట్రంలో ముందస్తు బడ్జెట్‌ను ప్రవేశ పెట్ట డంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే ఎంబీసీల సమస్యలపై త్వరలోనే సమా వేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.



సబ్సిడీ ఘనం..ఆంక్షలు అనేకం


- ఎస్సీ, ఎస్టీ రుణాల మంజూరు తీరిది

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీల రుణ పరిమితిని 60 శాతం నుండి 80 శాతం పెంచింది. రుణపరిమితి పెంచడం వల్ల దళిత, గిరిజన నిరుద్యోగులు దీనిపై ఆశలు పెంచుకున్నారు. రుణపరిమితిని కూడా లక్ష నుండి రూ.10 లక్షల వరకు పెంచడం వల్ల తమ జీవితాలు బాగుపడుతాయని దళిత, గిరిజన నిరుద్యోగులు ఆశించారు. వారి ఆశలను వమ్ము చేస్తూ రూ.10 లక్షల రుణపరిమితిపై సవా లక్షా ఆంక్షలు విధించింది. 80 శాతం సబ్సిడీ కేవలం లక్ష రూపాయల రుణం తీసుకున్న లబ్దిదారులకే వర్తింపచేయనున్నారు. లక్ష నుండి రూ.2 లక్షలు రుణం పొందిన లబ్దిదారులకు 70 శాతం సబ్సిడీ, రూ.5లక్షల నుండి రూ.10 లక్షల రుణం పొందిన లబ్దిదారులకు 60 శాతం సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటి వరకు లక్ష వరకు ఇచ్చే రుణాలను రూ.10 లక్షలకు పెంచారు. రుణపరిమితి, సబ్సిడీ పెంచడం మంచి ఉద్దేశమైనప్పటికీ దానికి అనుగుణంగా నిధులను పెంచలేదు. ఉన్న నిధులతో కొంతమందికే రుణాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. పైరవీకారులు, రాజకీయ పలుకుబడి గల వారికి మాత్రమే రుణాలు దక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రుణపరిమితి పెంచినప్పటికీ బడ్జెట్‌లో మాత్రం చాలినంత నిధులు కేటాయించలేదు. దీని వల్ల కొందరికే రుణాలు దక్కనున్నాయి. ప్రస్తుతం ఒక్కో జిల్లా నుండి 50 వేల నుండి లక్ష వరకు దళిత, గిరిజన నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భారీగా రుణపరిమితి పెంచడం, నిధులు కొరత వల్ల అందరికీ రుణాలు అందుతాయన్న నమ్మకం లేదు. రుణపరిమితితో పాటు ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సబ్సిడీని విడుదల చేస్తే గాని బ్యాంకులు లబ్దిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. అర్హులైన లబ్దిదారులందరికీ సబ్సిడీ విడుదల చేయాలంటే కనీసం వెయ్యి కోట్లు అవసరమవుతాయని సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతపెద్ద మొత్తంలో నిధులు లేకపోవడం వల్ల సబ్సిడీ విడుదల చేయడం కష్టమని చెబుతున్నారు.

12 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆవాజ్ డిమాండ్

వచ్చే నెల 4న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా



నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కార్ ఈనెలఖరులోగా 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి, లేని పక్షంలో సెప్టెంబర్ 4న తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఎన్నికల సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ కంటి తుడుపు చర్యఅని, సుధీర్ కమిటీని నియమించి రెండేండ్ల పాటు కాలయాపన చేశారని మండిపడింది. ఆవాజ్, ప్రతిపక్షాలు రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో సీఎం దిగొచ్చారని తెలిపింది.. అసెంబ్లీని హడావిడిగా సమావేశపరచి 12 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ్యుల చేత ఏకగ్రీవ తీర్మానం చేయించి బిల్లును కేంద్రానికి పంపించారు తప్పా దాని అమలుకు ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ఆవాజ్ ఆరోపించింది. ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సభ్యులకు మద్దతు ఇచ్చింది కానీ ముస్లింల రిజర్వేషన్ల అమలుకు చేయించాలన్న విషయాన్ని మరచిపోయిందని విమర్శించింది. మైనారిటీ గురుకులాలు, ఉర్దూ మీడియం స్కూళ్లల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కరీంనగర్ (పాత జిల్లా) జిల్లా జగిత్యాలలో ముస్లింలకు హామి ఇచ్చి మరచిపోయారని ఆరోపించింది. కేటీఆర్, కవిత హామి ఇచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడంలేదని విమర్శించింది. ఉర్దూ ప్రత్యేక డీఎస్సీ వెంటనే నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆవాజ్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 50వేల ఎకరాల వక్ఫ్‌భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. ప్రస్తుతం వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్, బోర్డు సభ్యులు 2004లో కూడా పాలకమండలి సభ్యులుగా ఉన్నారని, అయితే వీరంతా డిఫాల్టర్లని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దూరం పెట్టిందని తెలిపింది. అయితే కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే పాలకమండలి సభ్యులు, ఛైర్మెన్‌ను మళ్లీ నియమించిందని ఆరోపించింది. వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్, బోర్డు సభ్యుల్ని వెంటనే తొలిగించి ఉన్నత చదువులు చదువుకుని మచ్చలేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేసింది. కబ్జాకు గురైన 50వేల ఎకరాల వక్ఫ్‌భూముల్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని సర్వే చేయించి ఈనెలఖరులోగా పేదలకు పంచాలి, లేని పక్షంలో ఆవాజ్ ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడుతుందని ప్రకటించింది. గో రక్షక్ పేరుతో ముస్లింలు, దళితులను ఊచకోత కోస్తున్న గో గూండాలను నిషేధిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని ఆవాజ్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్, ఆవాజ్ సభ్యులు గయాస్, వసీం అహ్మద్, మహ్మద్ అలీ, అతావుర్ రెహ్మాన్, మినహాజ్ ఖురైషి, అబ్దుల్ సత్తార్, అఫ్జల్‌బీ, షేక్ సత్తార్, లతీఫ్, అల్‌మేవా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి, దాడులను ఎండగట్టారు.

మీ వాటా నిధులెక్కడ?: బీజేపీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

వివిధ పథకాల క్రింద కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే...రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధుల్ని ఇవ్వకుండా అభివృద్ధి పనుల్ని నిర్వీర్య పరుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. శనివారంనాడిక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జీఎస్టీ విషయంలో రాష్ట్రానికి రూ.19వేల కోట్లు నష్టమనే ప్రభుత్వ వాదన అసమంజసం...అర్థరహితమని కొట్టేశారు.

వెనెజులాకు ట్రంప్ బెదిరింపులు

సైనిక చర్యకు వెనుకాడమంటూ హెచ్చరికలు

వాషింగ్టన్ : ఉ.కొరియాను బెదిరించినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజులాకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజులా విషయంలో తాము అన్ని అవకాశాల్నీ పరిశీలిస్తున్నామని, అందులో మిలటరీ ఆప్షన్ కూడా ఉందని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. వారాంతం సేదతీరడానికి శుక్రవారంనాడు ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ...వెనెజులా అంశాన్ని ప్రస్తావించారు. విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో ఆయనతోపాటు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఉన్నారు.

"వెనెజులాలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పౌరులు చనిపోతున్నారు. రాజకీయంగా, దౌత్యపరంగా అనేక మార్గాల్ని పరిశీలిస్తున్నాం. తప్పదనుకుంటే సైనిక చర్యకు వెనుకాడం. వెనెజులాలో మానవ హక్కుల పరిస్థితి బాగోలేదు" అని ట్రంప్ విలేకర్లతో అన్నారు. సైనిక చర్య అన్నదాని గురించి విలేకర్లు మరిన్ని ప్రశ్నలు అడగ్గా..."మనం దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. తప్పకుండా చేపట్టాల్సిన చర్యల్లో 'మిలటరీ' ఉంటుంది"అని చెప్పారు.


డొనాల్డ్ ట్రంప్


మదురో

డొనాల్డ్ ట్రంప్ మాటలను వెనెజులా రక్షణ మంత్రి వ్లాదమిర్ పాడ్రిలో తీవ్రంగా ఖండించారు. సైనిక జోక్యం చేసుకుంటానని ట్రంప్ చెప్పటం...పిచ్చితనం, వెర్రితనాన్ని తెలియజేస్తున్నదని ఆయన విమర్శించారు. వెనెజులా సార్వభౌమత్వానికి ట్రంప్ నుంచి ప్రమాదం పొంచివుందని సమాచార మంత్రి ఎర్నెస్టో ఆందోళన వ్యక్తం చేశారు.

స్నేహ హస్తం చాచిన మదురో

వెనెజులా నూతన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుల తొలి సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి అధ్యక్షుడు మదురో ప్రసంగిస్తూ, "అమెరికాతో సత్సంబంధాల్ని కోరుకుంటున్నాం. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌నకు స్నేహ హస్తాన్ని అందిస్తున్నా'నని అన్నారు. కానీ మదురో పిలుపును అమెరికా అధ్యక్ష కార్యాలయం తిరస్కరించింది. ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాలని మదురో చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీనికి విరుద్ధంగా మదురో పట్ల వ్యతిరేక వైఖరితో శ్వేతసౌధం స్పందించింది. శుక్రవారం గోల్ఫ్ క్లబ్‌లో విలేకర్లతో ట్రంప్ చెప్పిన దాంట్లో అది ప్రతిబింబించింది.

వెనెజులా చమురు రంగంపై ఆంక్షల్ని తొలగించాలని కోరుతూ లూసియానా సెనెటర్ బిల్ కాస్సిడీ, టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నైన్, మిస్సిసిపీ సెనెటర్ కోక్రాన్..తదితరులు ట్రంప్‌నకు లేఖ రాశారు. వెనెజులాపై ఆంక్షలు అమెరికా ఆర్థికరంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని వినియోగదారులపై ధరల భారం పడుతుందని వారు తెలియజేశారు.

అమెరికా దాడుల్లో అఫ్ఘాన్ పౌరులు మృతి

- అబ్బే అలాంటిదేమీ లేదన్న 'పెంటగాన్'

కాబూల్ : అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సంకీర్ణ బలగాల వైమానిక దాడుల్లో చనిపోతున్న అమాయక పౌరుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం సాయంత్రం తూర్పు అఫ్ఘాన్‌లోని నాగార్హర్ ప్రావిన్స్‌లో అమెరికా సంకీర్ణ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 10 మంది పౌరులు చనిపోయారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఒక మహిళ కాళ్లు తెగిపోయి...తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలైంది. ఈ ఘటనలో అలాంటిదేమీ జరగలేదని 'పెంటగాన్' (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) ప్రకటించింది. పౌరులు చనిపోయే అవకాశం 'జీరో' అని తేల్చేసింది. కానీ వైమానిక దాడుల్ని ప్రత్యక్షంగా చూసినవారు నిజానిజాల్ని మీడియాకు తెలియజేశారు.

దాడి గురించి ప్రత్యక్ష సాక్షి మహమ్మద్‌ఖాన్ ఇలా చెప్పుకొచ్చారు..."హస్కా మెనా జిల్లాలో గురువారం సాయంత్రం అమెరికా సంకీర్ణ బలగాలు దాడులు నిర్వహించాయి. దాడులు ముగిసాక మొత్తం 11 మంది శరీరాల్ని వాహనాల్లో సైన్యం తీసుకెళ్లటం చూశాను. అందులో ఒక మహిళ కాళ్లు తెగిపోయి తీవ్రంగా గాయపడింది. జెట్ యుద్ధ విమానాల నుంచి వేసిన బాంబుల వల్ల 15 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతులో గోతులు ఏర్పడ్డాయి" అని చెప్పారు.

పౌరుల మరణించారన్న సంగతిని అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ అధికారులు కూడా దాస్తున్నారు. వైమానిక దాడులు జరిగింది, పౌరులు మరణించింది నిజమేనని జిల్లా అధికార యంత్రాంగం వెల్లడి చేయగా, అఫ్ఘాన్ ఉన్నతాధికారులు మాత్రం ఆ విషయాన్ని బహిర్గతం చేయటం లేదు. మృతదేహాలు గుర్తించలేని విధంగా ఉన్నాయని 'ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్' రిపోర్ట్ చేసింది. 16 మంది పౌరులు చనిపోయారని అఫ్ఘాన్ 'తోలో' న్యూస్ వార్తల్ని ప్రసారం చేసింది.

నవాజ్ షరీఫ్ ర్యాలీలో అపశృతి

గుజ్రాన్‌వాలా: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టి ఓ బాలుడు మృతిచెందాడు. అయితే ఈ ఘటనపై పాక్ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీఖ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రజాస్వామ్య ఉద్యమంలో ఆ బాలుడే తొలి అమరవీరుడు అంటూ రఫీఖ్ వ్యాఖ్యలు చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నవాజ్ షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అయితే ఈ నేపథ్యంలో గత బుధవారం నుంచి ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీ చేపట్టారు. శుక్రవారం అక్కడి గుజరాత్‌లో షరీఫ్ ర్యాలీ చేపట ్టగా.. ఆయనను చూసేం దుకు భారీగా జనం తరలివ చ్చారు. ఈ నేపథ్యంలో షరీఫ్ కాన్వాయ్‌లోని ఓ కారు 13ఏండ్ల బాలు డిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన గురించి తెలుసుకున్న షరీఫ్ విచారం వ్యక్తం చే శారు. బాలుడి కుటుంబానికి అండ గా ఉంటానని షరీఫ్ హామీ ఇచ్చా రు. కా గా.. ఘటన పై రైల్వే మంత్రి రఫీఖ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దంగా మారాయి.

మీ మాటలతో పరిస్థితి మరింత దిగజారుతున్నది

రెచ్చగొట్టే మాటలొద్దు: ట్రంప్‌నకు జిన్‌పింగ్ సూచన

- రాజకీయంగా పరిష్కరించుకోవాలే తప్ప యుద్ధం ద్వారా కాదు..



బీజింగ్ : ఉ.కొరియా-అమెరికా వివాదం చైనాకు పెద్ద తలనొప్పిలా మారింది. పరిస్థితి యుద్ధం దిశగా వెళ్లకూడదని చైనా నాయకత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ గత కొన్నిరోజులుగా ఉ.కొరియా-అమెరికా మధ్య వెలువడుతున్న మాటల తూటాలు పరిస్థితిని దిగజారుస్తున్నాయి. దీంతో రష్యా, చైనాలు దౌత్యపరంగా చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రంగంలోకి దిగి ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే పని చేపట్టారు. చొరవ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు.

రాత్రికి రాత్రే ఉత్తర కొరియాపై యుద్ధానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చైనా నాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ తన ఆగ్రహాన్ని తగ్గించుకోవాల్సిందిగా జిన్‌పింగ్ కోరారట. దయచేసి ఒకరినొకరు రెచ్చగొట్టుకునే మాటలు ఆపేయ్యాలని, ఉద్రిక్త పరిస్థితులు పెద్దవి చేసే పనులు మానుకోవాలని సూచించారు. అగ్నికి ఆజ్యం పోసే మాటల్ని ఆపాలని అన్ని పక్షాల వారిని తాను కోరుతున్నానని జిన్‌పింగ్ తెలియజేశారు. ఉత్తర కొరియాతో సమస్యను చర్చల ద్వారా, రాయబారాల ద్వారా, రాజకీయంగా పరిష్కరించుకోవాలే తప్ప యుద్ధం ద్వారా కాదని కోరారు.

కొరియా ద్వీపంలో అణు పరీక్షలు జరగకుండా అణ్వాయుధాల తయారీలేకుండా తటస్థీకరించడమే అమెరికా, చైనాల అజెండా అని, ఆ ప్రాంతంలో శాంతి పరిస్థితులు, స్థిరత్వం కొనసాగింపు తమ ఉమ్మడి బాధ్యత అని చెప్పినట్టు అక్కడి మీడియా తెలిపింది. అయితే, ఈ ఫోన్ సంభాషణ తర్వాత అమెరికా, చైనా మధ్య మరింత అవగాహన పెరిగిందని ట్రంప్ అన్నట్టు చైనా మీడియా పేర్కొన్నది. అయితే, ప్రతిసారి తమకు మాత్రమే చెప్పడం కాకుండా ఉత్తర కొరియాను మొదటగా హెచ్చరించాలని ట్రంప్ కోరారు. ప్రతిసారి ఉత్తర కొరియా మాత్రమే రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందని ట్రంప్ ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో అన్నట్టు తెలిసింది.


అమెరికా ఏమంటోంది ?

ఉ.కొరియా వివాదంపై అమెరికా ప్రజలు, రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయి ? అందునా అధికారంలో ఉన్న రిపబ్లికన్ నేతల మదిలో ఏముంది ? అని ప్రశ్నించుకుంటే..స్పష్టమైన సమాధానం లేదు. ఉదాహరణకు శుక్రవారంనాటి ట్రంప్, రక్షణ మంత్రి మ్యాటిస్ మాటల్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతున్నది.

"ఆయుధాలన్నీ సానబెట్టి సిద్ధంగా ఉంచాం. అణ్వాయుధాలు కూడా రెడీ"అని ట్రంప్ శుక్రవారం అన్నారు. మరికొద్ది గంటల్లోనే వాతావరణాన్ని చల్లబరిచే విధంగా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ "దౌత్య ప్రయత్నాలు ఫలిస్తున్నాయి" అంటూ చెప్పారు.

ఏది..ఎలా ఉన్నప్పటికీ ఉ.కొరియా-అమెరికా వివాదం చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదముందని అనేక దేశాలు భయాందోళనలో ఉన్నాయి.

కెన్యా ఎన్నికల్లో కెన్యట్టా విజయం



నైరోబీ : కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో ఉహురు కెన్యట్టా రెండోసారి విజయం సాధించారు. వివాదాలమయమైన అధ్యక్ష ఎన్నికల్లో కెన్యట్టా 54.27 శాతం ఓట్లతో విజేతగా నిలవగా.. ఆయన ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. తనపై మారోమారు విశ్వాసం ఉంచినందుకు కెన్యా ప్రజలకు కెన్యట్టా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతామని తెలిపారు. దేశ నిర్మాణంలో కలిసి రావాలని ప్రత్యర్థి వర్గానికి పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపుపై తమ ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ఓడింగాకు చెందిన జాతీయ మహా కూటమి అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించే కార్యక్రమాన్ని బహిష్కరించింది.

ఈజిప్టు రైలు ప్రమాదం

44కు చేరిన మృతుల సంఖ్య

కైరో: ఈజిప్టు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరుకుంది. అలెగ్జాండ్రియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. మరో 180 మంది గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక కెనాల్ సిటీ నుంచి బయల్దేరిన ఓ రైలు ఖోర్షిద్ ప్రాంతంలోని చిన్న రైల్వేస్టేషన్ వద్ద ఆగింది. ఇంతలో కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న మరో రైలు.. ఆగి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్టడంతో బోగీలు నుజునుజ్జు అయ్యాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ప్రజలపై అపనమ్మకం..పోలీసులపైనే ఆధారం..!

అక్కడక్కడా
తిరుగుబాట్లు..జాగృతమవుతోన్న
జాడలు..చాపకింది నీరు కాస్తా రాను రాను
పెను ప్రవాహమై ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న
శంక. క్రమంగా ప్రజలపై అపనమ్మకం. పోలీసులపై
ఆధారపడడమే దీనికి విరుగుడు మంత్రం. ఖాకీలు ఫీల్డులో ఎట్లా
మెదిలినా శృతి మించేలా ప్రేమిస్తూనే ఉండాలి. టోటల్‌గా
అబ్బో..సర్కారును ఏమనొద్దు. ఏమైనా అంటే..లోపలేసి అదిగో ఆ
టైపులో చావకుండా బతకకుండా చే(యి)స్తారు..అని
భయపడేలా సర్కారు సంకేతమిస్తున్నదా? నేరెళ్ల ఘటనపై
నెత్తీ నోరూ బాదుకున్నా..ప్రభుత్వానికి చీమ
కుట్టినట్టయినా లేకపోతుండటం ఈ
సందేహాలకు తావిస్తున్నది!

ఇల్లెందుల దుర్గాప్రసాద్

ఆ చర్యలేవో ఎస్పీ నుంచే ప్రారంభిస్తే..నేరెళ్ల వివాదంలో ప్రభుత్వంపై ఎస్సీలు, బీసీలకు కాస్తయినా కోపం తగ్గేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఎందుకో సర్కారు భారీగా మొహమాటపడుతున్నది. ఎస్పీని సస్పెండ్ చేయడంతోనే ఎంతో చేశామని కాలరెగిరేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, మైనింగ్ మంత్రి కేటీఆర్ ట్వీటు దీనిని ధ్రువపరుస్తోంది. వాస్తవానికి ఎస్పీ స్వయంగా ఇన్‌వాల్వ్ అయ్యారనీ, ఆయన డైరెక్షన్‌లోనే తమకు ఈ గతి పట్టిందని ఖాకీల వలయంలో చిక్కిశల్యమైన దళితులు, బలహీనవర్గాలకు చెందిన వారు సూటిగా చెబుతున్నారు. పైగా ఇప్పటికీ తమకు ప్రాణభయం ఉందని చాటుతున్నారు. వారి దీనాతి దీన స్థితి టీఆర్ఎస్ ప్లస్ పాలకులు మినహా ప్రతి ఒక్కరి హృదయాల్ని బరువెక్కించింది. సకల ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, జేఏసీ, మేధావి వర్గాలు, ప్రజానుకూల మీడియా వంటివి ఏకతాటిపైకి వచ్చాయంటేనే..నేరెళ్ల ఉదంతం ఎంతటి ఆటవికమో అంచనా వేయొచ్చు. తెలంగాణ సమాజంలోని మెజార్టీ రంగాలను బేషరతుగా ఒక్కటి చేసిన అంశం బహుషా ఇదొక్కటే కావొచ్చు. పాలకుల అమానవీయ వైఖరిపై నడిబజారులో దుమ్మెత్తి పోస్తూనే, శాపనార్థాలు పెడుతూనే మరో వంక చట్టబద్ధ వ్యవస్థలు/సంస్థల ద్వారా న్యాయం చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రభుత్వం, పోలీసు శాఖ తప్పించుకోలేని అనివార్యతను సృష్టిస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు, ఆపై డీజీపీకి ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలు కానీ, విచారణకు హైకోర్టు స్వీకరించడం వంటివి కానీ ఈ కోవలోకే వస్తాయి. రాజ్యాంగ పెద్దలైన గవర్నర్‌సహా రాష్ట్రపతి దాకా వెళ్లేందుకు విపక్షాలు సమాయాత్తమవుతున్నాయి. రోజులు దాటే కొద్దీ..ఇది మరుగున పడుతుందనుకోవడం భ్రమేనన్న జ్ఞానోదయానికి పూనుకుంటున్నాయి. ఇప్పుడప్పుడే దీనిని బాధితులుసహా మానవతావాదులు వదిలేసే ఆస్కారం ఏమాత్రం కనిపించడంలేదు. ఇంత జరుగుతోన్నా..ప్రభుత్వంలో మాత్రం తగినంత చలనం రావడంలేదు. అతివిశ్వాసంతో మేకపోతు గాంభీర్యాన్ని కంటిన్యూ చేస్తున్నది.

ఎంపతి ఉంటేనే సింపతి..!

ఇసుక మాఫియా ఆగడాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తిరగబడ్డారు. రోడ్లపై రాకపోకలు చేసే స్వేచ్ఛను, నిండు జీవితాలను కబళిస్తోన్న కరడుగట్టిన మాఫియా పీడపై కన్నెర్రజేశారు. వారి ఆగ్రహ జ్వాలల సెగతో నిజానికి ఇసుక దందా ఆగడాలు తోకముడవాలి. ఎక్కడికక్కడ సెటిల్‌రైట్ కావాలి. కానీ, తద్భిన్నంగా జరిగింది. పోలీసు రూపంలో పలు కుటుంబాల్లో కల్లోలం రేపింది. భూమ్మీద పగోళ్లే కాదు..మరెవరూ ఎరుగకూడనంత క్రూరత్వానికి గురి చేసింది. నాగరిక ప్రపంచంలోనే కాదు..అనాగరికంలోనైనా ఏమాత్రం ఆమోదయోగ్యం కానంతటి మాటలు, చేతల సదరు పోలీసుల విపరీత చేష్టలు ఎందరినో బాధించాయి. కంటతడి పెట్టించాయి. కానీ, పాలక ప్రభువులకు మాత్రం జాలేయలేదు. ఏ ఒక్క క్షణమైనా ఎంపతి (ఆ పీడితుల స్థానాన్ని ఊహించుకోవడం) కలిగి ఉంటే కదా..వారిలో సింపతి (సానభూతి) జనించేది. నేటికీ చలించాల్సిన రీతిలో చలించకపోవడం ఈ తొలి తెలంగాణ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదనే మనోభావాలు వ్యాప్తిలోకి వచ్చాయి. మరోసారి అట్లా మరెక్కడా సంభవించడం కాదు..అసలు పోలీసుల మదిలోకే రాకుండా ఉండేలా మౌలిక జాగ్రత్తలకు సర్కారు సత్వరం ఉపక్రమించాల్సి ఉండేది. చాలా ఆలస్యంగా అది కూడా నామమాత్రంగా స్పందించడం జనంలో అసంతృప్తిని మరింతగా రాజేసినట్టయింది. రాజ్యహింసకు ప్రతీకగానూ, బడుగూ, బలహీన వర్గాల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఈ వివాదానికి ప్రభుత్వమే తనంతట తానుగా సంతృప్తికరంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వా మికంగా మెదలడం ఎన్నటికీ క్షేమకరం కాదు. తొలి తెలంగాణ ప్రభుత్వ తీరు, ధోరణి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

ప్రేమ శృతి మించడానికి ఇదో కారణం

- ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామిక విధానం
- ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్న తొలి తెలంగాణ ప్రభుత్వం


(ఫైల్)




(ఫైల్)

నవచిత్రం


ఖమ్మంలో ఆడియో లాంచ్



పైసా వసూల్‌లో బాలకృష్ణ

బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్'. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక త్వరలో జరుగనుంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ, 'నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన స్టంపర్ 68 గంటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవ్వడం ఓ రికార్డ్. ఈ స్టంపర్‌కు వస్తోన్న స్పందన చూస్తుంటే నందమూరి అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటి వరకు 70 లక్షల మంది ఈ స్టంపర్‌ను చూశారు. ఇది ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది. ఆ అంచనాలను కచ్చితంగా ఈ చిత్రం చేరుకుంటుంది. ఈ చిత్ర ఆడియో వేడుకను ఈ నెల 17న ఖమ్మంలో నందమూరి అభిమానుల సమక్షంలో భారీగా జరుపనున్నాం. ఈ వేడుకకు బాలకృష్ణ, పూరీజగన్నాథ్‌తోపాటు నేను హెలికాప్టర్‌లో వెళ్ళనున్నాం. అలాగే సినిమా విడుదల తేదీని ప్రారంభం రోజునే ప్రకటించాం. కానీ ప్రకటించిన తేదీకి నెల రోజుల ముందుగానే సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయం' అని అన్నారు. కబీర్ బేడి ప్రత్యేక పాత్రలో, అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.


వాటిని ప్రోత్సహించను



అమితాబ్ బచ్చన్

'ఈ ఏడాది నా పుట్టిన రోజు వేడుకలు ఎవరైనా జరిపితే నేనెవ్వరికి తెలియని ప్లేస్‌కు వెళ్లిపోతాను' అని అంటున్నారు బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్. అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దంటూ తన బ్లాగ్‌లో అభిమానులకు విన్నపం చేశారు. 'చాలా మంది నా పుట్టిన రోజు నాడు ఎంతో హంగామా చేయాలనుకుంటారు. ఈసారి మాత్రం అలాంటివేమీ జరగవు. ఒకవేళ నా పుట్టిన రోజు వేడుకలు జరపాలన్న ఆలోచనలు ఎవరికైనా ఉంటే వెంటనే విరమించుకోండి. వాటిని నేనస్సలు ప్రోత్సహించను. ఒక వేళ నా మాట కాదని వేడుకలు జరపాలని చూస్తే మాత్రం ఎవ్వరూ కనుక్కోలేని ప్రదేశానికి వెళ్ళిపోతాను' అని బిగ్‌బి ట్వీట్‌లో పేర్కొన్నారు. అమితాబ్ ప్రస్తుతం '102 నాటౌట్', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇండిపెండెన్స్ డే కానుక..



'రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజ

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా ది గ్రేట్'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అపూర్వ ఆదరణలో జయ జానకి నాయక

'ఒకే రోజు మూడు సినిమాలు విడుదలయినప్పటికీ కూడా మా చిత్రం 'జయ జానకి నాయక'కు మంచి స్పందన లభించింది. విడుదలైన మూడు చిత్రాల్లో మాది ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం హ్యాపీగా ఉంది' అని అంటున్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోన్న నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి శనివారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..



మిర్యాల రవీందర్‌రెడ్డి

స్పందన సూపర్..

సినిమా ప్రారంభమైన ఫస్ట్ డే నుంచే కథపై ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా ముందడుగు వేశాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి ప్రశంసించారు. 'మంచి సినిమా తీశారు. అనుకున్నది అనుకున్న టైమ్‌కి విడుదల చేశారు. కుర్రాడివి జాగ్రత్తగా అడుగులు వేయ్' అని అన్నారు. అలాగే జగపతిబాబు ఎవ్రీ మినిట్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా ఇన్‌వాల్వ్ అయి ఫాలోఅప్ చేస్తున్నారు. సినిమాను గ్రాండ్‌గా తీశారన్నారు. 'ఈ సినిమాకు మీరే హీరో' అని కూడా అభినందించారు. మా హీరో శ్రీనివాస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కలెక్షన్లు కూడా పెద్ద హీరో సినిమాకి వచ్చిన కలెక్షన్లు వస్తున్నాయి.

ఓవర్సీస్‌లోనూ పెరిగాయి..

గతంతో పోల్చుకుంటే దర్శకుడు బోయపాటి దర్శకత్వం వహించిన ఈచిత్రానికి ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడివాళ్ళు ఎక్కువ సాఫ్ట్ సినిమాలకే ప్రయారిటీ ఇస్తారు. వాటినే బాగా ఆదరిస్తారు. అలాంటిది బోయపాటి వంటి మాస్ దర్శకుడిని సినిమాని సైతం ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో ఆయనతోపాటు మాకూ ఓవర్సీస్‌లో మంచి గుర్తింపు లభించింది.

సెలవులే ప్రధానం..

ఒకేరోజు మూడు సినిమాలు రావడం వల్ల కలక్షన్లపై ప్రభావం పడుతుంది కదా అని చాలా మంది అడుతుగున్నారు. అది వాస్తవమే కానీ వరుసగా మూడు రోజుల సెలవులు కలిసి రావడం కూడా అడ్వాంటేజ్. ఇతర చిత్రాల కంటే మాది బెటర్ పొజిషన్‌లో ఉండటం సంతోషించదగ్గ చిత్రం. మిగిలిన చిత్రాలతో పోలిస్తే మా చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది.

హాలీవుడ్ తరహాలో...

బోయపాటికి సినిమా అంటే ప్రాణం. ఆయన సినిమాపై మొదట్నుంచి చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా 'హంసలదీవి ఎపిసోడ్‌ని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. ఇది హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్‌లో ఉందంటున్నారు. ఇంత వరకు ఇలాంటిదెక్కడా రాలేదంటున్నార'ని బోయపాటిగారు చెప్పారు. ఆ ఎపిసోడ్‌ను 13రోజులు షూట్ చేశాం. ఈ సీక్వెన్స్‌ను రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. వాళ్ళు ఇతర సినిమాలకు కంపోజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌కి, బోయపాటి సినిమాలోని కంపోజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌కి చాలా వేరియేషన్ ఉంటుంది. బోయపాటికి సినిమాకు నెక్స్ట్ లెవల్ యాక్షన్‌ని కంపోజ్ చేస్తారు. నేను ఆర్టిస్టులను ఎంతగా నమ్ముతానో అంతకంటే ఎక్కువే టెక్నీషియన్లను నమ్ముతాను. అంతగా నమ్మాను కాబట్టే కొత్త హీరో అయినా ఈ చిత్రానికి ఇంత బాగా స్పందన వచ్చింది.

నెక్స్ట్ లెవెల్‌కి దేవి రీరికార్డింగ్

దేవిశ్రీ ప్రసాద్ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రీరికార్డింగ్ ఫైనల్ మిక్సింగ్‌లో మూడు రోజులపాటు ఉన్నారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉండరట. దేవి సినిమా ఫస్ట్ ఆఫ్ చూసి 'నేనేనా చేసింది. సినిమా పరిగెడుతోంది. రీ-రికార్డింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది' అని చెప్పారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత డెడికేటెడ్‌గా పనిచేయడం గొప్ప విషయం. సెకండాఫ్‌లో రెండే ఫైట్స్ ఉంటాయి. కానీ సినిమా అంతా ఒక ఎమోషన్‌లో సాగుతుంది. దానికి కారణం దేవిగారి మ్యూజిక్.

ఇదేం సోషల్ సర్వీస్ కాదు..

నిర్మాతగా ముందు కూడా మంచి సినిమాలే తీస్తాను. సబ్జెక్ట్‌కు ఎంత బడ్జెట్ అవసరమో అంతే చేస్తాను. కథ డిమాండ్ మేరకు ఎంత బడ్జెట్ అయినా పెడతాను. బోయపాటితో మళ్ళీ ఓ సినిమా ఉంటుంది. దీంతోపాటు రెండు మూడు ప్రాజెక్టులకు చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా. ఇంతకు ముందు డబ్బింగ్ చిత్రాలు చేశాను. స్ట్రయిట్ సినిమాకు, డబ్బింగ్‌కు ఉన్న తేడా ఏంటంటే సొంత బిడ్డకు, ఇతరుల బిడ్డకు ఉన్నంత తేడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటే సోషల్ సర్వీస్ కాదు. ఇతర వ్యాపారాల్లా ఇది కూడా బిజినెస్సే. ఇందులోనూ రిస్క్ అనేది కామన్. అన్నింటిని ఫేస్ చేస్తూ ఏ సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లాలనేది నా ఫీలింగ్.

ఆనందో బ్రహ్మ

హిలేరియస్ ఎంటర్‌టైనర్..



మహి.వి.రాఘవ్

'వివిధ లోపాలున్న నలుగురు కుర్రాళ్లకు, దెయ్యం మధ్య చోసుకున్న సంఘటనలు ఎలాంటి కామెడీని పంచాయన్నది తెలియాలంటే మా 'ఆనందో బ్రహ్మ' చిత్రం చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు మహి.వి.రాఘవ్. తాప్సీ, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా మహి దర్శకత్వంలో రూపొందిన 'ఆనందోబ్రహ్మ' చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు మహితో మీడియా జరిపిన ఇంటర్వ్యూ చూద్దాం..

'పాఠశాల' చిత్రం తర్వాత ఇంత గ్యాప్‌కి కారణం?

– నేను ఓ సినిమా పూర్తయిన తర్వాతనే మరో సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకుంటాను. పైగా 'పాఠశాల' చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో మంచి స్క్రిప్ట్‌ను లిమిటెడ్ బడ్జెట్‌లో రాసుకున్నాను. దీనికి తోడు నిర్మాతలు కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. మొదట ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తాప్సీని అనుకున్నాం. కథ ఆమెకు నచ్చింది. కానీ ఆ టైమ్‌లో నిర్మాత దొరకలేదు. నిర్మాత దొరికాక తాప్సీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె డేట్స్ కుదరడానికి ఇంత టైమ్ పట్టింది.

ఈ చిత్ర కథకు ఏదైనా ఇన్‌స్పిరేషన్ ఉందా?

– అలాంటిదేమీ లేదు. లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి సినిమా తీయాలంటే హర్రర్ సినిమా తీయాలి. హర్రర్ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. కొత్తగా ఉండాలనుకున్నప్పుడు దెయ్యం మనిషికి భయపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. ఇది పూర్తి కల్పితం. ఒక తాగుబోతు, ఒక పిచ్చివాడు, ఓ చెవిటివాడు పైగా ఇతనికి రేచీకటి కూడా, మరొకతను హార్ట్ పేషెంట్. ఈ నలుగురూ దెయ్యంతో ఓ గదిలో ఉండాల్సి వస్తుంది. ఆ టైమ్‌లో ఏం జరిగిందనేది కథ. ఈ టైమ్‌లో పుట్టే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. లోపాలున్న నలుగురు కుర్రాళ్ళ పాత్రల్లో శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ నటించారు. ఇందులో తాప్సీ పాత్ర ఏంటన్నది మాత్రం సస్పెన్స్. హిలేరియల్ కామెడీ చిత్రమిది. టైటిల్‌కు, సినిమా కథకు సంబంధం లేదు. ప్రేక్షకులకు బాగా గుర్తుంటుందని ఈ టైటిల్ పెట్టాం. సినిమా ఫస్ట్‌కాపీ చూసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ హిలేరియస్ కామెడీ ఉంటుంది. నిర్మాత విజయ్ బాగా సపోర్ట్ చేశారు. ఇందులో దెయ్యం నల్లని ఛారలతో, ఒక రకమైన షేడ్స్‌తో దెయ్యం ఉండదు. హర్రర్ సినిమాలో ఉండే స్టీరియోటిక్‌గా ఉండదు. దెయ్యం ఇలా కూడా ఉంటుందా అనేలా డిజైన్ చేయడం జరిగింది.

మనుషులకు దెయ్యం భయపడుతుందని అంటున్నారు. మరి ఆడియెన్స్‌కు ఎలా కనెక్ట్ అవుతుంది?

– ప్రస్తుతం మేకర్స్‌లోనే కాదు, చూసే ప్రేక్షకుల్లోనూ పరిణతి వచ్చింది. గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా బీటెక్‌లు చేస్తున్నారు. చాలా వరకు ఎడ్యుకేటెడ్‌గా ఉంటున్నారు. పెద్ద రేంజ్ కథలను చెప్పినా అర్థం చేసుకోగలుతున్నారు. ఈ చిత్రం కూడా అలాంటిదే. కేవలం వినోదాత్మకంగానే తీసిన చిత్రమిది కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది.

రైటరే డైరెక్టర్, నిర్మాతైతే ఎలాంటి ఉపయోగం ఉంటుంది?

– నేను గతంలో నిర్మాతగా కూడా సినిమా చేశాను కాబట్టి ఏ కథకి ఎంత బడ్జెట్ అవుతుంది?, ఉన్న బడ్జెట్‌లో ఎలాంటి కథ రాసుకోవచ్చో వంటి తదితర అంశాలపై బాగా అవగాహన ఉంటుంది. పైగా నేను రైటర్ కమ్ డైరెక్టర్‌ని. రైటర్ అనేవాడు ఇతర భాషల నుంచి కాపీ కొట్టడం ఉండదు. తను సొంతంగా కథలు రాసుకుంటాడు.

యంగ్ అండ్ ఫ్రీ...





ప్రియాంక చోప్రా

'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి, ఆ తర్వాత 'బేవాచ్' చిత్రంతో హాలీవుడ్ వెండితెర ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది ప్రియాంక చోప్రా. నటిగానే కాకుండా భిన్న ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదంతా ఓ ఎత్తయితే, గాయనిగా కూడా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవడం విశేషం. మధురమైన స్వరంతో పాటలు పాడి అలరించడమే కాకుండా ఆల్బమ్స్ కూడా చేసి అందర్ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ పాటను పాడి శ్రోతలకు, ఆమె అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'యంగ్ అండ్ ఫ్రీ' అంటూ సాగే పల్లవిగల పాటను ట్విట్టర్ వేదికగా ప్రియాంక అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఈ పాటను ఎక్కువగా శబ్దంతో వినమని ట్వీట్‌లో విన్నపం కూడా చేసింది. ఓ ప్రయోగం.. రియాలిటీగా మారింది. తమ బృందం సరదాగా స్టూడియోలో కూర్చుని ఈ పాటను రాశామని ప్రియాంక తెలిపింది. రాచెల్ రాబిన్, టోబి గడ్, టైరోన్ విలియం గ్రిఫ్ఫిన్ జేఆర్ వంటి వారితో కలిసి ఆమె ఈ పాట రూపొందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ యాప్ సావన్‌లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ప్రియాంక ప్రస్తుతం 'ఏ కిడ్ లైక్ జేక్', 'ఈజ్‌నాట్ ఇట్ రొమాంటిక్?' వంటి రెండు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటిల్లో 'ఈజ్‌నాట్ ఇట్ రొమాంటిక్?' చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రియాంక బ్యాక్‌లో లిప్స్‌కి లిప్‌స్టిక్ రాసుకుంటుండగా ఫన్నీగా హీరో ఆడమ్ ఈ సెల్ఫీ తీశారు. తాజా చిత్రంలో ఆమె లుక్ ఇలానే ఉంటుందని నటుడు ఆడమ్ తెలిపారు.

సెన్సార్ బోర్డ్ నూతన రథ సారధి



ప్రసూన్ జోషి

కేంద్ర సెన్సార్ బోర్డ్ కమిటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-సీబీఎఫ్‌సీ) కొత్త చైర్మెన్‌గా ప్రసూన్ జోషి పదవి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం కొత్త చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించింది. గత రెండేండ్లుగా పనిచేస్తున్న పహ్లాజ్ నిహ్లాని స్థానంలో ప్రసూన్ సెన్సార్ బోర్డ్ నూతన రథసారధిగా వ్యవహరించనున్నారు. 2015 నుంచి కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మెన్‌గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న పహ్లాజ్ నిహ్లానిపై అనేక సందర్భాల్లో పలు విమర్శలు వినిపించాయి. చిన్న సినిమాల విషయంలో కఠినంగా వ్యవహరించడం, ఎక్కువగా కట్స్ ఇవ్వడం, సెన్సార్ విషయంలో ఆలస్యం, అలసత్వం.. వంటి అంశాలతో బహిరంగంగానే ఆయనపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్, బిజెపి సానుభూతి పరుడుగా ఉన్న పహ్లాజ్‌ను సెన్సార్ బోర్డ్‌గా నియమించినప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర సీమల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గతేడాది వచ్చిన 'ఉడ్తా పంజాబ్' సినిమా సెన్సార్ విషయంలో పహ్లాజ్ వ్యవహరించిన తీరుపై భారీ వ్యతిరేకత వచ్చింది. కొత్తగా ఎంపికైన ప్రసూన్ జోషి పాటల రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, పొయెట్‌గా మంచి గుర్తింపు పొందారు.

అంతేకాదు మెక్‌కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియా సీఈవోగా, ఏసియన్ పసిఫిక్ చైర్మెన్‌గానూ ఉన్నారు. 'భోపాల్ ఎక్స్‌ప్రెస్', 'లజ్జా', 'ఆంఖేన్', 'హమ్‌తుమ్', 'బ్లాక్', 'రంగ్ దే బసంతి', 'ఫనా', 'తారే జమీన్ పర్', 'గజిని', 'సికిందర్', 'అరక్షన్', 'భాగ్ మిల్కా భాగ్', 'నీర్జా' వంటి విజయవంతమైన చిత్రాలకు పాటలు అందించారు. 'తారే జమీన్ పర్', 'చిట్టగంగ్' చిత్రాలకుగానూ రెండు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. సెన్సార్‌బోర్డ్ చైర్మెన్ నియమితులైన సందర్భంగా ప్రసూన్‌జోషి మాట్లాడుతూ, 'సెన్సార్ బోర్డ్ చైర్మెన్‌గా నిర్మాణాత్మక పద్ధతిలో బాధ్యతాయుతంగా పనిచేస్తాను. ఓ మంచి ఉద్దేశ్యంతో నన్ను నియమించడం ఆనందంగా ఉంది. సెన్సార్ గైడ్‌లైన్స్‌తో పాటు మేకర్స్ సపోర్ట్‌తో పాజిటివ్‌గా ముందుకు వెళతాను. ప్రస్తుతం ఉన్న సెన్సార్ బోర్డ్‌లో మార్పులు చేసే ముందు బోర్డ్ చైర్మెన్‌గా నా బాధ్యతను, నా పాత్రను అర్థం చేసుకోవాల్సి ఉంది' అని అన్నారు.

సెన్సార్‌బోర్డ్ సభ్యురాలిగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'సీబీఎఫ్‌సీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సభ్యురాలిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను. నేటి సమాజంలోని వాస్తవాలను, కష్టాలను, సున్నితమైన విషయాలను ప్రతిబింబించే సినిమాను అనుమతించే ఈ విభాగంలో పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని చెప్పారు.

మంచి వైపు పురోగతి..

'సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్‌లో ఇదొక మంచి ముందడుగు. ప్రసూన్ అడ్వటైజింగ్ మీడియా నుంచి వచ్చారు. మాస్ మీడియా, సినిమా, టెలివిజన్, ప్రెస్ వంటి వాటిపై ఓ అవగాహన ఉంది. ఆయన సినిమాను అర్థం చేసుకునే విధానం బాగుంటుంది. ఇదొక రకంగా మంచి వైపు పురోగతే అని చెప్పాలి' **- శ్యామ్ బెనెగల్**

బ్రూస్‌లీ బయోపిక్‌కు సంగీతం..



ఎ.ఆర్.రెహ్మాన్

ఇప్పటికే పలు అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంగీతం అందించి ఆస్కార్ అవార్డులను సైతం అందుకున్న ఎ.ఆర్.రెహ్మాన్ తాజాగా మరో అంతర్జాతీయ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, నటుడు, ఫిలాసఫిస్ట్ బ్రూస్‌లీ జీవితం ఆధారంగా శేఖర్ కపూర్ ఓ అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రెహ్మాన్‌ను ఎంపిక చేసుకున్నారు.

బ్రూస్‌లీ జీవితం గురించి, ఆయన ఐకానిక్‌గా ఎదిగిన తీరు, దానికి దోహదపడిన అంశాలతోపాటు హాంకాంగ్‌లో 1950నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కూడా ఈ చిత్రంలో చర్చించబోతున్నారు.

'లిటిల్ డ్రాగన్' పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు రెహ్మాన్ ప్రస్తుతం హిందీలో '99సాంగ్స్', 'బియాండ్ ది క్లౌడ్స్', తమిళంలో '2.0', 'సర్వమ్ థాల మాయమ్', 'మెర్సల్', 'సంఘమిత్ర' ఇంగ్లీష్‌లో 'వైశ్రాయ్ హౌస్' వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

వినూత్నమైన కథాంశం..




'సచ్చింది రా గొర్రె' చిత్ర ప్రారంభోత్సవ దృశ్యం

శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రలో శ్రీధర్ రెడ్డి యార్వ దర్శకత్వంలో సోహం రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో బ్యానర్స్‌పై దీపక్ ముకుత్, ఎన్.ఎం.పాషా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సచ్చింది రా గొర్రె'. ఇందులో టిల్లు వేణు, జబర్దస్త్ రాకేష్, శివారెడ్డి, చిత్రంశీను, సత్యవతి, కోట శంకర్‌రావు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రం గురించి నిర్మాత దీపక్ ముకుత్ మాట్లాడుతూ, 'దక్షిణాది సినిమాలలో వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. 'బాహుబలి' లాంటి అద్భుతమైన సినిమాలు తెలుగు నుంచి వచ్చినవే. అందుకే మేం హైదరాబాద్‌కి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం' అని అన్నారు. 'మంచి కథలను, టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ, అనుకున్న బడ్జెట్‌లో అత్యున్నత క్వాలిటీ సినిమాల నిర్మాణమే మా సంస్థ లక్ష్యం. ఈ చిత్రం కూడా విభిన్నంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌కి క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన శ్రీధర్‌రెడ్డి యార్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది' అని మరో నిర్మాత పాషా తెలిపారు. దర్శకుడు శ్రీధర్‌రెడ్డి చెబుతూ, 'ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి నవంబర్, డిసెంబర్ మధ్యలో సినిమాను విడుదల చేస్తాం' అని చెప్పారు.

నిండాముంచిన 'జేఎన్టీయూహెచ్'


ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న అధికారులు

- మనోవేదన చెందుతున్న విద్యార్థులు
- నోటిఫికేషన్‌లో ఫుల్‌టైం ఎంఎస్సీ ప్రోగ్రాం
- చేరాక సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుగా చిత్రీకరణ



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నిర్వాకం బట్టబయలైంది. ఫుల్‌టైం ఎంఎస్సీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులను నిండా ముంచింది. నోటిఫికేషన్‌లో ఫుల్‌టైం ఎంఎస్సీ అని ప్రకటించి విద్యార్థులను చేర్చుకుంది. తీరా చేరిన తర్వాత ఇది సెల్ఫ్‌ఫైనాన్స్ అని అధికారులు చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఫుల్‌టైం ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ కోర్సులను అందిస్తున్నది. ఈ కోర్సుకు సెమిస్టర్‌కు రూ.15 వేలు ఫీజు అని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.30 వేలు అవుతుంది. కానీ విద్యార్థులకు సెమిస్టర్‌కు రూ.10 వేల చొప్పున ఏడాదికి రూ.20 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. పూర్తి ఫీజు ఎందుకివ్వడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తే ఇది సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు కాబట్టి అది కుదరదని అధికారులు సమాధానమిస్తున్నారు. అధికారుల తీరును చూసి విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులు ఏడాదికి రూ.30 వేల చొప్పున రెండేండ్ల కోర్సుకు రూ.60 వేలు చెల్లించాలి. దానికి అదనంగా ఏడాదికి రూ.3 వేలు డెవలప్‌మెంట్ ఫీజు కట్టాలి. రెండేండ్లకు రూ.6 వేలు అవుతుంది. మరో రూ.2,500 కాషన్‌ఫీజు, ల్యాబ్ ఫీజు చెల్లించాలి. అవీ రెండేండ్లకు రూ.5 వేలు అవుతాయి. ఇలా అన్నీ కలిపి రెండేండ్లకు 71 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.40 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఫీజులో మిగిలిన రూ.20 వేలు, రూ.11 వేలు డెవలప్‌మెంట్ ఫీజు, కాషన్‌ఫీజు, ల్యాబ్ ఫీజు కలిపి మొత్తం రూ.31 వేలు విద్యార్థులే సొంతంగా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే రూ.40 వేల ఫీజుకు అదనంగా మరో రూ.31 వేల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్సు ఫీజు మొత్తం ప్రభుత్వం చెల్లించకుండా విద్యార్థులపై భారం మోపడం గమనార్హం. ఇది తెలిసిన విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థుల కోర్సు వైవా వాయిస్ నిర్వహిస్తే పూర్తవుతుంది.



బకాయి ఉన్న రూ.31 వేల ఫీజు చెల్లిస్తేనే వైవా నిర్వహిస్తామని అధికారులు అంటున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైవా వాయిస్ నిర్వహించిన తర్వాతే సర్టిఫికెట్లు విద్యార్థులకు అందుతాయి. అప్పుడే వారు ఉన్నత విద్యకు లేదంటే ఉద్యోగాల్లో చేరేందుకు అర్హులవుతారు. కానీ జేఎన్టీయూహెచ్ అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయమే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా వస్తుందనే జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో చేరామని విద్యార్థులు వాపోతున్నారు. వీసీ, రిజిస్ట్రార్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐసీటీ) డైరెక్టర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి శనివారం కొందరు విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. నోటిఫికేషన్‌లో సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు అని పేర్కొనకుండా చేరిన తర్వాత విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వమే మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎంటెక్ కౌన్సెలింగ్‌కు వెళ్లలేకపోయా : అర్జున్

నేను 2015-16 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీలో చేరాను. వైవా వాయిస్ పూర్తయితే నా కోర్సు పూర్తవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పోయాక ఇంకా రూ.31 వేలు చెల్లించమంటున్నరు. నేను దళితున్ని. మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని చేరాను. నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొనలేదు. కోర్సు పూర్తయ్యేముందు ఫీజు కట్టాలని చెప్తే ఎక్కడి నుంచి తేవాలి. ఎంఎస్సీ పూర్తవుతుందని పీజీఈసెట్ రాశాను. ఫీజు కట్టలేదని వైవా వాయిస్ నిర్వహించడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేనందుకు ఎంటెక్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వివరిస్తే 'డోంట్‌టాక్' అంటున్నారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు.

ఉద్యోగాలకు వెళ్లే అవకాశం లేదు

కోర్సు పూర్తవుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలకు వెళ్లేందుకు, దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. పలు ఫార్మా కంపెనీల్లో మాకు ఉద్యోగాలు వస్తాయి. జేఎన్టీయూహెచ్ అధికారుల వల్ల అవన్నీ కోల్పోవాల్సి వస్తున్నది.

- రంజిత్

చేరినపుడు బస్‌పాస్ ఇవ్వలేదు

కోర్సులో చేరిన ప్రారంభంలో డెవలప్‌మెంట్ ఫీజు, కాషన్ ఫీజు, ల్యాబ్‌ఫీజు చెల్లించనందుకు బస్‌పాస్ సౌకర్యం కల్పించలేదు. డెవలప్‌మెంట్ ఫీజు విధానం ప్రయివేటు కాలేజీల్లో ఉంటుంది. జేఎన్టీయూహెచ్‌లో తీసుకోవడమేంటీ?. మూడు నెలల తర్వాత బతిమిలాడితే బస్‌పాస్ సౌకర్యం కల్పించారు.

- ప్రశాంత్

ప్రభుత్వమే కట్టాలి : వినయ్

మా కోర్సు ఫీజు మొత్తం ప్రభుత్వమే కట్టాలి. మేం రూ.31 వేలు ఎక్కడి నుంచి తేవాలి. వైవా వాయిస్ నిర్వహించకపోవడం వల్ల సర్టిఫికెట్లు పొందలేకపోతున్నాం. ఉద్యోగాలు పొందకుండా నష్టపోతున్నాం.

పరీక్ష మధ్యలో అడిగారు

ఎంఎస్సీ మొదటి సెమిస్టర్ పరీక్షలపుడు ఫీజు కట్టకపోతే పరీక్ష ఎలా రాస్తున్నావని అధికారులు మధ్యలోనే అడిగారు. రూ.3 వేలు డెవలప్‌మెంట్ ఫీజు కోసం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం.

- రాజేంద్రప్రసాద్

మోసం చేశారు: సాయితేజ

నోటిఫికేషన్‌లో సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు అని పేర్కొనకుండా మమ్మల్ని మోసం చేశారు. నోటిఫికేషన్‌ను చూసి మొత్తం ఫీజు వస్తుందని ఈ కోర్సులో చేరాం. చేరాక చెప్పడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే అవుతుంది.

కోదండరామ్ మళ్లీ అరెస్టు

(మొదటిపేజీ తరువాయి)

కమిషనర్ కార్తికేయ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రకటన విడుదల చేశారు.

కామారెడ్డి బంద్ విజయవంతం

అమరవీరుల స్ఫూర్తియాత్రలో భాగంగా కామారెడ్డికి వస్తున్న టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్టు, విద్యార్థి, జేఏసీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలో శనివారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు దుకాణాలను బంద్ చేయించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి ఎదుట ధర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. నిజామాబాద్‌లో నగరంలో ధర్నాచౌక్ వద్ద జేఏసీ, వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. జేఏసీ, పలు పార్టీల నాయకులతోపాటు మరో 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అరెస్టుపై రైతుసంఘం ఖండన

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

స్ఫూర్తి యాత్రను నిర్వహిస్తున్న టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్టు చేయటాన్ని తెలంగాణ రైతు సంఘం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించటం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, కార్యదర్శి టి.సాగర్ పేర్కొన్నారు. కోదండరామ్ బృందంపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. స్ఫూర్తియాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల వేతనాలు పెంచడం సిగ్గుచేటు : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యుల వేతనాలు పెంచడం సిగ్గుచేటని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. 80 వేల నుంచి రూ.2.25 లక్షలకు పెంచడం సరికాదన్నారు. కనీస వేతనాల పరిధిలో 65 సంస్థలు ఉన్నాయని, వీటిలో వేతనాలను ప్రతి ఐదేండ్లకోసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సవరించాల్సి ఉందన్నారు. కాగా అలా చేయక ఆరు ఉంచి 10 సంవత్సరాలు అవుతున్నదని గుర్తు చేశారు. కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి వేతనాలను సవరించాలని చెప్పారు.

ఈమేరకు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించిదని, ఈమేరకు ప్రభుత్వానికి పంపి ఎనిమిది నెలలు అయిందని వివరించారు. ఇప్పటికీ ఆ ఫైలుపై సీఎం సంతకం చేయలేదని తెలిపారు. సలహామండలి సూచించిన నెలకు రూ.12000తోపాటు ప్రతి వీడీఏ పాయింట్‌కు రూ.10.50 కూడా ప్రభుత్వం అమోదించలేదన్నారు.

రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీచేస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. లక్షలాది కార్మికులను అర్ధాకలితో ఎండబెడుతూ, నిరుద్యోగులను మోసం చేస్తూ పాలకులు వేతనాలు పెంచుకునే చర్యను సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తున్నదని చుక్క రాములు, ఎం.సాయిబాబు తెలిపారు.



'ఇఫి' జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

- గోడపత్రిక ఆవిష్కరించిన చుక్కా రామయ్య

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఇఫి-సీఐటీయు) జాతీయ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కోరారు. విద్యుత్‌రంగంలో భవిష్యత్ ప్రజా ఉద్యమాల నిర్మాణానికి ఈ మహాసభలు వేదిక కావాలని అభిలషించారు. శనివారంనాడిక్కడి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌యుఇఇయు) కార్యాలయంలో ఆయన మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యుత్‌రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆయా విషయాల్ని ఈ మహాసభల్లో క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాలు చెప్పే గొప్పలకన్నా...సంఘాల్లోని సామాన్యుల చర్చల ద్వారానే నిజనిర్ధారణ జరుగుతుందని, ఆ మేరకే ప్రజాఉద్యమాల రూపకల్పన ఉంటుందని వివరించారు.

సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ సుధాభాస్కర్ మాట్లాడుతూ వాజ్‌పేయి హయాంలో విద్యుత్‌రంగ సంస్కరణలు ప్రారంభమయ్యాయని, మోడీ హయాంలో వాటి అమలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు. సంస్కరణల ప్రభావంపై ప్రభుత్వాలు ఎక్కడా పున్ససమీక్ష చేసిన దాఖలాలు లేవన్నారు. ఆలిండియా విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్‌కు చెందిన శైలేంద్రదూబే సహా పలువురు విద్యుత్‌రంగ నిపుణులు, ఆయా సంఘాల ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు. ఇదే వేదికపై 'ఇఫి' నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకుంటామని వివరించారు. కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమ, టీఎస్‌యుఇఇయు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె సత్యం, కార్యదర్శి కె ఈశ్వరరావు, నాయకులు జె బస్వరాజ్, కె రాజేశ్వర్, ఎమ్ ధన్‌రాజ్, టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఉల్లి మంట

(మొదటిపేజీ తరువాయి)

దాదాపు రూ.90 లక్షల వ్యాపార లావాదేవీలు సాగాయి. రైతులు పండించిన సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర కరువై రోడ్డెక్కారు. రైతుల దగ్గర నుంచి అగ్గువకు కొన్న దళారులు, వ్యాపారులు సరుకును గోడౌన్లలో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 10 లారీలకు మించి రావట్లేదు. దీంతో బ్లాక్‌మార్కెట్ కోరలు తెరిచింది. మార్కెట్లోకి వస్తున్న అతితక్కువ సరుకును గంపగుత్తగా కొని బ్లాక్ చేస్తున్నట్టు తెలిసింది. కృత్రిమ కొరత సృష్టించి ఎప్పుడో పెరగాల్సిన ధరను ఇప్పుడే పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి క్వింటాలుకు హోల్‌సేల్ ధర రూ.2500-3100, రిటైల్‌లో రూ.3500-4000 పలుకుతున్నది. చిన్నచిన్న దుకాణాల్లో కిలోకు ఉల్లి ధర రూ.40 నుంచి 45 వరకు అమ్ముతున్నారు. దీంతో సాధారణ వినియోగదారులు కొనేందుకు వచ్చే సరికి ఉల్లిధర కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఈ విషయంలో అధికారులు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే ఉల్లి ధర భవిష్యత్తులో రూ.100కు చేరిన ఆశ్చర్యం లేదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్కారుకు కలవరం

పది రోజుల కిందటి దాకా ఉల్లిగడ్డల ధర కిలోకు రూ.10 నుంచి రూ.15 లోపే ఉన్నది. ఇప్పుడు ఉల్లి ధరల పట్టిక వేగంగా మారిపోతున్నది. అది వచ్చేనెల నాటికి భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో 2015 పరిస్థితి పునరావృతమవుతుందన్న కలవరం సర్కారులో మొదలైంది. అప్పుడు కిలో ఉల్లిగడ్డ మార్కెట్‌లో రూ.100 పలికింది. దీంతో సర్కారే ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.10కే వినియోగదారులకు విక్రయించింది. అప్పుడు రైతు బజార్లలో ఆధార్ కార్డులోని సంఖ్యను నమోదు చేసుకొని మార్కెటింగ్ అధికారులు సరఫరా చేశారు. ఆ కేంద్రాల వద్ద రోజంతా నిలబడ్డా రెండు, మూడు కిలోల ఉల్లిపాయలు దొరకక జనం అటు ప్రభుత్వంపైనా, ఇటు వ్యాపారుల పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రెండేండ్లకోసారి...

2013, 2015లో ఉల్లి కల్లోలం రేపింది. అంటే ఏడాది విడిచి ఏడాది ఉల్లి జనంపైనా, ప్రభుత్వాల పైనా ధరలతో దండయాత్ర చేస్తున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2015 అనుభవం తర్వాత ప్రభుత్వం గతేడాది కిలో రూ.10 చొప్పున పదివేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేసింది. అయితే గతేడాది ఉల్లిధరలు తగ్గాయి. దీంతో ప్రభుత్వం నిల్వ చేసిన ఉల్లిపాయలు నష్టానికే తిరిగి మార్కెట్లోకి విడుదల చేశారు. సరైన రీతిలో నిల్వ చేయకపోడం వల్ల 30 శాతం ఉల్లి నిల్వలు పాడైపోయాయి. ధర పరంగానూ, నిల్వల పరంగానూ తీవ్ర నష్టాన్ని చవిచూసిన అనుభవంతో ఈసారి ప్రభుత్వం ఉల్లి ముందస్తు కొనుగోలు జోలికి వెళ్లలేదు. మార్కెట్‌లోనేమో రోజురోజుకీ రేటు పెరుగుతున్నది.

ఉల్లి కొనలేని పరిస్థితి : శ్యామల , కార్మికురాలు, ఎల్బీనగర్

ఉల్లిగడ్డలు కొనలేని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండట్లేదు. కిరాణషాపుల్లో కిలో ఉల్లిగడ్డలకు నలభై రూపాయలు తీసుకుంటున్నరు. ఒక్కసారిగా ధర పెరగడంతో భారమవుతున్నది.

దిగుమతి లేకే డిమాండ్ : భార్గవ్, హోల్‌సెల్ వ్యాపారి, మలక్‌పేట

ఉల్లి సరుకు దిగుమతి తక్కువైంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. హోల్‌సేల్‌లో కిలోకు రూ.25 నుంచి 31 వరకూ విక్రయిస్తున్నాం. ఇప్పుడు సీజన్ లేనందున ధర పెరుగుతున్నది.

ఉల్లి ధర కిలోకు రూ.25 నుంచి 31కి..
అనంతయ్య, మార్కెట్ కార్యదర్శి, మలక్‌పేట.

ప్రస్తుతం హోల్‌సేల్ ఉల్లి ధర కిలోకు రూ.25 నుంచి 31 ధర పలుకుతున్నది. మలక్‌పేట మార్కెట్‌కు ప్రతిరోజు 12 వేల బ్యాగుల నుంచి 14వేల బ్యాగులు ఉల్లి సరుకు దిగుమతి అవుతున్నది. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి సరుకు దిగుమతి లేదు. దీంతో ఉల్లిధర పెరిగింది. కొద్దిరోజుల్లో కర్నూలు, గద్వాల సరుకు వస్తే ధర తగ్గే అవకాశం ఉంది.

యస్.. నేనే ఇన్‌చార్జ్

(మొదటిపేజీ తరువాయి)

పని చేస్తానన్నారు. నాకు తెలంగాణ కొత్త కాదని, ప్రతి మండలానికి రాహుల్ సందేశ్ యాత్ర చేపడుతామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేలా కృషి చేస్తానని వివరించారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా అధిష్టానం బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన శనివారం గాంధీభవన్‌కు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులతో కలిసి ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. తాను తాత్కాలిక ఇన్‌చార్జికాదని, అధిష్టానం తనను పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించిందన్నారు. టీపీసీసీ సోషల్ మీడియా, కల్చర్ విభాగం, పరిశోధనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అన్నీ కమిటీలు, టికెట్ల కేటాయింపులో యువ నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ దిశానిర్దేశం చేశారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు... అది నిర్ణయించే అధికారం తనకు లేదని, ఆ సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ నాయకత్వంలో రానున్న ఎన్నికలకు వెళతామన్నారు. రాష్ట్ర నాయకత్వంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చనని చెప్పారు. రాహుల్ సందేశ్ యాత్రలు ప్రతి మండలకేంద్రంలో పెడతామన్నారు. టీఆర్ఎస్ సర్కారుపై ప్రజల మధ్యనే చార్జ్‌షీట్ పెడతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖతతోనే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ లబ్దిపొందిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. టీఆర్ఎస్‌కు విశ్వాసం కూడా లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం తప్ప బీజేపీ కాదని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉనికి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే ఏర్పడి ఉంటే ఆయన సోనియాగాంధీని ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌పార్టీకి రెండు సీట్లు వస్తాయని సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించగా కేసీఆర్‌కు నిజంగా ప్రజలపై విశ్వాసం ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తమిళనాడు, పాండిచ్చేరి మినహా అన్నీ రాష్ట్రాల్లో పని చేశానన్నారు. భట్టి పాదయాత్ర ప్రతిపాదన ప్రస్తావన చేయగా తెలీదన్నారు. అటువంటి ప్రతిపాదన ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలు మిరాకిల్స్ చేయలేరని, స్థానిక నాయకత్వమే ఏదైనా చేయగలదని చెప్పారు. టీపీసీసీ నాయకత్వం బాగా పనిచేస్తోందని కితాబు ఇచ్చారు. సీఎం, మంత్రులే టీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్దిదారులని, ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఏ ఒక్క వర్గం లాభపడలేదని విమర్శించారు. సిరిసిల్లలో దళితులు, బలహీనవర్గాలపై దాడులు జరిగాయని, దీనిపై ఇప్పటికే ఎన్‌హెచార్సీకి ఫిర్యాదు చేశామన్నారు.

ప్రతిఘటన తప్పదు : షబ్బీర్ అలీ, మల్లు రవి

కామారెడ్డిలో విద్యార్థులపై దాడి చేసిన వేణుగోపాల్ ఓ రౌడీ, ఆయన ఎమ్మెల్యేకు కుడిభుజమని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఇలాంటి దాడులు కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసులు రాజకీయాలు చేయడం మానుకోవాలని మల్లు రవి హెచ్చరించారు. తెలంగాణ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడమే కాకుండా కోదండరామ్‌ను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లు తిప్పుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు.

వైద్యం అంతంతే...

(మొదటిపేజీ తరువాయి)

ఆస్పత్రిలో ఒకే డాక్టరున్నారు. కన్నాయి గూడెం పీహెచ్‌సీలోనూ ఒకే డాక్టరున్నాడు. ఈ ఖాళీలతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది.

భయపెడుతున్న డెంగ్యూ, మలేరియా..ఒకే రోజు ఇద్దరు మృతి

ప్రతిఏటా విషజ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా రోగాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఏటూరునాగారంలోని రొయ్యూరు, చల్పాక, బానాజీబంధం, తుపాకులగూడెం, ఉప్పెనపల్లి, కొత్తూరు, కొండాయి, అయిలాపూర్, ఎలికట్టే, దేవాదుల, కంతనపల్లి, ఏటూరు, కొండాయి, అయిలాపూర్ గ్రామాలతో పాటు జనగామ జిల్లాలోని రఘునాథనపల్లి మండలంలో అశ్వరావుపల్లి, వెల్ది, కంచెనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే బాలుడు విషజ్వరంతో చనిపోయాడు. ఈ నెల 10న ఏజెన్సీ పరిధిలో గూడూరు మండలం ఇప్పలగడ్డ తండాకు చెందిన ధరావత్ రమేష్(22) డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ మృతి చెందాడు. జులై 31 నుంచి జ్వరం రావడంతో స్థానిక వైద్యులకు చూపించిన తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. రక్త కణాలు తగ్గిపోయి మృతి చెందాడు. ఏటూరునాగారం క్రాస్‌రోడ్డు వద్ద నివాసముంటున్న నునావత్ రాధ(40) విషజ్వరంతో బాధపడుతూ ఈ నెల 10న మృతి చెందింది. రాధకు వారం నుంచి జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. తగ్గకపోవడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో మూడు రోజుల పాటు వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో మృతి చెందింది.

సమస్యాత్మక ప్రాంతాలపై నిర్లక్ష్యం

ఐటీడీఏ పరిధిలో 198 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ప్రతి ఏటా వర్షాలు ప్రారంభం కాగానే వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు దోమల మందు పిచికారి చేయాలి. దీంతోపాటు దోమతెరల్ని అందజేయాలి. దోమ తెరలు పంపిణీ చేసినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నా ఎక్కడా కనిపించని పరిస్థితి. ముందస్తు చర్యల్లో భాగంగా 162 క్యాంపులు నిర్వహించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

విష జ్వరాలపై ప్రత్యేక దృష్టి

ఏజెన్సీలో విష జ్వరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే 162 హెల్త్ క్యాంపులు నిర్వహించారు. దోమల పిచికారీ చేశాం. సెప్టెంబర్‌లో రెండో దఫా పిచికారి చేస్తాం. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో గంబూషియా చేప పిల్లల్ని వదిలాం. డాక్టర్ల కొరతపై కలెక్టర్ సమీక్షించారు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకుంటాం.

- క్రాంతికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

కన్విక్షన్ సాధనలో ఖాకీలు బోల్తా

నిందితుల అరెస్టుపై వేగం.. రుజువు కాని నేరాలు బోలెడు

- టాస్క్‌ఫోర్సు కార్యాలయంపై ఉగ్రదాడితో సహా పలు కేసుల్లో ఇదే తీరు
- శిక్షలు పడక పోతే నేరాలు ఎలా తగ్గుతాయి. హోంశాఖ వర్గాలు

నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి

నేరం జరిగిన వెంటనే ఖాకీలు స్పందిస్తున్నారు.బాగానే ఉన్నది. అయితే ఆ నిందితులను అరెస్టు చేయటం వరకే పరిమితం కాకుండా శిక్షలు పడేలా చూడాలి.అప్పుడే దర్యాప్తు సక్సెస్ అయినట్టు సీనియర్ పోలీసు బాస్‌లు అంటుంటారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉంచటంతో పాటు నేరాలు తగ్గించటానికి కోట్లాదిరూపాయలు బడ్జెట్,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని సర్కారు చెబుతోంది. కాని నేరం జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడంలో ఖాకీలు చూపుతున్న శ్రద్ధ, వారిపై నేరాన్ని కోర్టులో నిరూపించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో మానవబాంబు ఆత్మాహుతి దాడి కేసులో పది మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చడం సంచలనం రేపింది. 2005 దసరా పండుగ రోజు బేగంపేట్ టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో ఆత్మాహుతి దాడి జరగటంతో... హోంగార్డు సత్యనారాయణ మరణించాడు. దర్యాప్తు సాగించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హుజి ఉగ్రవాది దాల్ అని తేల్చడమేగాక ఇందుకు కుట్ర పన్నిన వారిలో హైదరాబాదీలు ఉన్నారని తేల్చింది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులలో పది మంది

ఖలీం, జావెద్, షకీల్ అహ్మద్, సయ్యద్ హాజీ, అజ్మత్‌అలీఖాన్, అజ్మత్ అలీ, మహ్మద్ బారూద్ వాలా, ఖాజా, నవీన్, హిలాలుద్దిన్‌లను అరెస్టు చేసింది. మరో ముగ్గురు నిందితులు అహ్మద్‌బిలాల్, సమ్మద్‌లు పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. గులాంఎజ్దాని అనే ఉగ్రవాది ఢిల్లీలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. దాదాపు పదకొండేండ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో 14 మంది సాక్షులను సిట్ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కాని చివరికి అరెస్టయి జైల్లో పది మంది నిందితులపై అభియోగాన్ని నిరూపించడంలో సిట్ విఫలమయ్యారు. దీంతో ఆ ఉగ్రవాదులను నాంపల్లి ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దర్యాప్తు సమయంలో తాము అరెస్టు చేసిన ప్రతి వ్యక్తికి కఠిన శిక్షలు పడటం ఖాయంగా పేర్కొన్న అధికారులు వాటికి అవసరమైన ఆధారాలన్నింటిని సేకరించినట్టు చెప్పారు. కాని వాటిలో పస లేదని కోర్టు తేల్చేసింది. అలాగే ఇరవై ఏండ్ల క్రితం మరో పాకిస్తాన్ ఉగ్రవాది జునైద్ ఎలియాస్ ఇస్తియాక్‌ను హైదరాబాద్‌లో కేంద్ర ఐబీ సహకారంతో టాస్క్‌ఫోర్సు అరెస్టు చేసింది. నాలుగు కిలోల ఆర్డీఎక్స్‌తో గణేష్ నిమజ్జనోత్సవం రోజు ఐదు కీలక ప్రాంతంల్లో పేలుళ్లకు పాల్పడి భారీ ఎత్తున ప్రాణనష్టానికి లష్కరే తోయిబాకు చెందిన జూనైద్ కుట్ర పన్నినట్టు తమ దర్యాప్తులో తేల్చారు. దాదాపు ఐదేండ్లు జైల్లో ఉన్న జునైద్‌పై కేవలం అతను పేలుడు పదార్థాలను మాత్రమే కలిగి ఉన్నట్టు నేరాన్ని రుజువు చేయగలిగారే తప్ప దేశంలో పేలుళ్లకు పాల్పడి అంతర్గత భద్రతకు భారీ ఎత్తున ముప్పు కలిగించ బోయాడనేది దర్యాప్తు అధికారులు రుజువు చేయలేక పోయారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి జునైద్‌ను పాకిస్తాన్‌కు పంపించేంత వరకు ఏడు సంవత్సరాల పాటు మన అతిధిగా డిపోట్ కేంద్రంలో ఉంచి పది కోట్ల రూపాయల వరకు చేతి చిలుమును వదిలించుకున్నారనే విమర్శలు పోలీసులపై వచ్చాయి. మరో ఉదంతంలో ఉగ్రవాది వికారుద్దీన్ కేసులోను అతని సహచరులు ఇద్దరు నిర్దోషులుగా తేలారు. పాతబస్తీలో ఒక కానిస్టేబుల్‌తో పాటు మరో హోంగార్డును హత్య చేయడం, పట్టుకోవడానికి వచ్చిన ఎస్ఐబీ అధికారులపై కాల్పులు జరిపి పారిపోవడం వంటి నేరాలకు పాల్పడ్డ వికారుద్దీన్ తర్వాత కొన్ని నెలలకు నగర పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ దశలోనే వరంగల్ జైలు నుంచి కోర్టుకు తీసుకు వస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికార్ తో పాటు అతని నలుగురు సహచరులు ఆలేరు వద్ద గతేడాది మరణించారు. వికార్ ఉగ్రవాద నేరాలపై విచారణ జరిపిన కోర్టు మిగిలిన అతని ఇద్దరు సహచరులపై నేరం రుజువు కాక పోవడంతో విడుదల చేసింది. ఈ కేసులోను తగిన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించ లేక పోవడం వల్లనే ఈ ఫలితం వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక 2007 మే 18న జరిగిన మక్కా మసీదు పేలుళ్ల కేసులోనూ అసలు నిందితులకు బదులుగా పాతబస్తీకి చెందిన 38 మంది అమాయకులను టాస్క్‌ఫోర్సు అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది అసలు నేరానికి పాల్పడింది హిందూ ఉగ్రవాద సంస్థకు చెందిన రాజేందర్ తదితరులుగా ముంబాయి మాలేగాంవ్ కేసు ఆధారంగా ముంబాయి పోలీసులు తేల్చడంతో నగర పోలీసులు నిరపరాధులపై కేసులు నమోదు చేసినట్టు తేలింది. దీంతో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిరపరాధులకు క్షమాపణలు చెప్పడమే గాక వారికి భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇక తాజాగా సాగిన ఓటుకు నోటు కేసులోను నాలుగవ నిందితుడిగా రాష్ట్ర ఏసీబీ విభాగం పేర్కొన్న మత్తయ్యను సైతం రాష్ట్ర హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. అయతే ఈ తీర్పును ఏసీబీ సుప్రింకోర్టులో సవాల్ చేయడంతో విచారణ సాగుతున్నది. మొత్తం మీద రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలోను, విభజన జరిగాక తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక కేసుల్లో నిందితులపై న్యాయస్థానంలో నేరాన్ని నిరూపించడంలో చాలా వరకు పోలీసులు వైఫల్యం చెందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కేసుల్లో అమాయకులను నిందితులుగా ఇరికిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దర్యాప్తు సమయంలో హడావిడిగా నిందితుడిని అరెస్టు చేయడంలో దర్యాప్తు అధికారులు చూపిస్తున్న శ్రద్ధను వారి నేర నిరూపణకు కీలకమైన శాస్త్రీయమైన ఆధారాల సేకరణలో చూపించడం లేదని పోలీస్‌బస్ సైతం తమ అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించిన సంధర్భాలు ఉన్నాయి. పోలీసు శాఖ సక్రమంగా పని చేయడానికి అవసరమైన హంగులను వందల కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికి దర్యాప్తు తీరు తెన్నులలో తగిన మార్పు రాలేదనే పోలీసు శాఖలోనే గుసగుసలు సాగుతున్నాయి. తాజాగా సాగుతున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సైతం ఎంత చివరికి ఎంత మందికి శిక్షలు పడతాయోన్న అనుమానాలు లేక పోలేదు. ఈ ఏడాదైనా రాష్ట్ర పోలీసులు తాము సాధిస్తున్న శిక్షల రేటును 30 శాతాన్ని దాటుతారా లేదా అనే సంశయం కూడా అధికారులను వెంటాడుతున్నది.

సెలెక్షన్ టెన్షన్!

- శ్రీలంక సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక నేడు
- యువీ, రైనాలపై ఫోకస్



నవతెలంగాణ-ముంబయి

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ జాతీయ జట్టును ఎంపిక చేస్తుందంటే.. సగటు క్రికెట్ అభిమానులు సైతం జట్టును ముందే ఊహించగలరు!. స్టార్స్‌తో కూడిన భారత జట్టులో ఎప్పుడైనా బౌలింగ్ బృందంలో మార్పులు చోటుచేసుకోవటమే కానీ బ్యాటింగ్ లైనప్‌లో పెద్ద మార్పులు ఉండేవి కావు. కానీ ఈ మధ్యకాలంలో తొలిసారి సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించబోయే జట్టుపై కాస్త ఉత్కంఠ నెలకొన్నది. 2019 ప్రపంచకప్ సన్నద్ధత కోసం యువ రక్తాన్ని ఎక్కించాలనే డిమాండ్ పెరుగుతుండటం, జట్టులోని సీనియర్లు ఇంకెంత కాలం కొనసాగుతారనే విమర్శలకు పదునెక్కటంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడే జట్టును నేడు ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించనున్నది. జట్టులోని 12-13 మందిపై ఎప్పట్లాగే ఎలాంటి సందేహం లేకున్నా.. మిగిలిన 2-3 ఆటగాళ్లు బ్యాట్స్‌మెన్ సహా స్టార్ ఆటగాళ్లు కావటం విశేషం.

వాళ్లపైనే ఫోకస్ : నేటి సెలెక్షన్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్న అంశం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గత ఏడు వన్డేల్లో కేవలం 162 పరుగులతోనే సరిపెట్టాడు. దీంతో అతడిని కొనసాగిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉన్నది. యువీ జట్టులో ఉండగా బెంచ్‌కు పరిమితం చేయటం ఆచరణ సాధ్యం కాదు. దీంతో అతడు తుది జట్టులో ఉండకూడదు అంటే.. అసలు సెలెక్షన్ దగ్గరే వేటు వేయాల్సి ఉంటుంది. మరి ప్రసాద్ బృందం ఆ పని చేస్తుందా? లేక కోహ్లికే ఆ బాధ్యత అప్పగిస్తుందా చూడాలి. ఇక ఆమ్‌స్టర్‌డామ్‌లో మూడు మాసాల కఠిన శిక్షణ అనంతరం బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్న సురేశ్ రైనా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. 2015లో చివరి వన్డే ఆడిన రైనా.. టీ20ల్లో మెరిసినా 50 ఓవర్లలకు ఎంపిక కాలేదు. కానీ ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రైనా.. తన స్థానంపై ఆశలతో ఉన్నాడు. దీనికి తోడు కేదార్ జాదవ్ నిలకడగా మెరవలేకపోవటం సెలెక్షన్ కమిటీకి రైనాపై ఆధారపడే అవకాశం కల్పించే వీలుంది. మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనిపైనా విపరీతమైన చర్చ నడుస్తున్నా.. ప్రస్తుతానికి అతడి స్థానానికి ఢోకా లేదనే చెప్పాలి. కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే తిరిగి జట్టులోకి రానున్నాడు. ఓపెనర్లుగా ధావన్, రోహిత్‌లు చోటు నిలుపుకోనుండగా.. ఓపెనింగ్ కమ్ మిడిల్ ఆర్డర్ రేసులో అజింక్య రహానె, లోకేశ్ రాహుల్‌లు ఉన్నారు. వీరిపై ప్రసాద్ బృందం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యకు చోటు ఖాయం. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు విశ్రాంతి ఇస్తారా? లేదంటే కొనసాగిస్తారా అనేది తెలియదు. విశ్రాంతి లభిస్తే అక్షర్ పటేల్‌తో పాటు కుల్‌దీప్ యాదవ్‌లు రేసులో ఉంటారు. కృనాల్ పాండ్య అవకాశాలు కొట్టిపారేయలేం. సీమర్లుగా భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్‌షమి, జస్‌ప్రీత్ బుమ్రాలకు చోటు ఖాయం!. జయదేవ్ ఉనద్కత్, శార్దుల్ ఠాకూర్‌లు చాన్స్ కోసం చూస్తున్నారు.

ఓటముల్లో సిక్సర్

32-39తో యూపీ చేతిలో టైటాన్స్ పరాజయం



అహ్మదాబాద్ : తెలుగు టైటాన్స్ ఓటమి బాట వీడలేదు. తొలి మ్యాచ్ తర్వాతి నుంచి గెలుపు కోసం నిరీక్షిస్తున్న తెలుగు టైటాన్స్.. ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో రాణించినా.. టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. యూపీ యోధా చేతిలో 32-39తో పరాజయం పాలైంది. యూపీ కెప్టెన్ నితిన్ తోమర్ 10 పాయింట్లు సాధించగా, రిశాంక్ దేవాడిగ ఆరు పాయింట్లతో రాణించాడు. డిఫెన్స్‌లో పంకజ్ (3), రాజేశ్ నర్వాల్ (5)ల మెరుపు ప్రదర్శన యూపీని తిరుగులేని స్థితిలో నిలిపింది. తెలుగు టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరికి తోడు డిఫెన్స్‌లో యువ ఆటగాడు విశాల్ భరద్వాజ్ నాల్గు టాకిల్స్‌తో రెచ్చిపోయినా ఫలితం లేకపోయింది. రక్షిత్ నాల్గు రైడ్ పాయింట్లు, రెండు టాకిల్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం ముగిసేసరికి 13-14తో ఒక్క పాయింట్ వెనుకంజలోనే నిలిచినా.. ద్వితియార్థంలో యూపీ రాణించింది. వేగంగా పాయింట్లు సాధించి ఆధిక్యం పెంచుకున్నది. లీగ్‌లో టైటాన్స్ ఇప్పటి వరకూ ఆరు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గుజరాత్ ఫార్చ్యున్‌జెయింట్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 29-25తో గుజరాత్ ఘన విజయం సాధించింది.



శిఖర్ ధావన్
119
(123 బంతుల్లో 17 ఫోర్లు)

188 శ్రీలంకలో ఓ విదేశీ జట్టు తొలి వికెట్‌కు జోడించిన అత్యధిక భాగస్వామ్యం. 1993లో నవజ్యోత్ సిద్దూ, ప్రభాకర్‌లు నెలకొల్పిన 171 పరుగుల రికార్డును పల్లెకల్‌లో ధావన్, రాహుల్‌లు బద్దలుకొట్టారు.

ఓపెనింగ్ భాగస్వామ్యం అనంతరం భారత్ ఆరు వికెట్లను 141 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లు మినహా ఎవ్వరూ 50 ప్లస్ పరుగులు చేయలేకపోయారు. **141**

సెషన్ల వారీగా..

భారత్ బ్యాటింగ్

తొలి సెషన్
పరుగులు : 134
వికెట్లు : 00
ఓవర్లు : 27

రెండో సెషన్
పరుగులు : 101
వికెట్లు : 03
ఓవర్లు : 29

మూడో సెషన్
పరుగులు : 94
వికెట్లు : 03
ఓవర్లు : 34

పల్లెకల్‌లో ఓపెనర్లు రికార్డులు బద్దలుకొట్టారు. టీమ్ ఇండియా 'గబ్బర్' శిఖర్ ధావన్ సిరీస్‌లో మరో సెంచరీ బాదగా, ఓపెనర్ లోకేశ్ రాహుల్ వరుసగా ఏడో అర్ధ సెంచరీతో ప్రపంచ రికార్డు సమం చేశాడు. 188 పరుగుల భాగస్వామ్యంతో ద్వీపదేశంలో తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ఘనత సొంతం చేసుకున్నారు. ధావన్, రాహుల్ జోరుతో మూడో టెస్టు తొలి రోజు భారత్ పైచేయి సాధించింది. 329/6తో కొనసాగుతోంది.

తొలి వికెట్ భాగస్వామ్యం 188. దీంతో కోహ్లిసేన మళ్లీ భారీస్కోరు దిశగా సాగుతుందనిపించింది. తొలి సెషన్‌లో తేలిపోయినా.. తర్వాతి రెండు సెషన్లలో లంకేయులు తేరుకున్నారు!. 141పరుగులకే తొలి ఆరు వికెట్లు కూల్చి.. భారత్‌కు పూర్తి ఆధిపత్యం దక్కకుండా చూడగలిగారు. నేడు ఉదయం సెషన్‌లో మనోళ్లు మెరిస్తేనే పల్లెకల్ మన పక్షాన నిలువనున్నది!

గబ్బర్ కొట్టేన్ మరో శతకం

రాహుల్ రికార్డు అర్ధ సెంచరీ • ప్రస్తుతం భారత్ 329/6

- రాణించిన విరాట్ కోహ్లి
- మెరిసిన శ్రీలంక స్పిన్నర్లు
- మూడో టెస్టు తొలి రోజు

నవతెలంగాణ-పల్లెకల్

ఓపెనర్లు అద్భుతంగా రాణించిన వేళ పల్లెకల్ పోరులో టీమ్ ఇండియా కాస్త ముందంజలో కొనసాగుతోంది. శిఖర్ ధావన్ (119, 123 బంతుల్లో 17 ఫోర్లు) కెరీర్ ఆరో సెంచరీకి తోడు ఓపెనర్ లోకేశ్ రాహుల్ (85, 135 బంతుల్లో 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో కదంతొక్కటంతో తొలి రోజు భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. ధావన్, రాహుల్‌లు తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. కానీ మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (42, 84 బంతుల్లో 3 ఫోర్లు) మినహా మరే బ్యాట్స్‌మెన్ రాణించలేదు. దీంతో భారత్ ఆరు వికెట్లను కేవలం 141 పరుగులకే కోల్పోవాల్సి వచ్చింది. చటేశ్వర్ పుజారా (8), అజింక్య రహానె (17)లు స్వల్ప స్కోరుకే వికెట్ పారేసుకున్నారు. లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్ (31, 75 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (13), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (1) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నారు. శ్రీలంక స్పిన్నర్లు పుష్పకుమార (3/40), లక్షన్ సందకన్ (2/84) కీలక వికెట్లు కూల్చి శ్రీలంక కోలుకునేలా చేశారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం పల్లెకల్ టెస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన రవీంద్ర జడేజా స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ నుంచి తీవ్ర పోటీ ఉన్నా.. చాన్నాండ్ల నుంచి జట్టుతో కొనసాగుతున్న కుల్‌దీప్‌కే కోహ్లి ఓటేశాడు. కుల్‌దీప్ యాదవ్‌కు ఇది కెరీర్‌లో రెండోటెస్టు కావటం విశేషం.

ఓపెనర్ల వీరంగం : శ్రీలంకలో వరుసగా మూడోసారి టాస్ నెగ్గిన విరాట్ కోహ్లి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శిఖర్ ధావన్ (119), లోకేశ్ రాహుల్ (85)లు తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోసారి శివమెత్తిన శిఖర్ ధావన్ వన్డే శైలిలో విరుచుకుపడ్డాడు. రాహుల్ నెమ్మదిగా ఆరంభించినా.. ధావన్‌తో పోటీపడి పరుగులు రాబట్టాడు. దీంతో తొలి సెషన్‌లో భారత్ ఏకంగా 134 పరుగులు పిండుకున్నది. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన ధావన్ 45 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్ సైతం 67 బంతుల్లో లంచ్‌లోపే అర్ధ శతకం సాధించాడు. ఇక లంచ్ తర్వాత ఓపెనర్లిద్దరూ దూకుడు పెంచారు. దీంతో స్కోరు బోర్డు 5 రన్‌రేట్‌తో పరుగులు పెట్టింది. వరుసగా ఏడో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్.. సెంచరీకి చేరువైన క్రమంలో మరోసారి తడబడ్డాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుష్పకుమారకు వికెట్ కోల్పోయాడు. దీంతో 39.3 ఓవర్ల పాటు కొనసాగిన తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ ఏకంగా 17 ఫోర్లతో కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించాడు. శిఖర్ శతకానంతరం పుష్పకుమారకే వికెట్ పారేసుకున్నాడు. టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా (8) అనూహ్యంగా స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు. దీంతో రెండో సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. కాస్త పట్టు కోల్పోయింది!.

పుంజుకున్న లంకేయులు : రెండో సెషన్ నుంచే బంతి తిరగటంతో శ్రీలంక వేగంగా పుంజుకున్నది. తొలి సెషన్‌లో ఓపెనర్లు చేసిన నష్టాన్ని.. తర్వాతి రెండు సెషన్లలో మూడేసి వికెట్లతో పూడ్చుకోగల్గింది!. కెప్టెన్ విరాట్ కోహ్లి (42), అజింక్య రహానె (17)ల భాగస్వామ్యంతో భారత్ మళ్లీ దూకుడు పట్టాలెక్కెలా కనిపించినా.. ఈసారి లక్షన్ సందకన్ దెబ్బతీశాడు. రహానె సహా కోహ్లిలనూ వెనక్కి పంపిన సందకన్ శ్రీలంకను రేసులోకి తీసుకొచ్చాడు. అశ్విన్ (31) మరోసారి ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ సాహా (13)తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. కానీ ఆట మరో పది నిమిషాల్లో ముగియనుండగా.. వికెట్ పారేసుకుని శ్రీలంకకు ఆరో వికెట్ ఆనందాన్నిచ్చాడు!. కోహ్లి, రహానె, అశ్విన్‌ల వికెట్లతో శ్రీలంక సైతం తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది.



లోకేశ్ రాహుల్
85

7 లోకేశ్ రాహుల్ (90, 51, 67, 60, 51, 57, 85)కు ఇది టెస్టుల్లో వరుసగా ఏడో అర్ధ సెంచరీ. ప్రపంచ రికార్డు సమం చేసి సంగక్కర, ఆండీ ఫ్లవర్, చందర్‌పాల్, క్రిస్ రోజర్స్, ఎవర్టన్ వీక్స్ సరసన చేరాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) చండిమాల్ (బి) పుష్పకుమార 119, లోకేశ్ రాహుల్ (సి) కరుణరత్నె (బి) పుష్పకుమార 85, చటేశ్వర్ పుజారా (సి) ఎంజెలో మాథ్యూస్ (బి) లక్షన్ సందకన్ 8, విరాట్ కోహ్లి (సి) కరుణరత్నె (బి) లక్షన్ సందకన్ 42, అజింక్య రహానె (బి) పుష్పకుమార 17, రవిచంద్రన్ అశ్విన్ (సి) డిక్‌వాలా (బి) ఫెర్నాండో 31, వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ 13, హార్దిక్ పాండ్య బ్యాటింగ్ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (90 ఓవర్లలో 6 వికెట్లకు) 329.

వికెట్ల పతనం : 1-188, 2-219, 3-229, 4-264, 5-296, 6-322.

బౌలింగ్ : విశ్వ ఫెర్నాండో 19-2-68-1, లహిరు కుమార 15-1-67-0, దిముత్ కరుణరత్నె 5-0-23-0, దిల్‌రువన్ పెరీరా 8-1-36-0, లక్షన్ సందకన్ 25-2-84-2, పుష్పకుమార 18-2-40-3.

ఆన్‌లైన్ మాయాజాలం

సామాన్యుడికి దొరకని ఇసుక

- మాఫియా చేతుల్లోనే వ్యాపారం
- ధరను నియంత్రించలేని ప్రభుత్వం

కొండూరి రమేశ్‌బాబు

సామాన్యుడికి కూడా ఇసుక అందుబాటులో ఉన్నదని, ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇసుక బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తున్న మాటల్లో నిజం లేదని స్పష్టమవుతున్నది. రైల్వే టిక్కెట్, బస్‌టిక్కెట్ చివరికి విమాన టిక్కెట్ కూడా ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే రోజుల్లో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకోవడం ఎవరి వల్లా కాడం లేదు. దీనికి కారణం కృత్రిమ కొరత సృష్టించడమే నని తేటతెల్లమవుతున్నది. ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్‌లైన్ వ్యవహారం చూస్తే ఇసుక వ్యాపారంలో కోట్లాది రూపాయలు గడిస్తున్న మాఫియా చేతుల్లోనే ఈ వ్యాపారం కేంద్రీకృతమైందని తెలుస్తున్నది.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్, నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ కేంద్రంగా ఆన్‌లైన్ దందా కొనసాగుతున్నది. ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, లారీల యజమానులు కొందరు హైస్పీడ్ ఇంటర్‌నెట్, 8 జీబీ మెమరీ పవర్ కలిగిన కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని ఇసుకను బుక్ చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఖనిజాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్ తెరవగానే కొందరు సాఫ్ట్‌వేర్, ఐటీ ఇంజనీర్ల సహకారంతో కేవలం రెండు మూడు సెకండ్ల కాలంలోనే ఇసుక బుక్ చేసుకుంటున్నారు. అత్యంత వేగంగా ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్న వారికి వ్యాపారస్తులు ఒక్కొక్క లారీకి రూ. 2,000 నుంచి 3,000 వరకూ చెల్లిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 మంది యువకులు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేయడం ద్వారా ప్రతిరోజూ వేలాది రూపాయలు ఆదాయంగా పొందుతున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ ఆన్‌లైన్ ఇసుక అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజుల్లో కేవలం మీసేవ, ఈసేవ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని బహిరంగ పరచడంతో ఆన్‌లైన్ బుకింగ్ మాఫియా చేతుల్లోకి పోయింది.

నల్లగొండ జిల్లా చౌటుప్పల్, మనుగోడు ప్రాంతాల వారి పేర్లతోనే ఇసుక ఆన్‌లైన్‌లో బుక్ కావడం మరో విశేషం. ఈ ఇసుకను వ్యాపారస్తులు హైదరాబాద్ మార్కెట్‌లోనే అమ్ముకుంటున్నారు. లారీ ఇసుకను రూ. 30 వేల నుంచి రూ. 45 వేల వరకూ అమ్ముతున్నారు. ఇసుక వ్యాపారులు, మాఫియా సిండికేట్‌గా మారడంతో కొత్తవారెవరూ ఈ వ్యాపారంలోకి రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 600 చొప్పున 13.5 క్యూబిక్ మీటర్ల ఇసుకను రూ. 8,100 ఆన్‌లైన్‌లో చెల్లించి రీచ్ వద్ద తీసుకుంటున్న లరీ యజమానులు హైదరాబాద్‌లో ఐదారు రెట్ల ధరకు అమ్మడానికి అధికారుల అవినీతి ప్రధాన కారణమని తెలుస్తున్నది. డీజిల్ ఖర్చులు, డ్రైవర్, క్లీనర్ జీతాలు, బేటాలు, టైర్ల అరుగుదల పరిగణలోకి తీసుకున్నా రూ. 20 వేలకు లారీ ఇసుక అమ్మే అవకాశం ఉన్నది. కానీ దారి పొడవునా పోలీసులు, రెవిన్యూ, రవాణా శాఖల అధికారులు తనిఖీల పేరుతో చేస్తున్న వసూళ్ళు లారీ యజమానులకు పెనుభారంగా మారడంతో వారు అక్రమాలకు పాల్పడక తప్పడం లేదు. సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇసుక బరువు ఎక్కువగా చూపించడానికి హయత్‌నగర్ ప్రాంతంలో లారీలను తడుపుతున్నారు. రీచ్‌ల వద్ద ఓవర్‌లోడింగ్ చేయడానికి కాంట్రాక్టర్లు, ఖనిజాభివృద్ధి సంస్థ సిబ్బంది ప్రతి బకెట్‌కు రూ. 1,500 అదనంగా వసూలు చేస్తున్నారు.



ఓవర్‌లోడింగ్ చేసిన లారీలను టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పట్టుకుంటే రూ.లక్ష వరకూ అపరాధ రుసుము విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లారీలను సీజ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇటువంటి తనిఖీల జరిగినప్పుడు వెంటనే అధికార పార్టీ నేతల నుంచి అధికారులకు ఫోన్‌లు రావడంతో చేసేదేమీ లేక వాటిని వదలి పెడుతున్నారు. భారీగా అపరాధ రుసుములు చెల్లించిన లారీల యజమానులు కూడా అక్రమ రవాణా మానడం లేదంటే ఈ వ్యాపారంలో ఎంత లాభం వస్తున్నదో స్పష్టమవుతున్నది.



అవినీతికి చిరునామాగా ఖనిజాభివృద్ధి సంస్థ

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను, అమ్మకాలను పూర్తిగా ఖనిజాభివృద్ధి సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. సంస్థలోని కొందరు అవినీతిపరులైన అధికారుల కారణంగా రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నదనే ఆరోపణలు వినవస్తున్నాయి. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పనిచేసే ముగ్గురు అధికారులకు ఇసుక కాంట్రాక్టర్ల వద్ద నుంచి కోట్లాది రూపాయలు ముడుపులుగా అందుతున్నాయని తెలుస్తున్నది. జిల్లాల్లో పనిచేసే కొందరు ప్రాజెక్టు అధికారులు కూడా అవినీతికి చిరునామాగా మారారని సంస్థ ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ఖనిజాభివృద్ధి సంస్థకు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు అవినీతి కేంద్ర బిందువుగా మారారని అంటున్నారు. సహకార శాఖ నుంచి వచ్చిన ఒక అధికారి కొందరు జిల్లా ప్రాజెక్టు అధికారులను ఏజెంట్లుగా పెట్టుకుని వసూళ్ళ పర్వం కొనసాగిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ వెళ్ళింది. కరీంనగర్, ఏటూరునాగారం, ఖమ్మం ప్రాంతాల నుంచి సంస్థ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయి. ఈ సంస్థ ఎండీగా గతంలో ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఆయన్ని బదిలీ చేసిన ప్రభుత్వం మరొక ఐఏఎస్ అధికారిని నియమించలేదు.

ప్రభుత్వ డిపోల మూసివేత వెనుక....

రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపోయే ఇసుకను తక్కువ ధరకు సరఫరా చేయడానికి, బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధరను నియంత్రించడానికి స్టాక్ యార్డులను, ఇసుక డిపోలను నిర్వహించాలని ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు ఇటువంటి డిపోలను హైదరాబాద్‌లోనూ. జిల్లా కేంద్రాల్లోనూ కూడా ప్రారంభించాలని సంస్థ నిర్ణయించినప్పటికీ అమల్లో పూర్తిగా విఫలమైంది. ప్రయోగాత్మకంగా హయత్‌నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద, మెహిదీపట్నం సమీపంలో అత్తాపూర్ వద్ద టీఎస్‌ఎండీసీ ఇసుక డిపోలను గత సంవత్సరం ప్రారంభించింది. అతి కొద్ది కాలంలోనే వీటిని మూసివేసింది. ప్రభుత్వ డిపోల్లో క్వింటాలుకు రూ. 950, క్యూబిక్ మీటర్‌కు రూ. 1,425 లకే ఇసుక అమ్మాలని నిర్ణయించింది. ఇది అమలు జరిగితే కేవలం రూ. 21,000 లకే వినియోగదారుడికి ఇసుక లభ్యమయ్యేది. ఈ డిపోలను మూసివేయడం వెనుక ఇసుక మాఫియాగా మారిన సిండికేట్ వ్యాపారుల హస్తం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ డిపోలు నడిస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని భావించిన మాఫియా కొందరు అధికారులను ప్రసన్నం చేసుకుని వీటిని మూసివేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇసుక వ్యాపారం ద్వారా తమకు నష్టం వచ్చినందువల్ల వీటిని మూసివేశామని ఒక అధికారి తెలిపారు.

మరచిపోవడం అసాధ్యం



ఎంత ప్రేమించిన వాళ్లైనా అప్పుడప్పుడు వాదులాడుకోవడం సహజం. ఇది అప్పటికప్పుడు సమసిపోతే నోప్రాబ్లం. ముదిరితే మాత్రం రెండు మనసుల మధ్య అంతరాలు పెరుగుతాయి. చివరకు ఇది బ్రేకప్‌కి కూడా దారి తీయొచ్చు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పుడు చాలామందికి నోరు అదుపులో ఉండదు. అనరాని మాటలు అనేస్తారు. ఇదే గొడవ ప్రేమికుల మధ్య జరిగినా అంతే. టంగ్ కంట్రోల్ తప్పుతుంది. ఒకరి కారణంగా మరొకరి మనోభావాలు దెబ్బతింటాయి.

కొన్ని రోజుల తర్వాత ఈ గొడవ గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా ఇద్దరు దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ ఆవేదన వెళ్లగక్కుతుంది. తనను అబ్బాయి ఎలా బాధ కలిగించాడో ఏ అంశమూ మిస్ కాకుండా పూస గొచ్చినట్టు చెబుతుంది. ఎన్ని రోజులైనా ఆ విషయాలు మరచిపోదు. అదే అబ్బాయిలకైతే జరిగిన విషయమంతా గుర్తుండదు. 'ఆ మాట నేనన్నానా? ఏమో.. నాకు గుర్తు లేదు' అంటారు. ఎందుకలా? మహిళల జ్ఞాపకశక్తి పురుషులకన్నా మెరుగ్గా ఉంటుందని దానికర్థం.

మహిళలు తమకు కలిగిన చేదు అనుభవాలను అంత సులభంగా మరచిపోలేరు. వారు ఎదుర్కొనే మానసిక వ్యథను పదేపదే నెమరేసుకుంటారు. స్త్రీపురుషుల శారీరక నిర్మాణంలో ఉన్నట్టే మెదడులోనూ తేడా ఉండటమే దీనికి కారణమంటున్నారు పరిశోధకులు. మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని కేంద్రాలు మహిళల మెదడులో చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఆ భాగాలకు రక్తం ద్వారా సరఫరా అయ్యే స్త్రీ మార్మోన్ ప్రభావమే వారి మెరుగైన జ్ఞాపకశక్తికి మూలం అంటున్నారు.

మీరూ రాయొచ్చు

హాయ్ ఫ్రెండ్స్. ఈ పేజీకి మీరేదైనా రాయాలనుకుంటున్నారా.. అయితే ఆలస్యం దేనికి? కలం పట్టండి. ముఖ్యమైన ఈవెంట్స్, సక్సెస్ స్టోరీలు, సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న కార్యక్రమాలు.. ఇలా యూత్‌కు సంబంధించి సమాచారం ఏదైనా మాకు పంపండి.

మా అడ్రస్ : జోష్ పేజీ, నవ తెలంగాణ తెలుగు దినపత్రిక, ఎం.హెచ్.భవన్, ఫ్లాట్ నం. 21/1, ఆజమాబాద్, ఆర్.టి.సి కల్యాణ మండపం వీధి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 500020.
e-mail : josh@navatelangana.com

కోట్లున్న గరీబోడు




సంపన్న కుటుంబంలో పుట్టాడతడు. కోటల్లో గడిపాడు.. కోట్లల్లో బతికాడు. పేదరికమంటే ఏమిటో తెలియదు. కష్టజీవులు ఎలా కాలం వెళ్లదీస్తారో దగ్గర్నుంచి ఎప్పుడూ చూడలేదు. కొడుకు ఇలాగుంటే కష్టమనుకున్నాడు తండ్రి. తన వ్యాపారంలో అడుగుపెట్టే ముందు ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నాడు. నెలరోజులపాటు అతి సాధారణ జీవితం గడిపి గరీబీ ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలని ఆజ్ఞాపించాడు. అంతే.. తండ్రి చెప్పినట్టే చేశాడు ఆ యువకుడు. హైదరాబాద్‌కి వచ్చి కూలీనాలి చేశాడు.. అరకొరగా ఆకలి తీర్చుకుంటూ మురికివాడల్లో నివసించాడు.

గుజరాత్‌కి చెందిన ఘన్‌శ్యాం డోలాకియా ఓ పెద్ద బిజినెస్‌మన్. హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఆయనకు వజ్రాల వ్యాపారం ఉంది. దాని టర్నోవర్ రూ. 6 వేల కోట్లు. తమ కంపెనీలో పనిచేసే కార్మికులకు 'పండగ మామూలు'గా కార్లు, బంగ్లాలు ఇచ్చే సహృదయ సంపన్నుడు ఆయన.

డోలాకియా కుటుంబంలో ఓ సంప్రదాయం ఉంది. అన్నదమ్ముల పిల్లల్లో వ్యాపారంలో అడుగుపెట్టే వారు ఓ అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి. నెలరోజుల పాటు తమకు పరిచయం లేని ప్రాంతానికి వెళ్లి అత్యంత సామాన్యుడిగా బతకాలి. కాయకష్టం చేసి రోజులు వెళ్లదీయాలి. తమ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. అదే కుటుంబంలో పుట్టిన హితార్థ్ దోలాకియా (21) అలాంటి పరీక్షనే ఎదుర్కొన్నాడు.

అప్పుడే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన హితార్థ్‌కి కుటుంబంలో ఉన్న రివాజును వివరించాడు తండ్రి ఘన్‌శ్యాం. జేబులో రూ. 500 పెట్టాడు. మొబైల్ ఫోన్, వ్యక్తిగత గుర్తింపు కార్డు సైతం లేకుండానే సాగనంపాడు. చేతికి చిన్న కవరు ఇచ్చాడు. ఇంట్లోంచి బయల్దేరాక చూసుకోమన్నాడు. కొద్ది దూరం వెళ్లాక ఆ కవర్‌ని తెరచి చూశాడు హితార్థ్. అందులో హైదరాబాద్‌కి ఫ్లయిట్ టికెట్ ఉంది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఫ్లయిట్ ఎక్కాడు.

హైదరాబాద్‌లో అడుగు పెట్టిన హితార్థ్‌కి అంతా కొత్తగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ కొలువు దొరకడం కష్టమైంది. ఉద్యోగం కావాలంటే తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు తప్పనిసరి అన్నారు. చివరకు తన



వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్ ఫుడ్‌కోర్ట్, ఆడిదాస్ షోరూం, చిల్లీస్ రెస్టారెంట్ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్ షాపుల్లో దినసరి కార్మికుడిగా నెలరోజులపాటు పనిచేశాడు. తనకు పరిచయమైన రిక్షావాలాతో కలిసి మురికివాడలోని ఇరుకు గదిలో గడిపాడు. రోడ్డు పక్కన దొరికే టిఫిన్లు తిని అరకొరగా కడుపు నింపుకున్నాడు.

ఎట్టకేలకు గడువు ముగిసింది. తానెక్కడున్నాడో కుటుంబ సభ్యులకు తెలిపాడు హితార్థ్. అంతే.. హైదరాబాద్‌కి వచ్చేసి తమతోపాటు అతడిని తీసుకెళ్లిపోయారు. పోతూ పోతూ మీడియా సమావేశం పెట్టి హితార్థ్ విషయాన్ని బయట పెట్టారు. అప్పటి వరకు అతడెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. మన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదితో డోలాకియా ఫ్యామిలీతో ఫ్రెండ్‌షిప్ ఉంది. హితార్థ్ ఇక్కడ నెలరోజులు హైదరాబాద్‌లో అతి సామాన్య జీవనం గడిపాడనే విషయం ఆయనకు కూడా తెలియదు.

గుజరాత్‌కి బయల్దేరే ముందు హితార్థ్ మీడియాతో మాట్లాడాడు 'హైదరాబాద్ కల్చర్ నాకు బాగా నచ్చింది. నేనెవరో తెలియక పోయినా ఇక్కడి వారు నన్ను ఆదరించారు. కొద్దిగా కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే ఇక్కడ హాయిగా బతికేయొచ్చు. ఈ అనుభవం నాకు బాగా ఉపయోగపడుతుంది. మా సంస్థలో పనిచేసే కార్మికుల పట్ల ఎలా వ్యవహరించాలో ఇక్కడ నేర్చుకున్నాను' అన్నాడు.

-ప్రతీక్

ఆమె ఇష్టాన్ని కాదన్నారో.. ఇక అంతే!

మీరెవరినైనా ప్రేమిస్తున్నారా..? మీరు ఇష్టపడే అమ్మాయిని అదే పనిగా పొగుడు తున్నారా? అయితే.. అలాగే కంటిన్యూ చేయండి. మీరెంత పొగిడితే అంత మంచిది. 'అందరికన్నా నువ్వే గొప్ప' అంటూ ఉండండి. అప్పుడే మీరంటే ఆమెకు ఎనలేని ప్రేమ పెరుగుతుంది. పొరబాటున కూడా ఆమె ముందు మరో అమ్మాయిని పొగిడారా.. ఇక అంతే! ఎవరితోనైనా ఆమెను పోల్చినా మీకు మూడినట్టే. నీకన్నా ఫలానా హీరోయిన్ చాలా బాగుంటుందని అన్నా మీ పని ఖతమే. సహజంగా అమ్మాయిల మనస్తత్వం అలాగే ఉంటుంది. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది రుజువైంది. ప్రేమించిన అమ్మాయితో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆమె ఇష్టానికే విలువ ఇవ్వాలని అంటున్నారు పరిశోధకులు. అమ్మాయికి నచ్చిన దాన్ని బాగోలేదని అనాల్సినప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 'నీకు నచ్చిన వస్తువు బాగుంది. కానీ.. దానికన్నా ఇది బాగుంటుందేమో చూడు..' అంటూ మీ ఇష్టాన్ని జోడించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అంతేకాని.. 'నీకు ఈ వస్తువు ఎలా నచ్చింది?' అని అనొద్దని, ఇది అనర్థానికి దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 'ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని ఎవరైనా ఎత్తి చూపిస్తుంటే వారు తట్టుకోలేరు. అలాంటప్పుడు మిమ్మల్ని ప్రేమించే వారి బలహీనతల్ని ఎత్తి చూపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించొద్దు' సలహా ఇస్తున్నారు పరిశోధకులు.



కసరత్తు ఎంత సేపు చేయాలి?

జిమ్ కల్చర్ రోజురోజుకూ పెరుగుతోంది. శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు ఇదొక్కటే మంచి మార్గమని యూత్ భావిస్తోంది. అయితే.. జిమ్‌కి వెళ్తున్నారే గానీ.. ఎంత సేపు ఎక్సర్‌సైజ్ చేయాలనేది చాలా మందికి అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా ట్రెడ్‌మిల్‌ని వాడేటప్పుడు పలు జాగ్రత్తలు అవసరం. దీనిపై ఎంత సేపు కసరత్తు చేయాలి.. ఎప్పుడు ఆపాలి? అనేది తెలుసుకోవాలి.

కేలరీలు ఖర్చు కావటానికి, గుండె ఆరోగ్యానికి, కండరాల బలానికి ట్రెడ్‌మిల్ ఎంతో తోడ్పడుతుంది. చక్కటి వ్యాయామం కావటంతో చాలామంది దీనిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కానీ కొద్దిమంది మాత్రం దీనిపై ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదని భ్రమపడుతూ గంటల తరబడి దీనిమీదే గడుపుతున్నారు. నిజానికి ఎవరైనా తమ సామర్థ్యాన్ని బట్టి 30-45 నిమిషాల్లోనే ట్రెడ్‌మిల్ మీద నడక ఆపేయటం మంచిది. ఎక్కువసేపు చేస్తే కేలరీలు అధికంగా ఖర్చవటం నిజమే కానీ.. దీర్ఘకాలంలో మోకాళ్ల సమస్య ఉత్పన్నం కావచ్చు. ట్రెడ్‌మిల్ మీద నడిచే సమయంలో కండ్లు బైర్లు కమ్మటం, కండరాలు పట్టేయటం, శ్వాస తీసుకోవటంలో కష్టం తదితర లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వేగాన్ని తగ్గించాలి.



అవునా..!!!



బాయ్: ఐ లవ్ యూ
గర్ల్ : షటప్
బాయ్ : నువ్వు లేకుండా నేను బతకలేను
గర్ల్ : షటప్
బాయ్ : నీ కోసం నేను చావడానికైనా సిద్ధమే
గర్ల్ : షటప్
బాయ్ : నేను నిన్ను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను
గర్ల్ : రియల్లీ..!!!

మౌనంగానే..

'అదేమింట్రా.. పేపర్‌కి ముద్దు పెట్టుకుంటున్నావ్?' కిరణ్‌ని అడిగాడు అరుణ్.

'ఇది ఒట్టి పేపర్ కాదు.. నా గర్ల్ ఫ్రెండ్ నాకు రాసిన లవ్ లెటర్' చెప్పాడు అరుణ్.

'లవ్ లెటరా? అందులో ఏమీ రాసి లేదే..!' ఆశ్చర్యం వ్యక్తం చేశాడు కిరణ్.

'మా ఇద్దరి మధ్య మాటల్లేవ్. అందుకే ఏం రాయకుండానే ఆమె లెటర్ పంపింది' ఆనందంతో ఊగిపోతూ చెప్పాడు అరుణ్.



ఎందుకలా..!



ప్రియతమా!
నీడల నీ పక్కనే ఉన్నానన్నావు
మరి నాకెంటి..
ఆకాశంలో ఎగురుతున్న పక్షిలా
గగనంలో విహరిస్తున్న చంద
మామలా
మిలమిల మెరుస్తున్న మిణుగురులా
రాత్రీ పగలు నీ ముఖకవళికలు
నా కనుల ముందు సీతకోకచిలుకలా
కదలాడుతున్నాయి!


- నరేష్ కల్లూరి

లవ్ ఎవర్ని చేయాలంటే..



లాయర్‌ని ప్రేమించకండి 'ఐ అబ్జెక్ట్' అంటాడు.
డాక్టర్‌ని ప్రేమించకండి- 'నెక్స్‌ట్' అంటాడు.
టీచర్‌ని మాత్రం ప్రేమించండి- 'డూ ఇట్ 10 టైమ్స్' అంటాడు.

సిరిమల్లె నవ్వు



నిన్నటిలాగే
ఇవ్వాళ కూడా వాన కురుస్తూనే ఉంది
ఆమె నవ్వులులాగే..

చినుకు చినుకు
మట్టి తడిసి ముద్దయినట్టు
ఆమె నవ్వులకు నా మనసు
తడిసి తడిసి ముద్దయితది

వాన చుక్కల్లే
భూమ్మీద కురిసే ఆమె నవ్వులకు
మెరిసె ముత్యాలు కూడా చిన్నబోతయి

చినుకులన్ని కల్సి
ప్రవాహాలై సాగిపోయినట్టు
ఆమె నవ్వులన్నీ
సప్త స్వరాలై ప్రవహిస్తుంటయి

మట్టిలో
ఇంకిపోయిన చినుకులు
విత్తును మొలకెత్తించినట్టు
ఆమె నవ్వులు
మోడుబారిన గుండెలకు
కొత్త చిగుర్లు తొడుగుతయి

ఆమె నవ్వులు
ఆకసమున విరిసే హరివిల్లులు
నా యెదలో ప్రతిరోజూ పూచే
సిరిమల్లె పువ్వులు

-బిల్ల మహేందర్,
9177604430

బందిఖానాలో అంకురించిన సృజనాత్మకత



ఆలోచనలెప్పుడూ శూన్యంలోంచే పుట్టుకొస్తాయి! ఏమీ చేయలేమా అన్న నిస్సారపు అపనమ్మకం నుంచి.. ఎందుకు చేయలేం అనే విశ్వాసపు జవసత్వం నిండుతుంది!! చితాభస్మం నుంచి ఊపిరి పోసుకుని రెక్కలు విప్పార్చి ఎగిరిన ఫీనిక్స్ పక్షే స్ఫూర్తితో... చీకటి గదుల్లో సంఘర్షణలు ఇప్పుడు సరికొత్త వెలుగు రేఖలను పులుముకుని ప్రసరిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. నేరం చేసి జైలు శిక్ష అనుభవించేందుకు వచ్చిన నలుగురి యువకులను చూసి ఇప్పుడు జైళ్ల శాఖ గర్వపడుతోంది.

సాధారణంగా జైలుకు వచ్చిన ఖైదులు అక్కడి అధికారులు చెప్పిన పనులు చేసుకుంటూ కాలం గడుపుతారు. జైలు నియమావళి ప్రకారం పొద్దునే లేవడం.. ఎవరికి అప్పగించిన పని వాళ్లు చేయడం .. టైమ్‌కి తినడం... కౌన్సెలింగ్ క్లాసులు వినడం. బంధువులొస్తే వాళ్లతో మాట్లాడటం.. సాయంత్రానికల్లా బ్యారక్ లోకి వెళ్లి కాళ్లు ముడుచుకుని పడుకోవడం . ఒక రకంగా చెప్పాలంటే వారు శూన్యం ఆవహించినట్టుగా నిస్సారమైన జీవితం గడుపుతారు. శిక్ష అనుభవించే చాలా మంది పగవాడిక్కూడా ఇలాంటి లైఫ్ రావొద్దనుకుంటారు. ఎప్పుడు బయటపతామా అని రోజులు లెక్కబెట్టుకునేవాళ్లే తప్ప, ఏ ఒక్కరూ అలాంటి జీవితాన్ని మళ్లీ అనుభవించాలనుకోరు. అలాంటి జైలు జీవితంలో అద్భుత ఆవిష్కరణకు తెర తీశారు ఆ నలుగురు యువకులు. ఆ ఆలోచన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల దాకా వెళ్లింది.

ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని హర్యానాలో భోండ్సీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 మంది ఖైదీల్లో రోహిత్ పగారే, అనూప్ సింగ్, బల్వంత్ సింగ్, అజిత్ సింగ్ అనే యువకులున్నారు. వీళ్లలో భార్య హత్యకేసులో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి రోహిత్ పగారే ఒక్కడిదే ఢిల్లీ . మిగితా ముగ్గురు రెవాకు చెందిన వారు. నలుగురిలో ముగ్గురు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఒకరికి పదేళ్ల శిక్షా కాలం. మన దేశంలో జైళ్లలో హైటెక్ హంగులేమీ ఉండవు. పెద్ద పెద్ద రిజిస్టర్లు, బండిళ్లకొద్దీ పేపర్లే ఉంటాయి. పెద్దగా కంప్యూటర్ వాడే అవసరమే ఉండదు. ప్రతిదీ మాన్యవల్ ఎంట్రీనే. విజిటర్ల దగ్గర్నుంచి క్యాంటీన్‌లో కొనే సరుకుల దాకా అన్నీ చేత్తో రాసేవే. ఇప్పుడు దేశమంతా డిజిటలైజ్ అయి డిజిటల్ ఇండియాగా మారిపోతే మరి జైళ్ల శాఖకు మాత్రం ఈ చెర ఎందుకు వీడలేదు. అదే ఆలోచన వచ్చింది. ఆ నలుగురికి.

శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలతో పాటు ఇతర పనుల్ని ఎందుకు డిజిటలైజ్ చేయకూడదు అనుకున్నారు. జైల్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటనీ ఒకే ప్లాట్ ఫాం మీదకు తెస్తే బాగుంటుందని భావించారు. అయితే.. అందుకు ఏం చేయాలో ఎవరికీ సరైన ఆలోచన లేదు. అప్పటికే అదే జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న అమిత్ మిశ్రా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వీరితో జత కలిశాడు. వారి చర్చలో భాగంగా స్టార్టప్స్ వైపు మళ్లింది. ఒక యాప్ రూపంలో డిజైన్ చేస్తే కచ్చితత్వంతో పాటు టైమ్ కూడా సేవ్ అవుతుంది కదా... అని ఆలోచించారు. తమతో పాటు జైలులో పనిచేస్తున్న 200 మంది సిబ్బంది వ్యవహారశైలి, విధుల నిర్వహణ తీరును తనిఖీ చేసేందుకు స్టాఫ్ ట్రాకింగ్ అండ్ అక్కౌంటబిలిటీ(స్టాంప్) అనే పేరుతో దానిని రూపకల్పన చేయాలని సంకల్పించారు. అయితే.. అందులో అమిత్ తప్ప మిగితా వారందరూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఏమీ కాదు. అమిత్ మిశ్రా సాయంతో మిగతా వారు జైల్లోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నవారు కావడంతో అధికారుల సాహాయంతో సాఫ్ట్‌వేర్ ఇన్ స్టాల్ చేశారు. ఇదంతా చేయడానికి ఏడాది సమయం పట్టింది. అందుకు అధికారులు అందించిన ప్రోత్సాహం చాలా గొప్పది. ఆ తర్వాత వీళ్లంతా ఒక టీంగా ఏర్పడి యాప్ తయారు చేయడం కోసం రేయింబవళ్లు వర్కవుట్ చేశారు. వారి కష్టం ఊరికే పోలేదు. అనేక అరిష్టాలను దాటుకొని చివరకు యాప్ రూపొందిచారు. అది అనూహ్య ఫలితాలను అందించింది. వీళ్ల ఆలోచన పుణ్యమాని జైలు క్యాంటీన్లు క్యాష్ లెస్ అయ్యాయి. ఖైదీలు రోజువారీ ఖర్చుల్నీ బయోమెట్రిక్ ద్వారా జరుపుతున్నారు. గతంలో మాన్యువల్‌గా చేసే క్యాంటీన్ లావాదేవీలను, విజిటర్ల నమోదు ప్రక్రియను, పాత ఖైదీల వివరాలను ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా డిజిటలైజ్ చేశారు. కొద్దికాలానికే అమిత్ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో ఆ నలుగురే బాధ్యతను చూసుకున్నారు. బూడిద నుంచి లేచి రెక్కలు గట్టుకుని ఎగిరిన ఫినిక్స్ పక్షిని స్ఫూర్తిగా ఈ సాఫ్ట్‌వేర్‌కి 'ఫినిక్స్' అని పేరు పెట్టారు.

తగ్గిన పని భారం

ఖైదీలు తయారు చేసిన సాఫ్ట్‌వేర్ మూలంగా తాము గర్వంగా తలెత్తుకున్నాం అంటున్నారు అధికారులు. భారతదేశ చరిత్రలో ఇలాంటి ఆవిష్కరణలు ముపు పెప్పుడూ జరగలేదని వారు గర్వంగా చెబున్నారు. ఫీనిక్స్ యాప్ వచ్చాక విజటిలర్లు గంటలకొద్దీ వెయిట్ చేయాల్సిన ఆగత్యం తప్పింది. ప్రతిదీ మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతి సందర్శకుడి వివరాలు సాఫ్ట్‌వేర్ సాయంతో కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. ఆటోమెటిగ్గా సంబంధిత ఖైదీగా సమాచం వెళ్తుంది. ఈ తతంగమంతా పూర్తికావడానికి గతంలో రెండు గంటలు పట్టేది. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ టెక్నాలజీ నలుగురు ఖైదీల ఆలోచన మూలంగా ఉచితంగా సేవలందిస్తోందంటే నిజంగా అభినందనీయమని యావత్ డిపార్టుమెంట్ ప్రశంసిస్తోంది. ప్రస్తుతానికి ఈ యాప్‌ని హర్యానా వ్యాప్తంగా ఉన్న 11 జైళ్లలో ప్రవేశపెట్టారు.

- అనంతోజు మోహనకృష్ణ

సెన్సెక్స్ ▼ 317 31,213	నిఫ్టీ ▼ 109 9,710	డాలరుకు రూపాయి విలువ 64.14	బంగారం(10.గ్రా) రూ. 29,764	వెండి (కేజీ) రూ. 42,400

శుక్రవారం మార్కెట్లు ముగింపు నాటికి

కోడిగుడ్లు

హైదరాబాద్	330	విజయవాడ	340
ఒక్కగుడ్డుకు	3.95	చెన్నై	372
వరంగల్	330	ముంబయి	375

మరో'సారి' నష్టాల్లోకి జారిన ఆర్‌కాం



ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలోనూ మరోసారి నష్టాలను ప్రకటించింది. కొత్త టెలికాం సంస్థలు మార్కెట్లోకి రావడం.. చౌక ప్లాన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తుండడం సంస్థ లాభాలపై ప్రభావం చూపింది. దీంతో ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికానికి కంపెనీ నష్టం రూ .1,210 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.90 కోట్ల లాభాన్ని ప్రకటించడం విశేషం. మొత్తం ఆదాయం 33 శాతం క్షీణించి రూ.5,361 కోట్ల నుంచి రూ.3,591 కోట్లకు చేరుకుందని ఆర్‌కాం తెలిపింది. ఇప్పటికే దాదాపు రూ. 45,000 కోట్ల రుణభారంలో కూరుకుపోయిన ఆర్‌కాం తాజా ఫలితాలంతో మరింత కుదేలైంది. ఆర్‌కామ్ సంస్థ నష్టాలను ప్రకటించడం వరుసగా ఇది మూడో త్రైమాసికం కావడం విశేషం. ఎయిర్‌సెల్‌తో సంస్థ విలీనపు ప్రక్రియ అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నట్టుగా ఆర్‌కాం తెలిపింది.

ఆదాయం పెరిగాక పన్ను తగ్గిస్తాం..



న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 'వస్తుసేవల పన్ను' (జీఎస్టీ) విధానంపై విమర్శలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. సర్కారు నష్ట నివారణ చర్యలను మొదలు పెట్టింది. దేశంలో పన్ను ఆదాయంలో వృద్ధి నమోదైతే రానున్న రోజుల్లో జీఎస్టీ పన్ను శ్లాబ్‌లను తగ్గించనున్నట్టుగా ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం మినహాయింపు శ్లాబ్‌లను కలుపుకొని జీఎస్టీలో 5,12,18, 28 శాతం పన్ను శ్లాబ్‌లు అమలవుతున్నాయి. దేశంలోని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే తాము ఈ కొత్త పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. బలవంతగా జీఎస్టీని తీసుకొచ్చినట్టుగా వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జీఎస్టీని అమలులోకి తీసుకువచ్చిన తరువాత కొత్తగా 13,20,000 మంది డీలర్లు జీఎస్టీ నెట్‌వర్క్‌లో నమోదైనట్టుగా ఆయన వివరించారు. జీఎస్టీ అందుబాటులోకి తేక ముందు పరోక్ష పన్ను పరిధిలో ఉన్న డీలర్ల సంఖ్య 80,00,000 వరకు ఉన్నట్టుగా తెలిపారు.

వడ్డీ రేట్లు తగ్గించిన ఇండియన్ బ్యాంకు

న్యూఢిల్లీ: పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు వరుస కడుతున్నాయ. భారతీయ స్టేట్ బ్యాంకుతో మొదలైన ఈ ప్రక్రియను తాజాగా ఇండియన్ బ్యాంక్ కూడా ఎత్తుకుంది. పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ నగదు ఉంటే వడ్డీరేటును 4శాతం నుంచి 3.5శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. 'పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెడుతున్నాం.. సదరు ఖాతాల్లో రూ. 50లక్షల వరకు నగదు ఉంటే వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నాం. రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఖాతాలకు వడ్డీరేటు యథావిధిగా 4 శాతం వడ్డీ ఉంటుంది' అని ఇండియన్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకొస్తాయని ఇండియన్ బ్యాంక్ పేర్కొంది.

రూ.60,000 కారు రోడ్డెక్కేనా!



- బజాజ్ నుంచి మార్కెట్లోకంటూ వార్తలు..
- 70కి.మీ. గరిష్ట వేగం.. లీటరుకు 35 కి.మీ. మైలేజీ..
- 'క్యూట్' వాహనమంటూ సోషల్ మీడియాలో సందడి
- దేశీయ ప్రమాణాలకు సరిపడదంటున్న నిపుణులు
- ఇప్పట్లో అంత చౌక ధరకు కష్టమేనని విశ్లేషణలు
- అధికారికంగా ఏ విషయాన్ని వెల్లడించని కంపెనీ!



నవతెలంగాణ, వాణిజ్య విభాగం

దేశీయ మార్కెట్లోకి అతి తక్కువ ధరకే బజాజ్ సంస్థ కారును అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనైతే గత వారం 10 రోజులుగా ఈ పోస్టులు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. బజాజ్ సంస్థ మార్కెట్లోకి రూ.60,000లకే చిన్న కారును తేనుందని.. ఈ కారు గంటకు 70 కి.మీ. గరిష్ట వేగంతో లీటరుకు 35 కి.మీ. మైలేజీని అందిస్తుందన్నది ఆ పోస్టుల సారాంశం. ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా బజాజ్ సంస్థల అధినేతలు ఆ కారును రిలీజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలూ చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యుల లో మరొక్కసారి చౌక ధర కార్లపై ఆశలు చిగురిస్తున్నాయి. సామాన్యుడి కారుగా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన టాటా నానో ప్రజల మన్ననలను ఆశించిన స్థాయిలో అందుకోవడంలో విఫలమైంది. దీంతో మళ్లీ సాధారణ భారతీయుడు సంప్రదాయక కంపెనీల కార్లవైపే దృష్టి సారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీలో రారాజుగా ఉన్న బజాజ్ కంపెనీ మార్కెట్లోకి చౌక కారును తేనున్నట్టుగా వస్తున్న వార్తలు తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మరికొన్ని వార్తా సంస్థలైతే బజాజ్ షోరూంలకు వాహనాలు ఇప్పటికే చేరుకుంటున్నాయని కథనాలు ప్రచురిస్తున్నాయి.

ఆరేండ్లుగా అభివృద్ధి..

చౌక కారుగా ప్రచారమవుతున్న బజాజ్ చిన్న కారు అసలు పేరు 'బజాజ్ క్యూట్'. వాస్తవానికి దీనిని కంపెనీ దేశంలో ఆటో రిక్షాల యాంత్రీకరణకు తెర తీయాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా తయారు చేస్తూ వస్తోంది. 2015లో కంపెనీ దీనిని దేశీయంగా ఆవిష్కరించింది. 13 బీహెచ్‌పీ సామర్థ్యంతో కూడిన వాటర్ కూల్డ్ డీటీఎస్‌ఐ, 4 వాల్వ్ ఇంజిన్‌తో దీనిని కంపెనీ రూపొందించింది. ముందుగా దీనిని ఆటో రిక్షాల స్థానంలో తీసుకువచ్చేలా కంపెనీ రూపొందించినప్పటికీ నిబంధనలు, ఆంక్షల కారణంగా ఇవి రోడ్డెక్కలేదు. ఆ తరువాత ఈ వాహనంలో భారీ మార్పులు చేస్తూ బజాజ్ క్యూట్‌ను తయారు చేశారు.

అనుమతుల నిరాకరణతో వెనక్కి...

చౌక కారుగా జనాల్లో చెక్కర్లు కొడుతున్న బజాజ్ క్యూట్‌ను భారత్‌లో అనుమతించేందుకు అప్పట్లో పలు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. నిబంధనల ప్రకారం భారత్‌లో యాంత్రీకరణ చేయబడినరిక్షాలను ప్రయివేటుగా విక్రయించడానికి వీలు లేదు. కానీ ఫ్రాన్స్ లాంటి కొన్ని ఐరోపా దేశాల్లో ప్రత్యేక నిబంధనలతో వీటి విక్రయాన్ని అనుమతిస్తున్నారు. అక్కడ వీటిని ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్లు లేకుండా యుక్త వయస్సు దాటినవారందరూ నేరుగా వాడుకొనేందుకు వీలుటుంది. అయితే బజాజ్ సంస్థ రూపొందించిన క్యూట్‌కు యూరోపియన్ డబ్ల్యూవీటీఏ సర్టిఫికేషన్ లభించింది. దీనికి తోడు నెదర్లాండ్ ఆర్‌డీడబ్ల్యూ అవార్డును కూడా ఈ కారు పొందింది.

అసలు చిక్కులివే..

దేశీయంగా కార్లకు డిమాండ్ పెరుగుతోన్న సమయంలోనే బజాజ్ సంస్థ ద్విచక్ర వాహనాలతో పాటు నాలుగు చక్రాల వాహనాల దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పుడున్న కొన్ని ఆటోలను రూపొందించి మార్కెట్లోకి వదిలింది. చాలా మోడళ్లు వీటిలో విజయవంతమైయ్యాయి కూడాను. అయితే బజాజ్ ఎంతో వ్యయప్రాయాసలకోర్చి రూపొందించిన క్యూట్ మాత్రం ఇప్పటికిప్పుడు దేశీయంగా రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలో అమలులో ఉన్న 4-వీలర్ క్రాష్ టెస్ట్ ప్రమాణాలను బజాజ్ క్యూట్ తట్టుకొని నిలిచే స్థాయిలో లేదన్నది మార్కెట్ వర్గాల మాట.

క్యూట్‌ను ప్రమాదాలను తట్టుకొని నిలిచేలా ద్రుఢమైన మెటీరియల్‌తో తయారు చేయలేదని.. ఇందులో అసలు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ మచ్చుటనే లేనందున ఈ కారు విక్రయానికి ప్రభుత్వ అనుమతులు లభించడం కష్టమేనన్నది వారి విశ్లేషణ. ఈ వ్యవస్థను అందు బాటులోకి తేవాలంటే ప్రస్తుతం అనుకుంటున్నట్టుగా రూ.60,000లకు క్యూట్‌ను అందించడం కష్టతరమేనని వారు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ కారును వివిధ ఆధునిక సౌకర్యాలతో రూ.60,000ల నుంచి మొదలుకొని రూ.1.5 లక్షల ధరల శ్రేణిలో వివిధ మోడళ్లలో దీనిని అందుబాటులోకి తేవాలని కంపెనీ యోచనని తెలుస్తోంది. దీంతో అనుకున్న కనిష్ట ధరకంటే కూడా కొంచెం అటూ.. ఇటుగా ఈ కారును మార్కెట్లోకి తెచ్చేందుకే కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ వార్తలపై బజాజ్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కంపెనీ కారు ప్రయత్నాల్లో కొనసాగుతోందన్న విషయం సుస్పష్టమవుతోంది. కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State Editor : S.Veeraiah.Tel Tel/2014/59462.